జ్యోతిష మణిరత్నమాల:

పారాశర మరియు జైమిని మహర్షుల బోధనలపై పరిశోధన వ్యాసాలు

భాగం-4



డా. నేమాని వేంకట రఘునాథ రావు

విషయసూచిక

ఈ పుస్తకం అంకితం



నా నాయనమ్మ శ్రీమతి నేమాని బుచ్చి మహా లక్ష్మి గారికి

మరియు

నా జ్యోతిష విద్యా సాధనలో అండగా నిలిచిన నా జీవిత భాగస్వామి జమున నేమానికి

రచయిత గురించి



డా. నేమాని వేంకట రఘునాథ రావు గారు ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం జిల్లాలోని జన్మించారు, శాస్త్రీయ పరిజ్ఞానం మరియు జ్యోతిష్య దక్షతల అపూర్వ సమ్మేళనాన్ని తమ పనిలో తీసుకొస్తారు. USA లో వ్యాపార నిర్వహణలో పి.హెచ్.డి పట్టా మరియు సాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలో డేటా అనాలిటిక్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో డైరెక్టర్‌గా విశిష్ట కెరీర్ కలిగి ఉన్నారు. డా. నేమాని గారు వైదిక జ్యోతిష్యాన్ని లోతుగా అభ్యసించడానికి మరియు వ్యాప్తి చేయడానికి కూడా తమను తాము అంకితం చేసుకున్నారు.

వారి అధికారిక జ్యోతిష్య అధ్యయనం 2002లో ఆరంభమైంది — శ్రీ హెచ్. రామదాస్ రావు, పండిట్ సంజయ్ రథ్, మరియు స్వామి ఓంకార్ జీ పూజనీయ ఆచార్యులు మార్గదర్శకత్వంలో. ఈ నిష్ఠాపూర్వకమైన సాధన వారికి "జ్యోతిష ఆచార్య", "జ్యోతిష చైతన్య" మరియు "జ్యోతిష విశారద" అనే బిరుదులు తెచ్చిపెట్టింది. డా. నేమాని గారు ఎనిమిది ఇంగ్లీష్‌లో జ్యోతిష్య గ్రంథాలు, ఎనిమిది తెలుగులో జ్యోతిష్య గ్రంథాలు మరియు 108 జ్యోతిష్య వ్యాసాలు ఇంగ్లీష్‌లో రచించారు, వీటిలో పారంపరిక వైదిక సిద్ధాంతాలను (పారాశర, జైమిని, నాడి మొదలైనవి) ఆధునిక విశ్లేషణ పద్ధతులతో నైపుణ్యంగా సమ్మేళనం చేశారు.

ఉత్సాహభరితమైన విద్యావేత్తగా, డా. నేమాని గారు అనేక ఉచిత ఉపన్యాసాలు మరియు బోధన సత్రాల ద్వారా తమ నైపుణ్యాన్ని ఉదారంగా పంచుకుంటారు — ప్రాచీన జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతూ ఓ చైతన్యవంతమైన, సమగ్రమైన జ్యోతిష్య సమాజాన్ని పెంపొందిస్తున్నారు.

కృతజ్ఞతలు

అన్నింటికన్నా ముందుగా, నా ఆరాధ్య జ్యోతిష్య గురువులైన శ్రీ హెచ్. రామదాస్ రావు, పండిట్ సంజయ్ రథ్, మరియు స్వామి ఓంకార్ జీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. నా ప్రారంభ సంవత్సరాలలో వారి మార్గదర్శకత్వం మహర్షి పారాశర మరియు మహర్షి జైమిని బోధనలను ఒక ఆధ్యాత్మిక జ్యోతిష దృక్పథంతో మరింత లోతుగా ఆలోచించి అర్థం చేసుకొనే తలుపులు తెరిచింది. ఆ తర్వాత జరిగిన పరిశోధన సంవత్సరాలు ఈ అంతర్దృష్టులను నిర్మాణాత్మక రూపంలో ప్రదర్శించడానికి నన్ను ప్రేరేపించాయి — తద్వారా సహ జ్యోతిషులు ఈ సిద్ధాంతాలను ఒకే చోట అందుకొని, చదివి పరీక్షించడానికి మరియు పరిష్కరించడానికి మరియు 21వ శతాబ్దంలో జ్యోతిషను మరింత సమర్థవంతమైన అనువర్తన సాధనంగా మార్చడానికి వీలు కలుగుతుంది.

నా పరిశోధన వ్యాసాలను ఆదరంగా స్వీకరించి ప్రచురించిన ప్రముఖ జ్యోతిష్య పత్రికల విశిష్ట సంపాదకులకూ నేను సమానంగా రుణపడి ఉన్నాను: శ్రీమతి గాయత్రీ దేవి వాసుదేవ్ (Modern Astrology), శ్రీ బెంగళూరు నిరంజన్ బాబు మరియు శ్రీ సుప్రజారామ రామన్ (The Astrological eMagazine), మరియు స్వర్గీయ డా. నిమాయ్ బెనర్జీ మరియు శ్రీ మిలన్ బెనర్జీ (The Planets & Forecast) మరియు శ్రీ కె.ఎన్. రావు (Journal of Astrology). వారి ప్రోత్సాహం మరియు ఈ రచనలను పుస్తక రూపంలో పునఃప్రచురించడానికి ఇచ్చిన అనుమతి వలన ఈ జ్ఞానం విస్తృత జ్యోతిష సమాజానికి చేరగలిగింది.

చివరిగా, నా జ్యోతిష ప్రయాణం మొత్తంలో అప్రతిమ మద్దతు మరియు సాహచర్యాన్ని కొనసాగిస్తున్న నా అద్భుతమైన భార్య జమున నేమానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

వినయంగా,

డా. నేమాని వేంకట రఘునాథ రావు

సాన్ రమోన్ / సాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, USA

గురు పౌర్ణమి, జూలై 29, 2026

1. జైమిని ఇందు లగ్న పద్ధతి ఉపయోగించి ఆర్థిక సమృద్ధి మూల్యాంకనం

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో Bharatiya Vidhya Bhavan's Journal of Astrology, మార్చి-ఏప్రిల్, 2017, పేజీ 31 లో ప్రచురించబడింది)

ఈ పేపర్లో, ఒక జ్యోతిష్కుడు జాతకంలోని 9వ భావం నుండి ఆర్థిక సమృద్ధిని మూల్యాంకనం చేయడానికి ఇందు లగ్నం ఎలా ఉపయోగించవచ్చో చర్చిస్తాం. ఇందు లగ్న గణన 9వ భావం (భాగ్య/అదృష్టం) ఆధారంగా ఉండటంతో, దాని అనువర్తనాలలో ఒకటి జాతకుడి ఆర్థిక సమృద్ధిని మూల్యాంకనం చేయడం. ఇందు లగ్న లెక్కింపు పద్ధతిని కృష్ణ మిశ్ర తన "జ్యోతిష ఫల రత్న మాల" పుస్తకంలో వివరించాడు, ఇది శ్రీ ఇరంగంటి రంగాచార్యులు ఆంగ్లంలో అనువదించారు. శ్రీ ఇరంగంటి రంగాచార్యులు "The Astrological Magazine" యొక్క జూన్ 1987 (సంపుటి 76, నం.6) సంచికలో ఇందు లగ్న గురించి కొన్ని సూత్రాలు పంచుకున్నారు. ఈ సిద్ధాంతాలను విస్తరించి శ్రీ KN రావు జీ యొక్క చర దశ ఉపయోగించి కొన్ని జన్మ చార్టులలో వాటి వర్తింపు చూద్దాం.

జైమిని ఇందు లగ్న లెక్కింపు సూత్రాలు:

1. జన్మ లగ్నం బేసి రాశి (1, 3, 5 మొదలైనవి) అయితే ముందుకు లెక్కించి 9వ అధిపతి కనుగొనండి; జన్మ లగ్నం జత రాశి (2, 4, 6 మొదలైనవి) అయితే వెనుకకు లెక్కించండి.
2. జన్మ చంద్ర రాశి బేసి రాశి అయితే ముందుకు లెక్కించి 9వ అధిపతి కనుగొనండి; జన్మ చంద్ర రాశి జత రాశి అయితే వెనుకకు లెక్కించండి.
3. పై రెండు అధిపతుల కళలు కలిపి 12తో భాగించి శేషం తీయండి. శేషం 0 అయితే విలువ 12గా తీసుకోండి.

కళలు: సూర్యుడు=30, చంద్రుడు=16, కుజుడు=6, బుధుడు=8, గురువు=10, శుక్రుడు=12, శని=1

- చంద్రుడు బేసి రాశిలో ఉంటే శేషాన్ని చంద్రుడి నుండి నేరుగా లెక్కించి ఇందు లగ్నం కనుగొనండి. చంద్రుడు జత రాశిలో ఉంటే చంద్రుడి నుండి వ్యతిరేక దిశలో శేషాన్ని లెక్కించి ఇందు లగ్నం కనుగొనండి.

మూల్యాంకన సూత్రాలు:

1. ఇందు లగ్నం ఉన్న రాశి జాతకుడి ఆర్థిక సమృద్ధి నాణ్యత మరియు పరిమాణం గురించి సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు) ఇస్తుంది.
2. ఇందు లగ్నంతో సంయోగంలో ఉన్న గ్రహాలు జాతకుడి ఆర్థిక సమృద్ధి నాణ్యత మరియు పరిమాణాన్ని ప్రభావితం చేస్తాయి.
3. ఇందు లగ్నంపై గ్రహ దృష్టులు (జైమిని రాశి దృష్టులు మాత్రమే) జాతకుడి ఆర్థిక సమృద్ధి నాణ్యత మరియు పరిమాణాన్ని ప్రభావితం చేస్తాయి.
4. ఇందు లగ్నం నుండి 2వ భావం మరియు దాని అధిపతి జాతకుడి సంపాదన సంభావ్యతను సూచిస్తాయి.
5. ఇందు లగ్నం నుండి 11వ భావం మరియు దాని అధిపతి జాతకుడి ఆర్థిక లాభాల సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు) ఇస్తాయి.
6. ఇందు లగ్నం నుండి దుష్టానాలలో (3, 6, 8 మరియు 12వ) ఉన్న గ్రహాలు యోగ భంగ కలిగిస్తాయి, అంటే అధిక వ్యయాలు మరియు ఆర్థిక నష్టాలు.
7. ఇందు లగ్నం శుభ గ్రహాలచే ఆక్రమించబడినప్పుడు లేదా దృష్టి కలిగినప్పుడు, చంద్రుడు రాహువుతో సంయోగంలో లేనప్పుడు రాజ యోగం (కోటీశ్వర యోగం లేదా బహు కోటీశ్వరుడు) ఇస్తుంది.
8. ఇందు లగ్నం ఉచ్ఛ శుభ గ్రహంచే ఆక్రమించబడినప్పుడు లేదా దృష్టి కలిగినప్పుడు జాతకుడిని లక్షాధికారిగా చేస్తుంది.
9. ఇందు లగ్నం ఉచ్ఛ పాప గ్రహంచే ఆక్రమించబడినప్పుడు లేదా దృష్టి కలిగినప్పుడు తరువాతి వయసులో ఆర్థిక సమృద్ధి కలుగుతుంది.
10. ఇందు లగ్నం నీచ గ్రహం (శుభ లేదా పాప) చేత ఆక్రమించబడినప్పుడు లేదా దృష్టి కలిగినప్పుడు పేద ఆర్థిక స్థితి ఇస్తుంది.
11. ఇందు లగ్నం అనేక పాప గ్రహాలచే ఆక్రమించబడినప్పుడు లేదా దృష్టి కలిగినప్పుడు జాతకుడిని ధనవంతుడిగా చేస్తుంది.
12. ఇందు లగ్నంపై వక్రీ గ్రహాల దృష్టి జాతకుడికి అస్థిర ఆర్థిక స్థితి ఇస్తుంది.

ఆర్థిక లాభాలు/నష్టాల సమయ నిర్ణయం:


1. జైమిని చర దశ (శ్రీ KN రావు పద్ధతి) ఉపయోగించి, ఇందు లగ్నంతో శుభంగా అనుసంధానించబడిన దశ రాశులు ఉపయోగించి ఆర్థిక లాభ సంఘటనలు విజయవంతంగా సమయ నిర్ణయం చేయవచ్చు.

2. అదే విధంగా, ఇందు లగ్నంతో అనుసంధానించబడిన దుష్టాన (3, 6, 8 లేదా 12) దశ రాశులు ఉపయోగించి ఆర్థిక నష్ట సంఘటనలు విజయవంతంగా సమయ నిర్ణయం చేయవచ్చు.


గమనిక: నేను Astrodatabank (www.astrodatabank.com) నుండి జన్మ తేదీ తీసుకున్నాను మరియు సాంప్రదాయ లాహిరి అయనాంశం ఉపయోగించాను.

చార్ట్-01, సినీ నటుడు చిరంజీవి

జన్మ తేదీ: ఆగస్టు 22, 1955, 10:15 AM, 5:30:00 (GMT తూర్పు), మొగల్తూరు (81 E 36' 00", 16 N 25' 00"), India



As:	7 Li 55	**Su:**	5 Le 06- PK	**Mo:**	29 Vi 31- AK	**Ma:**	3 Le 26- GK
Me:	20 Le 28- MK	**Ju:**	21 Cn 47- BK	**Ve:**	2 Le 20- DK	**Sa:**	22 Li 11- AmK
Ra:	29 Sc 50	**Ke:**	29 Ta 50	**HL:**	16 Sg 18	**GL:**	3 Cn 21



As:	11 Sg 18	**Su:**	15 Ta 51- PK	**Mo:**	25 Vi 40- AK	**Ma:**	0 Ta 58- GK
Me:	4 Li 08- MK	**Ju:**	16 Cp 03- BK	**Ve:**	20 Ar 57- DK	**Sa:**	19 Ar 37- AmK
Ra:	28 Pi 30	**Ke:**	28 Vi 30	**HL:**	26 Le 39	**GL:**	0 Le 13

కొణిదెల శివ శంకర వర ప్రసాద్, చిరంజీవి అనే వేదిక పేరుతో ప్రసిద్ధి చెందారు, ఒక భారతీయ తెలుగు చలన చిత్ర నటుడు.

జైమిని సూత్రాలు ఉపయోగించి ఇందు లగ్నం లెక్కిద్దాం:

1. జన్మ రాశి లగ్నం తులా రాశి, ఇది బేసి రాశి కాబట్టి ముందుకు 9వ భావం మిథుని మరియు దాని అధిపతి బుధుడు 8 కళలు.
2. జన్మ చంద్ర రాశి కన్య, ఇది జత రాశి కాబట్టి వెనుకకు 9వ భావం మకరం మరియు దాని అధిపతి శని 1 కళ.
3. రెండు 9వ అధిపతుల కళలు కలిపితే 9 కళలు మరియు 12తో భాగిస్తే 9 శేషం.
4. జన్మ చంద్ర రాశి కన్య ఇది జత రాశి కాబట్టి వ్యతిరేక దిశలో 4 లెక్కిస్తే ఇందు లగ్నం మకరం అవుతుంది.


ఇందు లగ్నం మకరం మరియు రాశి దృష్టి ద్వారా వృషభం, సింహం మరియు వృశ్చికం దాన్ని చూస్తున్నాయి. ఉచ్చ గురువు (3వ & 12వ అధిపతి) దృష్టి ఇందు లగ్నంపై కోటీశ్వర (బహు కోటీశ్వర) యోగం ఇచ్చింది, గురువు ఇందు లగ్నం నుండి 11వ భావంపై గ్రహ దృష్టి ద్వారా చూస్తూ జాతకుడికి గొప్ప ఆర్థిక లాభం ఇచ్చాడు. ఇందు లగ్నం & 2వ భావాధిపతి శని ఉచ్చలో తులా రాశిలో (ఇందు లగ్నం నుండి 10వ భావం) ఉన్నాడు మరియు 2వ అధిపతి (రాహువు) 11వ భావంలో ఉండి జాతకుడికి అధిక ఆర్థిక సమృద్ధి ఇచ్చారు.

శ్రీ KN రావు జీ చర దశ ఉపయోగించి సమయ నిర్ణయం:


1. చిరంజీవి 1984 నుండి 1987 వరకు కుంభ దశ నడిపాడు. కుంభం ఇందు లగ్నం నుండి 2వ భావం మరియు దాని అధిపతి శని తులా రాశిలో ఉచ్చలో ఉండి దశ రాశి కుంభాన్ని చూస్తున్నాడు మరియు ఉచ్చ గురువు కూడా రాశి దృష్టి ద్వారా దశ రాశిని చూస్తూ జాతకుడికి గొప్ప ఆర్థిక లాభం మరియు విజయం ఇచ్చాయి.
2. అతను 1987 నుండి 1995 వరకు మీన దశ నడిపాడు. ఇందు లగ్నం నుండి 3వ మరియు 12వ అధిపతి గురువు ఉచ్చలో ఉండి ఇందు లగ్నం నుండి 11వ భావం (వృశ్చికం)పై గ్రహ దృష్టి ద్వారా చూస్తున్నాడు. దశ అధిపతి గురువు ఇందు లగ్నం నుండి 11వ భావంలో ఉన్న రాహువు (2వ అధిపతి)ని చూస్తూ జాతకుడికి అపార అదృష్టం (గురువు) మరియు దాచిన (రాహువు) లాభాలు ఇచ్చాయి.
3. అతను 1995 నుండి 1999 వరకు మేష దశ నడిపాడు మరియు దశ అధిపతి కుజుడు ఇందు లగ్నం నుండి దుష్టానంలో 8వ భావంలో బుధుడు (6వ అధిపతి), సూర్యుడు (8వ అధిపతి) మరియు శుక్రుడుతో సంయోగంలో ఉండటంతో ఈ జాతకుడికి ఆర్థిక నష్టం మరియు వెనుకబాటు కలిగింది.

చార్ట్-02, లక్ష్మి మిట్టల్

జన్మ తేదీ: జూన్ 15, 1950, 12:00 PM, 5:30:00 (GMT తూర్పు), సాడల్‌పూర్ (75 E 27' 00", 29 N 19' 00"), India



As:	24 Le 31	Su:	0 Ge 26- DK	Mo:	26 Ta 03- AK	Ma:	8 Vi 07- PK
Me:	7 Ta 39- GK	Ju:	14 Aq 04- MK	Ve:	22 Ar 37- AmK	Sa:	20 Le 14- BK
Ra:	10 Pi 12	Ke:	10 Vi 12	HL:	13 Sg 58	GL:	4 Li 38



As:	10 Sc 37	Su:	3 Li 53- DK	Mo:	24 Le 30- AK	Ma:	13 Pi 06- PK
Me:	8 Pi 53- GK	Ju:	6 Aq 37- MK	Ve:	23 Li 34- AmK	Sa:	2 Li 04- BK
Ra:	1 Li 46	Ke:	1 Ar 46	HL:	5 Le 38	GL:	11 Sc 43

లక్ష్మి నివాస్ మిట్టల్ ఒక భారతీయ ఉక్కు వ్యాపారి, యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసిస్తున్నాడు. అతను ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీ ArcelorMittal యొక్క చైర్మన్ మరియు CEO.

లక్ష్మి మిట్టల్ యొక్క ఇందు లగ్నం మేషం, శుక్రుడు (2వ & 7వ అధిపతి) అందులో ఉన్నాడు, శని (10వ & 11వ అధిపతి 5వలో), గురువు (9వ & 12వ అధిపతి 11వలో) రాశి దృష్టి ద్వారా


చూస్తూ ఈ జాతకుడికి ప్రముఖ ఆర్థిక లాభం ఇచ్చారు. ఇందు లగ్నం నుండి 2వ భావంలో ఉచ్ఛ చంద్రుడు (4వ అధిపతి)తో కలిసి బుధుడు (3వ & 6వ అధిపతి) ఈ జాతకుడికి నష్టం ఇచ్చారు. 11వ అధిపతి శని 5వ భావంలో ఉండి 11వను చూస్తూ జాతకుడికి ఆర్థిక లాభాలు ఇచ్చాడు.

శ్రీ KN రావు జీ చర దశ ఉపయోగించి సమయ నిర్ణయం:


లక్ష్మి మిట్టల్ 2002 మరియు 2013 మధ్య మిథుని దశ నడిపాడు. మిథుని అధిపతి బుధుడు ఇందు లగ్నం నుండి 2వ భావంలో ఉచ్ఛ చంద్రుడు (4వ అధిపతి)తో సంయోగంలో ఉండి 11వ భావంలో ఉన్న గురువు చేత చూడబడ్డాడు, గురువు ఇందు లగ్నాన్ని కూడా చూస్తూ జాతకుడికి కోటీశ్వర యోగం ఇచ్చాడు. ఇందు లగ్నం నుండి 6వ భావంలో ఉన్న కుజుడు (1వ & 8వ అధిపతి) 12వ భావం నుండి రాహువు దృష్టిలో ఉండి అతనిని 2005లో ప్రపంచంలో 3వ సంపన్నుడిగా చేసి 2011 వరకు Forbes జాబితాలో టాప్ 6 కోటీశ్వరులలో ఒకరిగా నిలిపింది.

చార్ట్-03, మేరిలిన్ బ్రూక్స్

జన్మ తేదీ: నవంబర్ 13, 1932, 18:35, 5:00:00 (GMT పశ్చిమం), Binghamton (75 W 55' 06", 42 N 05' 55"), New York, USA



As:	1 Ge 13	**Su:**	28 Li 29- AK	**Mo:**	5 Ta 46- DK	**Ma:**	7 Le 08- PK
Me:	20 Sc 55- MK	**Ju:**	25 Le 55- AmK	**Ve:**	21 Vi 15- BK	**Sa:**	6 Cp 39- GK
Ra:	20 Aq 32	**Ke:**	20 Le 32	**HL:**	17 Li 20	**GL:**	1 Ar 20



As:	11 Li 00	**Su:**	16 Ge 22- AK	**Mo:**	21 Aq 58- DK	**Ma:**	4 Ge 09- PK
Me:	8 Cp 17- MK	**Ju:**	23 Sc 18- AmK	**Ve:**	11 Cn 13- BK	**Sa:**	29 Aq 52- GK
Ra:	4 Ar 44	**Ke:**	4 Li 44	**HL:**	5 Pi 59	**GL:**	12 Ar 01


మేరిలిన్ బ్రూక్స్ ప్రసిద్ధ కెనడియన్ ఫ్యాషన్ డిజైనర్. మేరిలిన్ బ్రూక్స్ ఇందు లగ్నం కన్య, ధనుస్సు, మీన మరియు మిథుని రాశి దృష్టి ద్వారా చూస్తున్నాయి. లగ్నాధిపతి బుధుడు (1వ & 10వ అధిపతి) 3వ భావంలో ఉండి 9వ భావంపై దృష్టి ఇచ్చి జాతకుడికి భాగ్యం ఇచ్చాడు. 2వ & 9వ అధిపతి నీచ శుక్రుడు ఇందు లగ్నంలో ఉండి జాతకుడికి భాగ్యం ఇచ్చాడు. 11వ అధిపతి ఉచ్చ చంద్రుడు 9వ భావంలో ఉండి జాతకుడికి ఆర్థిక లాభాలు ఇచ్చాడు. 2వ భావంలో నీచ సూర్యుడు (12వ అధిపతి) శని (5వ & 6వ అధిపతి) గ్రహ దృష్టి చేత చూడబడి జాతకుడికి ఆర్థిక నష్టాలు ఇచ్చారు.

శ్రీ KN రావు జీ చర దశ ఉపయోగించి సమయ నిర్ణయం:


1. 1953-1965 మధ్య బ్రూక్స్ మకర దశ నడిపింది, శని 11వ & 2వ భావాలను చూస్తూ జాతకుడికి నెమ్మదిగా ఆర్థిక లాభం ఇచ్చాడు.
2. ఆమె ధనుస్సు దశ (1965-1973) నడిపింది, దశ అధిపతి గురువు దశ రాశిని చూస్తున్నాడు మరియు 2వ మరియు 9వ అధిపతి శుక్రుడు కన్యలో ఉండి ధనుస్సు దశ రాశిపై రాశి దృష్టి కలిగి ఆమెను కోటీశ్వరురాలిగా చేసి ఫ్యాషన్ పరిశ్రమలో విజయవంతమైన కెరీర్ ఇచ్చింది.

చార్ట్-04, ఆంద్రూ కార్నెగీ

జన్మ తేదీ: నవంబర్ 25, 1835, 6:00 AM, 0:00:00 (GMT పశ్చిమం), Dunfermline (3 W 28' 00", 56 N 05' 00"), United Kingdom



As:	17 Li 56	**Su:**	10 Sc 44- GK	**Mo:**	16 Cp 56- PK	**Ma:**	17 Sc 35- MK
Me:	20 Li 55- BK	**Ju (R):**	23 Ge 35- AmK	**Ve:**	23 Sc 38- AK	**Sa:**	8 Li 43- DK
Ra:	7 Ta 23	**Ke:**	7 Sc 23	**HL:**	2 Vi 07	**GL:**	20 Ta 33



As:	11 Pi 21	**Su:**	6 Li 40- GK	**Mo:**	2 Ge 24- PK	**Ma:**	8 Sg 18- MK
Me:	8 Ar 15- BK	**Ju (R):**	2 Ta 14- AmK	**Ve:**	2 Aq 43- AK	**Sa:**	18 Sg 30- DK
Ra:	6 Pi 29	**Ke:**	6 Vi 29	**HL:**	19 Cp 01	**GL:**	4 Cn 56

ఆంద్రూ కార్నెగీ ఒక స్కాటిష్-అమెరికన్ పారిశ్రామికవేత్త. కార్నెగీ 19వ శతాబ్దం చివర్లో అమెరికన్ ఉక్కు పరిశ్రమ విస్తరణకు నాయకత్వం వహించాడు మరియు తరచుగా అత్యంత సంపన్నుడిగా గుర్తించబడ్డాడు.


ఆంద్రూ కార్నెగీ యొక్క ఇందు లగ్నం మిథుని, బుధుడు (1వ & 4వ అధిపతి) ఉచ్చ శని (8వ & 9వ అధిపతి)తో 5వ భావంలో సంయోగంలో ఉండి ఇందు లగ్నం నుండి 11వ భావంపై దృష్టి ఇచ్చి ఈ జాతకుడిని అదృష్టవంతుడిగా చేసింది. గురువు (7వ & 10వ అధిపతి) ఇందు లగ్నంలో ఉండి ఈ జాతకుడికి తన వృత్తిలో ఆర్థిక విజయం మరియు పేరు ఇచ్చాడు. 11వ అధిపతి కుజుడు శుక్రుడు (5వ & 12వ అధిపతి), సూర్యుడు (3వ అధిపతి) మరియు కేతువుతో 6వ భావంలో సంయోగంలో ఉండి గ్రహ దృష్టి ద్వారా ఇందు లగ్నాన్ని చూస్తూ ఈ జాతకుడికి దూకుడు ఆర్థిక లాభాలు ఇచ్చాయి. 2వ అధిపతి చంద్రుడు 8వ భావంలో ఉండి జాతకుడికి సంపద ఇచ్చాడు.

శ్రీ KN రావు జీ చర దశ ఉపయోగించి సమయ నిర్ణయం:


1. 1861-1870 మధ్య కార్నెగీ మీన దశ నడిపాడు, దాని అధిపతి వక్రీ గురువు (7వ & 10వ అధిపతి) ఇందు లగ్నంలో ఉండి 5వ భావంలో ఉచ్చ శని (8వ & 9వ అధిపతి) & బుధుడిపై గ్రహ దృష్టి ఇచ్చి జాతకుడికి తన వృత్తి ద్వారా ధనం సంపాదించే అదృష్టం ఇచ్చింది. ఈ దశలో అతను US 40,000పెట్టుబడిపెట్టిUS 1 మిలియన్ వారాలు పొందాడు.
2. అతను మిథుని దశ (1883-1887) నడిపాడు, వక్రీ గురువు (R) 5వలో ఉచ్చ శనిని చూస్తూ జాతకుడికి ఆర్థిక సమృద్ధి ఇచ్చింది, కర్కాటక దశలో (1887-1893) 8వ భావంలో ఉన్న 2వ అధిపతి చంద్రుడు దాచిన సంపద ఇచ్చాడు మరియు సింహ దశలో (1893-1902) రాశి దృష్టి ద్వారా ఉచ్చ శని, గ్రహ దృష్టి ద్వారా లగ్నాన్ని చూసే కుజుడు ఈ జాతకుడికి అపారమైన ఆర్థిక లాభాలు ఇచ్చారు.

చార్ట్-05, జాన్ D రాక్‌ఫెల్లర్

జన్మ తేదీ: జులై 8, 1839, 23:55, 5:00:00 (GMT పశ్చిమం), Richford (76 W 12' 04", 42 N 21' 20"), New York, USA



As:	3 Ar 02	**Su:**	24 Ge 38- AK	**Mo:**	1 Ge 25- DK	**Ma:**	14 Vi 39- BK
Me:	7 Cn 50- GK	**Ju:**	18 Vi 46- AmK	**Ve:**	9 Le 14- PK	**Sa (R):**	12 Sc 48- MK
Ra:	27 Aq 20	**Ke:**	27 Le 20	**HL:**	1 Aq 12	**GL:**	27 Ge 11



As:	27 Ar 21	**Su:**	11 Ta 41- AK	**Mo:**	12 Li 49- DK	**Ma:**	11 Ta 47- BK
Me:	10 Vi 27- GK	**Ju:**	18 Ge 53- AmK	**Ve:**	23 Ge 05- PK	**Sa (R):**	25 Li 09- MK
Ra:	6 Ge 01	**Ke:**	6 Sg 01	**HL:**	10 Li 44	**GL:**	4 Ge 40


జాన్ డేవిడ్‌సన్ రాక్‌ఫెల్లర్ Sr. ఒక అమెరికన్ చమురు పరిశ్రమ వ్యాపారి మరియు దాన ప్రభువు. జాన్ రాక్‌ఫెల్లర్ ఇందు లగ్నం మేషం, రాశి దృష్టి ద్వారా సింహం, వృశ్చికం మరియు కుంభం చూస్తున్నాయి. 11వ భావంలో రాహువు 2వ అధిపతి శుక్రుడు (2వ & 7వ అధిపతి) కేతువుతో సంయోగంలో ఉండి ఈ జాతకుడిని ధనవంతుడిగా చేసింది. శని (10వ & 11వ అధిపతి) 8వ భావంలో ఇందు లగ్నాన్ని చూస్తూ ఈ జాతకుడికి తన వృత్తి ద్వారా అనేక రూపాల్లో దాచిన ఆర్థిక లాభాలు ఇచ్చాడు. ఇందు లగ్న అధిపతి కుజుడు గురువు (9వ అధిపతి)తో ఉండి ఈ జాతకుడిని అదృష్టవంతుడిగా చేశాడు.

శ్రీ KN రావు జీ చర దశ ఉపయోగించి సమయ నిర్ణయం:


జాన్ వృశ్చిక దశ (1863-1872) నడిపాడు, ఇది ఇందు లగ్నం నుండి 8వ భావం మరియు ఇందు లగ్నం నుండి రాశి దృష్టి కలిగి ఉంది. 10వ మరియు 11వ అధిపతి శని దశలో ఉండి గ్రహ దృష్టి ద్వారా 10వ, 2వ & 5వ భావాలను చూస్తున్నాడు మరియు 2వ అధిపతి శుక్రుడు సింహంలో ఉండి దశ రాశిని చూస్తూ ఈ జాతకుడికి వృత్తి ద్వారా ఆర్థిక లాభం ఇచ్చింది.

చార్ట్-06, కొర్నేలియస్ వాండర్‌బిల్ట్

జన్మ తేదీ: మే 27, 1794, 4:00 AM, 5:00:00 (GMT పశ్చిమం), Staten Island (74 W 09' 00", 40 N 35' 00"), New York, USA



As:	4 Ta 40	**Su:**	15 Ta 12- AmK	**Mo:**	23 Ar 12- AK	**Ma (R):**	4 Li 01- MK
Me:	0 Ta 06- DK	**Ju (R):**	10 Sg 38- BK	**Ve:**	3 Ge 06- PK	**Sa:**	0 Ta 23- GK
Ra:	0 Le 32	**Ke:**	0 Aq 32	**HL:**	26 Ar 27	**GL:**	29 Pi 43



As:	12 Aq 01	**Su:**	16 Ta 49- AmK	**Mo:**	28 Li 49- AK	**Ma (R):**	6 Sc 13- MK
Me:	0 Cp 52- DK	**Ju (R):**	5 Cn 44- BK	**Ve:**	27 Li 58- PK	**Sa:**	3 Cp 29- GK
Ra:	4 Ar 47	**Ke:**	4 Li 47	**HL:**	28 Sc 01	**GL:**	27 Pi 28

కొర్నేలియస్ వాండర్‌బిల్ట్ ఒక అమెరికన్ వ్యాపారి మరియు దాన ప్రభువు, రైల్వేలు మరియు షిప్పింగ్‌లో సంపద సంపాదించాడు.

కొర్నేలియస్ వాండర్‌బిల్ట్ ఇందు లగ్నం కన్య, గురువు (4వ & 7వ అధిపతి) మరియు శుక్రుడు (2వ & 9వ అధిపతి) రాశి దృష్టి ద్వారా చూస్తూ ఈ జాతకుడికి సంపద ఇచ్చారు. ఇందు లగ్న అధిపతి బుధుడు (1వ & 10వ అధిపతి) సూర్యుడు (12వ అధిపతి), శని (5వ & 6వ అధిపతి)తో భాగ్య స్థాన 9వ భావంలో సంయోగంలో ఉండి ఈ జాతకుడిని అదృష్టవంతుడిగా చేసింది.


ఇందు లగ్నం నుండి 2వ భావంలో కుజుడు (3వ & 8వ అధిపతి) చంద్రుడు (11వ అధిపతి) చేత చూడబడి ఈ జాతకుడికి దాచిన వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఇచ్చాయి.

శ్రీ KN రావు జీ చర దశ ఉపయోగించి సమయ నిర్ణయం:


కొర్నేలియస్ ధనుస్సు దశ (1821-1833) నడిపాడు, దాని అధిపతి గురువు దశ రాశిలోనే ఉండి 2వ మరియు 9వ అధిపతి శుక్రుడు మీనంలో ఉండి రాశి దృష్టి ద్వారా చూసే శుక్రుడుపై రాశి దృష్టి కలిగి, శుక్రుడు ఇందు లగ్నం నుండి 10వ భావంలో మిథుని రాశిలో ఉండి జాతకుడికి వృత్తి ద్వారా అపారమైన లాభాలు ఇచ్చింది.

చార్ట్-07, ఎలిజబెత్ అర్డెన్

జన్మ తేదీ: డిసెంబర్ 31, 1878, 11:20 AM, 5:00:00 (GMT పశ్చిమం), Woodbridge (79 W 36' 00", 43 N 47' 00"), Canada



As:	29 Aq 12	Su:	17 Sg 46- MK	Mo:	18 Pi 50- AmK	Ma:	12 Sc 53- PK
Me (R):	5 Sg 38- GK	Ju:	18 Cp 16- BK	Ve:	23 Sg 59- AK	Sa:	4 Pi 53- DK
Ra:	13 Cp 10	Ke:	13 Cn 10	HL:	28 Pi 30	GL:	29 Le 50



As:	22 Ge 46	Su:	9 Vi 50- MK	Mo:	19 Sg 28- AmK	Ma:	25 Li 58- PK
Me (R):	20 Ta 42- GK	Ju:	14 Ge 21- BK	Ve:	5 Sc 51- AK	Sa:	13 Le 58- DK
Ra:	28 Ar 28	Ke:	28 Li 28	HL:	16 Pi 31	GL:	28 Sg 28


ఫ్లోరెన్స్ నైటింగేల్ గ్రాహమ్ ఒక కెనడియన్-అమెరికన్ వ్యాపారవేత్త, ఇప్పుడు Elizabeth Arden, Inc. అయిన కంపెనీని స్థాపించింది మరియు USA లో సౌందర్య సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఎలిజబెత్ అర్డెన్ ఇందు లగ్నం ధనుస్సు, దాని అధిపతి గురువు (1వ & 4వ) 2వ భావంలో రాహువుతో సంయోగంలో ఉండి ఈ జాతకుడికి అపారమైన సంపద ఇచ్చాడు. ఇందు లగ్నంపై చంద్రుడు (8వ అధిపతి)తో సంయోగంలో ఉన్న శని (2వ అధిపతి) దృష్టి ఈ జాతకుడికి దాచిన వనరుల ద్వారా సంపద ఇచ్చింది. ఇందు లగ్నంలో ఉన్న బుధుడు (7వ & 10వ అధిపతి) సూర్యుడు (9వ అధిపతి) మరియు శుక్రుడు (6వ & 11వ అధిపతి)తో సంయోగంలో ఉండి ఈ జాతకుడికి భాగస్వాముల ద్వారా వృత్తిలో బలమైన ఆర్థిక లాభం ఇచ్చారు.

శ్రీ KN రావు జీ చర దశ ఉపయోగించి సమయ నిర్ణయం:


అర్డెన్ 1906 నుండి 1914 వరకు సింహ దశ నడిపింది మరియు దశ రాశికి మకరం మరియు తులా నుండి రాశి దృష్టి ఉంది, ఇవి ఇందు లగ్నం నుండి 2వ మరియు 11వ భావాలు. ఇందు లగ్నంలో 11వ అధిపతి శుక్రుడు ఉన్నాడు, 1909లో ఆమె సౌందర్య పరిశ్రమలోకి ప్రవేశించి 1910లో New York లో తన మొదటి Red door సెలూన్ ప్రారంభించి గణనీయమైన ఆర్థిక సమృద్ధి పొందింది.

చార్ట్-08, ఎలిజబెత్ టేలర్

జన్మ తేదీ: ఫిబ్రవరి 27, 1932, 2:30 AM, 0:00:00 (GMT పశ్చిమం), London (0 W 07' 00", 51 N 30' 00"), United Kingdom



As:	20 Sc 23	Su:	14 Aq 24- PK	Mo:	22 Li 50- AmK	Ma:	8 Aq 41- GK
Me:	14 Aq 35- MK	Ju (R):	22 Cn 16- BK	Ve:	24 Pi 16- AK	Sa:	7 Cp 24- DK
Ra:	4 Pi 21	Ke:	4 Vi 21	HL:	28 Vi 23	GL:	5 Pi 36



As:	3 Cp 31	**Su:**	9 Aq 32- PK	**Mo:**	25 Ar 30- AmK	**Ma:**	18 Sg 05- GK
Me:	11 Aq 15- MK	**Ju (R):**	20 Cp 23- BK	**Ve:**	8 Aq 23- AK	**Sa:**	6 Pi 40- DK
Ra:	9 Le 10	**Ke:**	9 Aq 10	**HL:**	15 Vi 27	**GL:**	20 Le 22

డేమ్ ఎలిజబెత్ రోస్మాండ్ టేలర్ బ్రిటిష్-అమెరికన్ నటి, వ్యాపారవేత్త మరియు మానవతావాది.

ఎలిజబెత్ టేలర్ ఇందు లగ్నం మీనం, ఉచ్చ శుక్రుడు (3వ & 8వ అధిపతి) రాహువుతో సంయోగంలో ఉండి ఈ జాతకుడికి కళ ద్వారా సంపద ఇచ్చింది. ఇందు లగ్న అధిపతి ఉచ్చ గురువు (1వ & 10వ అధిపతి) 5వ భావంలో శని (11వ & 12వ అధిపతి) చేత చూడబడి ఈ జాతకుడికి తన వృత్తి ద్వారా ఆర్థిక లాభాలు మరియు నష్టాలు ఇచ్చారు. ఇందు లగ్నం నుండి 12వ భావంలో కుజుడు (2వ & 9వ అధిపతి) బుధుడు (4వ & 7వ అధిపతి) మరియు సూర్యుడు (6వ అధిపతి)తో సంయోగంలో ఉంటారు.

శ్రీ KN రావు జీ చర దశ ఉపయోగించి సమయ నిర్ణయం:

ఎలిజబెత్ 1940 నుండి 1947 వరకు కన్య దశ నడిపింది, దశ అధిపతి బుధుడు 6వ అధిపతి సూర్యుడు, 2వ అధిపతి కుజుడుతో సంయోగంలో ఉండి రాశి దృష్టి ద్వారా ఇందు లగ్నాన్ని చూస్తున్నాడు. ఇందు లగ్న అధిపతి గురువు కర్కాటకంలో ఉచ్చలో ఉండి గ్రహ దృష్టి ద్వారా ఇందు లగ్నాన్ని చూస్తున్నాడు. ఇందు లగ్నంలో ఉచ్చ శుక్రుడు రాహువుతో సంయోగంలో ఉండి జాతకుడికి అపారమైన ఆర్థిక ప్రయోజనం మరియు ఆమెను నటిగా అద్భుతమైన కెరీర్ ప్రారంభించేలా చేసింది.

ఆమె 1962 నుండి 1970 వరకు మిథుని దశ నడిపింది మరియు మిథుని ఇందు లగ్నంపై రాశి దృష్టి కలిగి ఉచ్చ శుక్రుడు అందులో ఉన్నాడు మరియు ఇందు లగ్న అధిపతి గురువు

ఉచ్చలో ఉండి గ్రహ దృష్టి ద్వారా ఇందు లగ్నాన్ని చూస్తూ ఆమెను 1963లో Cleopatra చలన చిత్రంలో పాత్రకు USD 1 మిలియన్ స్వీకరించిన మొదటి నటిగా చేసింది.

ముగింపు

ఆర్థిక లాభాలు మరియు నష్టాలు నిర్ణయించడంలో ఇందు లగ్నం ఎంత సమర్థంగా ఉందో చూశాము. మనం విశ్లేషించిన జాతకాలలో, విభిన్న రంగాల ప్రఖ్యాత వ్యక్తుల అదృష్టాలు విశ్లేషించడానికి ఇందు లగ్నాన్ని రాశి లగ్నం వలె ఉపయోగించాము. ఇందు లగ్నం రాశి దశతో అత్యంత సమర్థంగా పని చేస్తుంది.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1. Predicting through Jaimini's Chara Dasha పుస్తకం (1993) by Sri KN Rao.
2. కృష్ణ మిశ్ర యొక్క పుస్తకం, జ్యోతిష ఫల రత్న మాల, శ్రీ ఇరంగంటి రంగాచార్యులు అనువదించారు.
3. ఇందు లగ్న యోగ by ఇరంగంటి రంగాచార్యులు, జూన్ 1987 (సంపుటి 76, నం.6), The Astrological Magazine.
4. ఇందు లగ్న అండ్ ప్రొఫెషన్ by Mrs. జయ భట్నాగర్, జూన్ 1993 (సంపుటి, 82, నం.6), The Astrological Magazine.

* * * *

2. నోబెల్ బహుమతి విజేతలకు జ్యోతిష్య కారకాలు

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో Modern Astrology, ఆగస్టు 2017 సంచికలో, పేజీ 481 లో ప్రచురించబడింది)

నోబెల్ బహుమతి స్వీడిష్ మరియు నార్వేజియన్ సంస్థలు: భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యం, సాహిత్యం, శాంతి రంగాలలో గుర్తింపు పొందిన వారికి ప్రదానం చేసే వార్షిక అంతర్జాతీయ పురస్కారాల సమితి. నోబెల్ బహుమతి పొందడం ఒక అసాధారణ విజయం. నోబెల్ బహుమతి పొందేందుకు అర్హమైన గ్రహ సంయోగాలు ఏమిటో చూద్దాం. స్వర్గీయ శ్రీ RG రావు గారు కొన్ని మంచి నాడీ జ్యోతిష్య సూత్రాలు మరియు సంయోగాలు బోధించారు, వాటి నిజస్థితి నిర్ణయించే ఖచ్చితత్వం అద్భుతంగా ఉంది. జన్మ జాతకంలో గురువు స్థానం జాతకుడి శారీరక మరియు మానసిక సాధనలను సూచిస్తుంది. సాధనలు విశ్లేషించేటప్పుడు పరిగణించవలసినవి: ఆక్రమించిన భావం యొక్క మానసిక స్వభావం, గురువుతో అనుసంధానించబడిన గ్రహాల స్వభావం మరియు గురువును చూసే గ్రహాలు. ఇవి కలిసి వ్యక్తి యొక్క మనస్సు (చంద్రుడు), మేధస్సు (బుధుడు) మరియు జీవన శక్తి (శుక్రుడు) తెలుసుకోవడానికి అనుమతిస్తాయి.

గురువు సత్వ గుణాన్ని, అన్ని జ్ఞానానికి మూలాన్ని మరియు నోబుల్ జీవితాన్ని సూచిస్తాడు. గురువు విష్ణు అంశ యొక్క అభివ్యక్తి. చంద్రుడు మనస్సును సూచిస్తాడు. చంద్రుడు పార్వతి అంశ. బుధుడు మేధస్సుకు అధిపతి, వివేచన శక్తి, అన్వేషణ స్వభావం, అనుకూలత మరియు అవకాశం కోసం వేచి ఉండి పని చేయగల సామర్థ్యం ఇస్తాడు. బుధుడు విష్ణు తత్వం. శుక్రుడు అన్ని విజ్ఞాన శాస్త్రాల విషయం, జీవన శక్తి, గొప్ప కళాకారుడు, సంపద యొక్క గొప్ప దాత, భూత, వర్తమాన మరియు భవిష్యత్తు తెలిసినవాడు. అతను గొప్ప మాస్టర్ మైండ్, అన్ని లౌకిక సుఖాలు ఇచ్చేవాడు. శుక్రుడు లక్ష్మీ తత్వాన్ని సూచిస్తాడు.

నోబెల్ బహుమతులు వంటి అంతర్జాతీయ పురస్కారాల నాణ్యతలతో సహజంగా ఆశీర్వదించబడిన మనస్సును కింది సంయోగాలు చూపిస్తాయి:

1. శుక్రుడు (Venus) మరియు బుధుడు (Mercury) సంయోగం ఇది రజో గుణం (కర్మకు మూలం) సూచిస్తుంది. ఈ సంయోగం దాచిన విజ్ఞాన శాస్త్రాల రంగంలో మేధస్సును పెంచుతుంది.


గురువు (Jupiter) మరియు చంద్రుడు (Moon) సత్వ గుణం (మంచితనం యొక్క రీతి) సూచిస్తారు మరియు అసాధారణ జ్ఞానం (జ్ఞానోదయం) ఇస్తారు.

2. బుధుడు చంద్రుడుతో కలిసి ఉంచబడినప్పుడు
3. బుధుడు కన్యా రాశిలో ఉచ్చలో ఉన్నప్పుడు
4. గురువు కుంభ రాశిలో ఉన్నప్పుడు
5. చంద్రుడు మీన రాశిలో ఉన్నప్పుడు


గమనిక: ఈ పేపర్లో, నేను పైన పేర్కొన్న సంయోగాలు కలిగిన కొందరు నోబెల్ బహుమతి విజేతల జాతకాలు విశ్లేషించాను. సాధారణంగా అంతర్జాతీయ పురస్కారాల విజేతల చార్టుల్లో ఈ సంయోగాలలో చాలా ఉంటాయి.

చార్ట్-1: నోబెల్ బహుమతి విజేత, వైద్యం-1913, చార్లెస్ రాబర్ట్ రిషేట్

జన్మ తేదీ: ఆగస్టు 26, 1850, సమయం: 21:30:00, టైమ్ జోన్: 0:09:20 (GMT తూర్పు), స్థలం: 2 E 20' 00", 48 N 52' 00", Paris, France



As:	0 Ta 05	**Su:**	11 Le 27- MK	**Mo:**	26 Pi 32- AmK	**Ma:**	10 Vi 30- PK
Me:	3 Vi 13- DK	**Ju:**	5 Vi 06- GK	**Ve:**	24 Vi 10- BK	**Sa (R):**	28 Pi 44- AK
Ra:	21 Cn 50	**Ke:**	21 Cp 50	**HL:**	19 Sg 35	**GL:**	2 Cp 44




As:	0 Cp 49	**Su:**	13 Cn 05- MK	**Mo:**	28 Aq 51- AmK	**Ma:**	4 Ar 27- PK
Me:	28 Cp 57- DK	**Ju:**	15 Aq 51- GK	**Ve:**	7 Le 33- BK	**Sa (R):**	18 Pi 40- AK
Ra:	16 Cp 29	**Ke:**	16 Cn 29	**HL:**	26 Vi 11	**GL:**	24 Cp 40

చార్లెస్ రాబర్ట్ రిషేట్ 1913 సంవత్సరంలో వైద్యంలో నోబెల్ బహుమతి పొందాడు. అతను రోగనిరోధక శాస్త్రం రంగంలో వైద్య పురోగతికి తోడ్పడ్డాడు. అతను అనాఫిలాక్సిస్ పై తన పని కోసం గుర్తింపు పొందాడు.


చార్లెస్‌కు బుధుడు (మేధస్సు) తన స్వంత ఇంటి కన్యా రాశి (కన్య రాశి)లో ఉచ్ఛ స్థానంలో ఉండి శుక్రుడు (దాచిన విజ్ఞాన శాస్త్రాలు), గురువు (జీవ / జీవ కారకుడు) మరియు కుజుడుతో సంయోగంలో ఉన్నాడు. బుధుడు కూడా తన 7వ భావ దృష్టి ద్వారా మీన రాశి (మీన రాశి)లో చంద్రుడి (మనస్సు)పై దృష్టి కలిగి ఉన్నాడు. అంతేకాకుండా, గురువు కన్యలో ఉండి తన 7వ భావ దృష్టి ద్వారా చంద్రుడిపై మరియు మీనంలో (మీన రాశి) ఉన్న వక్రీ శని (శని)పై దృష్టి కలిగి ఉన్నాడు.

చార్ట్-2: నోబెల్ బహుమతి విజేత, వైద్యం-1923, జాన్ జేమ్స్ రిక్కార్డ్ మాక్లియోడ్

జన్మ తేదీ: సెప్టెంబర్ 6, 1876, 10:00 AM, టైమ్ జోన్: 0:13:56 (GMT పశ్చిమం), Caputh (3 W 29, 56 N 32), UK



As:	7 Li 54	**Su**:	21 Le 59- AK	**Mo**:	21 Pi 59- AmK	**Ma**:	13 Le 57- MK
Me:	15 Vi 59- BK	**Ju**:	3 Sc 26- DK	**Ve**:	7 Cn 10- GK	**Sa (R)**:	11 Aq 50- PK
Ra:	28 Aq 00	**Ke**:	28 Le 00	**HL**:	12 Cp 00	**GL**:	12 Le 19




As:	11 Sg 03	**Su**:	17 Li 52- AK	**Mo**:	17 Cp 52- AmK	**Ma**:	5 Le 35- MK
Me:	23 Ta 52- BK	**Ju**:	0 Le 53- DK	**Ve**:	4 Vi 33- GK	**Sa (R)**:	16 Cp 29- PK
Ra:	12 Ge 04	**Ke**:	12 Sg 04	**HL**:	18 Ar 03	**GL**:	20 Cn 51

జాన్ జేమ్స్ రిక్కార్డ్ మాక్లియోడ్ 1923 సంవత్సరంలో వైద్యంలో నోబెల్ బహుమతి పొందాడు. అతను ఇన్సులిన్ కనుగొని దాని వేరుచేయడంపై పని చేశాడు.


జాన్‌కు బుధుడు, మేధస్సును సూచించే, తన స్వంత ఇంటి కన్యలో (కన్య) లోతైన ఉచ్చ స్థానంలో ఉన్నాడు. బుధుడు కూడా తన 7వ భావ దృష్టి ద్వారా గురువు రాశి మీనంలో (మీన) ఉన్న చంద్రుడి (మనస్సు)పై దృష్టి కలిగి ఉన్నాడు. గురువు (జీవ / జీవ) వృశ్చికంలో (వృశ్చిక) ఉండి గురువు రాశి మీనంలో (మీన) ఉన్న చంద్రుడిపై 5వ భావ దృష్టి కలిగి ఉన్నాడు.

చార్ట్-3: నోబెల్ బహుమతి విజేత, శరీరధర్మ శాస్త్రం-1931, ఆటో హైన్రిచ్ వార్‌బర్గ్

జన్మ తేదీ: అక్టోబర్ 8, 1883, సమయం: 18:00:00, టైమ్ జోన్: 0:31:24 (GMT తూర్పు), స్థలం: 7 E 51' 00", 47 N 59' 00", Freiburg im Breisgau, Germany



As:	11 Ar 39	**Su:**	22 Vi 52- AmK	**Mo:**	14 Sg 43- PK	**Ma:**	4 Cn 43- DK
Me (R):	19 Vi 16- BK	**Ju:**	9 Cn 24- GK	**Ve:**	27 Vi 33- AK	**Sa (R):**	17 Ta 40- MK
Ra:	10 Li 51	**Ke:**	10 Ar 51	**HL:**	15 Vi 38	**GL:**	5 Pi 32




As:	14 Cn 54	**Su:**	25 Cn 44- AmK	**Mo:**	12 Le 26- PK	**Ma:**	12 Le 24- DK
Me (R):	23 Ge 22- BK	**Ju:**	24 Vi 33- GK	**Ve:**	7 Vi 56- AK	**Sa (R):**	8 Ge 56- MK
Ra:	7 Cp 38	**Ke:**	7 Cn 38	**HL:**	20 Ta 43	**GL:**	19 Le 44

ఆటో హైన్రిచ్ వార్‌బర్గ్ 1931 సంవత్సరంలో వైద్యం రంగంలో నోబెల్ బహుమతి పొందాడు. అతను శ్వాసక్రియ ఎంజైమ్ యొక్క స్వభావం మరియు చర్య విధానం కనుగొన్నాడు. ఆటోకు మేధస్సును సూచించే వక్రీ బుధుడు తన స్వంత ఇంటి కన్యలో లోతైన ఉచ్ఛ స్థానానికి దగ్గరగా 4 డిగ్రీలలో ఉండి శుక్రుడు (దాచిన విజ్ఞాన శాస్త్రాలు) మరియు సూర్యుడుతో సంయోగంలో ఉన్నాడు. బుధుడు మరియు శుక్రుడు సంయోగం దాచిన విజ్ఞాన శాస్త్రాల


రంగంలో మేధస్సు పెంచడానికి గొప్ప సంయోగం. దానికి అదనంగా, కర్కాటకంలో గురువు (జీవ / జీవ) ఉచ్చలో ఉండి కుజుడుతో సంయోగంలో ఉన్నాడు. ఈ గ్రహ సంయోగాలు మరియు స్థానాలు శరీరధర్మ శాస్త్రం రంగంలో ఈ జాతకుడికి గొప్ప కీర్తి తెచ్చాయి.

చార్ట్-4: నోబెల్ బహుమతి విజేత, రసాయనశాస్త్రం-1908, ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్

జన్మ తేదీ: ఆగస్టు 30, 1871, సమయం: 12:00:00, టైమ్ జోన్: 11:33:08 (GMT తూర్పు), స్థలం: 173 E 17' 00", 41 S 17' 00", Nelson, New Zealand



As:	8 Sg 05	**Su:**	14 Le 07- MK	**Mo:**	10 Aq 55- GK	**Ma:**	18 Li 53- AmK
Me:	9 Vi 34- DK	**Ju:**	29 Ge 15- AK	**Ve:**	17 Vi 59- BK	**Sa (R):**	11 Sg 16- PK
Ra:	5 Ge 13	**Ke:**	5 Sg 13	**HL:**	26 Cp 53	**GL:**	1 Li 23



As:	12 Ge 42	**Su:**	7 Le 02- MK	**Mo:**	8 Cp 14- GK	**Ma:**	20 Pi 00- AmK
Me:	26 Pi 03- DK	**Ju:**	23 Ge 17- AK	**Ve:**	11 Ge 54- BK	**Sa (R):**	11 Cn 27- PK
Ra:	16 Sc 57	**Ke:**	16 Ta 57	**HL:**	2 Vi 01	**GL:**	12 Li 26


ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ 1908 సంవత్సరంలో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు.

అతను మూలకాల విఘటనం మరియు రేడియోధార్మిక పదార్థాల రసాయన శాస్త్రం పరిశోధించాడు.


ఎర్నెస్ట్‌కు బుధుడు (మేధస్సు) తన స్వంత ఇంటి కన్యలో ఉచ్చ స్థానంలో ఉండి శుక్రుడు (దాచిన విజ్ఞాన శాస్త్రాలు)తో సంయోగంలో ఉన్నాడు. ఈ సంయోగానికి మరింత శక్తి ఇవ్వడానికి మిథుని నుండి గురువు 9వ దృష్టి ద్వారా కుంభంలో ఉన్న చంద్రుడి (మనస్సు)పై దృష్టి కలిగి ఉన్నాడు. ఈ గ్రహ సంయోగాలు మరియు స్థానాలు రసాయనశాస్త్రం రంగంలో ఈ జాతకుడికి గొప్ప కీర్తి తెచ్చాయి.

చార్ట్-5: నోబెల్ బహుమతి విజేత, భౌతికశాస్త్రం-1914, మాక్స్ వాన్ లాయె

జన్మ తేదీ: అక్టోబర్ 9, 1879, సమయం: 9:30:00, టైమ్ జోన్: 0:30:24 (GMT తూర్పు), స్థలం: 7 E 36' 00", 50 N 21' 00", Pfaffendorf, Germany



As:	27 Li 42	**Su:**	23 Vi 31- AmK	**Mo:**	2 Cn 41- GK	**Ma (R):**	6 Ta 35- PK
Me:	25 Vi 55- AK	**Ju (R):**	11 Aq 20- MK	**Ve (R):**	1 Vi 04- DK	**Sa (R):**	19 Pi 53- BK
Ra:	28 Sg 14	**Ke:**	28 Ge 14	**HL:**	29 Sg 45	**GL:**	24 Ta 19




As:	9 Ge 19	**Su:**	1 Le 41- AmK	**Mo:**	24 Cn 06- GK	**Ma (R):**	29 Aq 13- PK
Me:	23 Le 14- AK	**Ju (R):**	11 Cp 56- MK	**Ve (R):**	9 Cp 36- DK	**Sa (R):**	28 Sg 55- BK
Ra:	14 Sg 07	**Ke:**	14 Ge 07	**HL:**	27 Sg 48	**GL:**	8 Le 47

మాక్స్ వాన్ లాయె 1914 సంవత్సరంలో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. అతను స్ఫటికాల ద్వారా X-రేల వివర్తనం కనుగొన్నాడు.


మాక్స్‌కు మేధస్సు యొక్క అధిపతి బుధుడు ఉచ్చలో శుక్రుడు మరియు సూర్యుడుతో కన్యలో సంయోగంలో ఉన్నాడు. బుధుడు మరియు శుక్రుడు సంయోగం దాచిన విజ్ఞాన శాస్త్రాల రంగంలో మేధస్సు పెంచుతుంది. ఈ పేపర్ ప్రారంభంలో పేర్కొన్న నాడీ స్థానాల ప్రకారం, కుంభంలో గురువు అంతర్జాతీయ పురస్కారాల అవకాశం పెంచుతుంది.

చార్ట్-6: నోబెల్ బహుమతి విజేత, భౌతికశాస్త్రం-1919, జోహాన్స్ స్టార్క్

జన్మ తేదీ: ఏప్రిల్ 15, 1874, సమయం: 6:00:00, టైమ్ జోన్: 0:47:40 (GMT తూర్పు), స్థలం: 11 E 55' 00", 49 N 37' 00", Freihung, Germany



As:	24 Ar 17	Su:	2 Ar 58- GK	Mo:	13 Pi 40- MK	Ma:	25 Ar 42- AK
Me:	5 Pi 32- PK	Ju (R):	1 Vi 24- DK	Ve:	15 Ar 41- BK	Sa:	20 Cp 59- AmK
Ra:	14 Ar 23	Ke:	14 Li 23	HL:	26 Ar 03	GL:	0 Ge 44




As:	8 Sc 36	Su:	26 Ar 41- GK	Mo:	2 Sc 56- MK	Ma:	21 Sc 18- AK
Me:	19 Le 48- PK	Ju (R):	12 Cp 39- DK	Ve:	21 Le 11- BK	Sa:	8 Cn 49- AmK
Ra:	9 Le 29	Ke:	9 Aq 29	HL:	24 Sc 28	GL:	6 Li 33

జోహాన్స్ స్టార్క్ 1919 సంవత్సరంలో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. అతను కాలువ కిరణాలలో డాప్లర్ ఎఫెక్ట్ మరియు విద్యుత్ క్షేత్రాలలో వర్ణపట రేఖల విభజన కనుగొన్నాడు.


జోహాన్స్‌కు మేధస్సు యొక్క అధిపతి బుధుడు మీనంలో చంద్రుడుతో ఉన్నాడు. బుధుడు మరియు చంద్రుడు సంయోగం దాచిన విజ్ఞాన శాస్త్రాల రంగంలో మేధస్సు పెంచడానికి గొప్ప సంయోగం. దానికి అదనంగా, వక్రీ గురువు కన్యలో ఉండి చంద్రుడు మరియు బుధుడిపై 7వ భావ దృష్టి కలిగి ఉన్నాడు.

చార్ట్-7: నోబెల్ బహుమతి విజేత, భౌతికశాస్త్రం-1921, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

జన్మ తేదీ: మార్చి 14, 1879, సమయం: 11:30 AM, టైమ్ జోన్: 0:40:00 (GMT తూర్పు), స్థలం: 10 E 00' 00", 48 N 24 00", Ulm, Germany




As:	19 Ge 29	**Su:**	1 Pi 20- DK	**Mo:**	22 Sc 21- AmK	**Ma:**	4 Cp 45- GK
Me:	10 Pi 59- MK	**Ju:**	5 Aq 19- PK	**Ve:**	24 Pi 49- AK	**Sa:**	12 Pi 01- BK
Ra:	9 Cp 18	**Ke:**	9 Cn 18	**HL:**	5 Le 22	**GL:**	26 Pi 43




As:	25 Pi 17	**Su:**	12 Cn 03- DK	**Mo:**	21 Cp 10- AmK	**Ma:**	12 Aq 44- GK
Me:	8 Li 51- MK	**Ju:**	17 Sc 52- PK	**Ve:**	13 Aq 24- AK	**Sa:**	18 Li 12- BK
Ra:	23 Pi 45	**Ke:**	23 Vi 45	**HL:**	18 Ta 15	**GL:**	0 Pi 27

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1921 సంవత్సరంలో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. అతను సైద్ధాంతిక భౌతికశాస్త్రం రంగంలో దోహదపడ్డాడు. అతను ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ నియమం కనుగొన్నాడు, క్వాంటం సిద్ధాంత పరిణామంలో ముఖ్యమైన అడుగు. ఐన్‌స్టీన్‌కు మేధస్సు యొక్క సూచకుడు బుధుడు శుక్రుడు, శని మరియు సూర్యుడుతో మీనంలో సంయోగంలో ఉన్నాడు. బుధుడు తన 9వ భావ నాడీ దృష్టి ద్వారా వృశ్చికంలో ఉన్న చంద్రుడిపై దృష్టి కలిగి ఉన్నాడు. దానికి అదనంగా, గురువు కుంభంలో ఉన్నాడు.

చార్ట్-8: నోబెల్ బహుమతి విజేత, భౌతికశాస్త్రం-1922, నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్
జన్మ తేదీ: అక్టోబర్ 7, 1885, సమయం: 8:35 AM, టైమ్ జోన్: 0:50:20 (GMT తూర్పు), స్థలం: 12 E 35' 00", 55 N 340 00", Copenhagen, Denmark



As:	14 Li 06	Su:	21 Vi 57- AK	Mo:	9 Vi 14- PK	Ma:	19 Cn 58- AmK
Me:	15 Vi 11- MK	Ju:	0 Vi 11- DK	Ve:	1 Sc 27- GK	Sa:	15 Ge 59- BK
Ra:	2 Vi 11	Ke:	2 Pi 11	HL:	29 Sc 00	GL:	9 Pi 43




As:	6 Aq 58	Su:	17 Cn 32- AK	Mo:	23 Pi 02- PK	Ma:	29 Sg 44- AmK
Me:	16 Ta 35- MK	Ju:	1 Cp 41- DK	Ve:	13 Cn 07- GK	Sa:	23 Aq 47- BK
Ra:	19 Cp 40	Ke:	19 Cn 40	HL:	21 Pi 02	GL:	27 Vi 31


నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్ 1922 సంవత్సరంలో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు.

అతను పరమాణు నిర్మాణం మరియు క్వాంటం సిద్ధాంతం అర్థం చేసుకోవడంలో తోడ్పడ్డాడు. బుధుడు ఉచ్చలో ఉండి చంద్రుడు, గురువు, రాహువు మరియు సూర్యుడుతో కన్యలో సంయోగంలో ఉన్నాడు. మళ్ళీ, బుధుడు మరియు గురువు చంద్రుడుతో సంయోగంలో ఉండటం దాచిన విజ్ఞాన శాస్త్రాల రంగంలో గొప్ప సంయోగం.


చార్ట్-9: నోబెల్ బహుమతి విజేత, భౌతికశాస్త్రం-1903, మేరీ స్కోడోవ్స్కా క్యూరీ


జన్మ తేదీ: నవంబర్ 7, 1867, సమయం: 12:00 PM, టైమ్ జోన్: 1:24:00 (GMT తూర్పు), స్థలం: 21 E 00' 00", 52 N 15 00", Warsaw, Poland





As:	20 Sg 01	Su:	22 Li 34- AmK	Mo:	24 Aq 28- AK	Ma:	7 Sc 37- MK
Me:	14 Sc 38- BK	Ju:	5 Aq 60- PK	Ve:	3 Sc 35- GK	Sa:	3 Sc 16- DK
Ra:	18 Le 58	Ke:	18 Aq 58	HL:	16 Pi 29	GL:	22 Li 40






As:	0 Li 12	Su:	23 Ar 09- AmK	Mo:	10 Ta 14- AK	Ma:	8 Vi 33- MK
Me:	11 Sc 39- BK	Ju:	23 Sc 58- PK	Ve:	2 Le 11- GK	Sa:	29 Cn 27- DK
Ra:	20 Vi 38	Ke:	20 Pi 38	HL:	28 Sc 25	GL:	24 Ar 02


మేడమ్ క్యూరీ 1911 సంవత్సరంలో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందింది. ఆమె రసాయనశాస్త్రం రంగంలో రేడియం మూలకం కనుగొంది.

మేరీకి బుధుడు శుక్రుడుతో వృశ్చికంలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు దాచిన రాశి అయిన వృశ్చికంలో సంయోగంలో ఉన్నాయి. కుజుడు కూడా తన స్వంత రాశి వృశ్చికంలో ఉండి జాతకుడిని లోతైన ప్రయోగాలు చేసే సామర్థ్యంతో ఆశీర్వదిస్తాడు. దానికి అదనంగా, గురువు చంద్రుడు మరియు కేతువుతో కుంభంలో సంయోగంలో ఉన్నాడు.


చార్ట్ 10: నోబెల్ బహుమతి విజేత, సాహిత్యం-1913, రవీంద్రనాథ్ ఠాగూర్


జన్మ తేదీ: మే 7, 1861, సమయం: 4:02:00, టైమ్ జోన్: 5:53:28 (GMT తూర్పు), స్థలం: 88 E 22' 00", 22 N 34' 00", Calcutta, India





As:	28 Pi 09	**Su:**	24 Ar 23- AmK	**Mo:**	21 Pi 07- MK	**Ma:**	0 Ge 11- DK
Me:	7 Ar 56- GK	**Ju:**	25 Cn 57- AK	**Ve:**	23 Ar 08- BK	**Sa:**	10 Le 45- PK
Ra:	24 Sg 51	**Ke:**	24 Ge 51	**HL:**	10 Pi 21	**GL:**	5 Cp 39






As:	13 Pi 20	**Su:**	9 Sc 31- AmK	**Mo:**	10 Cp 05- MK	**Ma:**	1 Li 41- DK
Me:	11 Ge 28- GK	**Ju:**	23 Aq 34- AK	**Ve:**	28 Li 10- BK	**Sa:**	6 Cn 41- PK
Ra:	13 Sc 35	**Ke:**	13 Ta 35	**HL:**	3 Li 07	**GL:**	20 Aq 49


రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 సంవత్సరంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందారు. అతను తన మనోహరమైన వచనం మరియు మాయాజాల కవిత్వానికి ప్రసిద్ధి. ఠాగూర్‌కు బుధుడు మేషంలో శుక్రుడు మరియు ఉచ్ఛ సూర్యుడుతో సంయోగంలో ఉన్నాడు. బుధుడు మరియు శుక్రుడు సంయోగం మేధస్సు పెంచుతుంది. దానికి అదనంగా, ఉచ్ఛ గురువు కర్కాటకంలో ఉండి తన 9వ దృష్టి ద్వారా మీనంలో ఉన్న చంద్రుడిపై దృష్టి కలిగి ఉన్నాడు.

చార్ట్ 11: నోబెల్ బహుమతి విజేత, వైద్యం-1905, రాబర్ట్ కోచ్

జన్మ తేదీ: డిసెంబర్ 12, 1843, సమయం: 20:33:00, టైమ్ జోన్: 0:41:20 (GMT తూర్పు), స్థలం: 10 E 20' 00", 51 N 48' 00", Clausthal-Zellerfeld, Germany



As:	25 Cn 47	Su:	28 Sc 31- AK	Mo:	6 Le 53- MK	Ma:	8 Aq 08- BK
Me:	1 Sg 24- GK	Ju:	1 Aq 23- DK	Ve:	16 Sg 12- AmK	Sa:	2 Cp 15- PK
Ra:	1 Sg 37	Ke:	1 Ge 37	HL:	12 Sg 09	GL:	3 Cn 23




As:	22 Aq 03	Su:	16 Pi 43- AK	Mo:	1 Ge 60- MK	Ma:	13 Sg 13- BK
Me:	12 Ar 33- GK	Ju:	12 Li 31- DK	Ve:	25 Le 50- AmK	Sa:	20 Cp 12- PK
Ra:	14 Ar 31	Ke:	14 Li 31	HL:	19 Cn 20	GL:	0 Le 23


రాబర్ట్ కొచ్ 1905 సంవత్సరంలో వైద్యంలో నోబెల్ బహుమతి పొందాడు. అతను నిర్దిష్ట సూక్ష్మజీవులను నిర్దిష్ట వ్యాధులతో అనుసంధానించే నాలుగు సాధారణ సిద్ధాంతాల శ్రేణి కనుగొన్నాడు. అతను క్షయ పరిశోధనలో ఘనత కలిగి ఉన్నాడు. రాబర్ట్‌కు బుధుడు శుక్రుడు మరియు రాహువుతో ధనుస్సులో ఉన్నాడు. బుధుడు సింహంలో ఉన్న చంద్రుడిపై ప్రత్యేక 9వ నాడీ దృష్టి కలిగి ఉన్నాడు. అంతేకాకుండా, గురువు కుంభంలో ఉండి కుజుడుతో సంయోగంలో ఉన్నాడు. సింహంలో చంద్రుడిపై తన 7వ భావ దృష్టి కలిగి ఉన్నాడు.

చార్ట్ 12: నోబెల్ బహుమతి విజేత, భౌతికశాస్త్రం-1938, ఎన్రికో ఫెర్మి

జన్మ తేదీ: సెప్టెంబర్ 29, 1901, సమయం: 19:00:00, టైమ్ జోన్: 0:49:56 (GMT తూర్పు), స్థలం: 12 E 29' 00", 41 N 54' 00", Rome, Italy



As:	23 Le 26	Su:	0 Ta 38- MK	Mo:	11 Ta 43- DK	Ma:	3 Ge 55- AK
Me:	20 Sc 23- GK	Ju:	19 Cn 04- PK	Ve:	19 Ar 13- AmK	Sa:	7 Vi 23- BK
Ra:	26 Ar 35	Ke:	26 Li 35	HL:	3 Aq 41	GL:	0 Li 27




As:	15 Ar 56	Su:	13 Vi 24- MK	Mo:	4 Ar 38- DK	Ma:	27 Li 06- AK
Me:	5 Li 36- GK	Ju:	12 Sg 07- PK	Ve:	22 Li 08- AmK	Sa:	17 Sg 29- BK
Ra:	22 Li 57	Ke:	22 Ar 57	HL:	13 Li 45	GL:	0 Ge 03

ఎన్రికో ఫెర్మి 1938 సంవత్సరంలో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. అతను న్యూట్రాన్ బాంబు వేయడం ద్వారా రేడియోచురుకుదనం ప్రేరేపించడంపై పని చేసి ట్రాన్స్యురానిక్ మూలకాలు కనుగొన్నాడు.


ఎన్రికోకు బుధుడు తులా రాశిలో శుక్రుడు, రాహువు మరియు కుజుడుతో సంయోగంలో ఉన్నాడు. బుధుడు మేషంలో చంద్రుడు మరియు కేతువిపై తన 7వ దృష్టి కలిగి ఉన్నాడు. దానికి అదనంగా, గురువు ధనుస్సులో ఉండి మీనంలో చంద్రుడు మరియు కేతువిపై తన 5వ భావ దృష్టి కలిగి ఉన్నాడు.

చార్ట్ 13: నోబెల్ బహుమతి విజేత, రసాయనశాస్త్రం-1944, ఆటో హాన్

జన్మ తేదీ: మార్చి 8, 1879, సమయం: 23:45:00, టైమ్ జోన్: 0:34:44 (GMT తూర్పు), స్థలం: 8 E 41' 00", 50 N 07' 00", Frankfurt am Main, Germany



As:	29 Li 35	**Su:**	25 Aq 52- AK	**Mo:**	1 Vi 40- PK	**Ma:**	0 Cp 45- GK
Me:	0 Pi 12- DK	**Ju:**	4 Aq 04- MK	**Ve:**	18 Pi 03- AmK	**Sa:**	11 Pi 21- BK
Ra:	9 Cp 36	**Ke:**	9 Cn 36	**HL:**	0 Le 03	**GL:**	22 Vi 25




As:	26 Ge 17	**Su:**	22 Ta 49- AK	**Mo:**	15 Cp 00- PK	**Ma:**	6 Cp 48- GK
Me:	1 Cn 50- DK	**Ju:**	6 Sc 33- MK	**Ve:**	12 Sg 30- AmK	**Sa:**	12 Li 09- BK
Ra:	26 Pi 22	**Ke:**	26 Vi 22	**HL:**	0 Ar 31	**GL:**	21 Cn 42

ఆటో హాన్ 1944 సంవత్సరంలో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. అతను అణు విచ్ఛిత్తి యొక్క రేడియోకెమికల్ రుజువు కనుగొన్నాడు. ఆటోను అణు రసాయన శాస్త్రం యొక్క తండ్రి అంటారు.


ఆటోకు నీచ బుధుడు మీనంలో శుక్రుడు మరియు శనితో సంయోగంలో ఉన్నాడు. బుధుడు కన్యలో చంద్రుడిపై 7వ భావ దృష్టి కలిగి ఉన్నాడు. అనేక ఇతర చార్టుల వలె, గురువు కుంభంలో ఉన్నాడు.

చార్ట్ 14: నోబెల్ బహుమతి విజేత, భౌతికశాస్త్రం-1983, సుబ్రమణ్యన్ చంద్రశేఖర్

జన్మ తేదీ: అక్టోబర్ 19, 1910, సమయం: 12:00:00, టైమ్ జోన్: 4:57:12 (GMT తూర్పు), స్థలం: 74 E 18' 00", 31 N 35' 00", Lahore, Pakistan



As:	18 Sg 14	Su:	2 Li 25- GK	Mo:	12 Ar 10- MK	Ma:	25 Vi 15- AK
Me:	16 Vi 54- BK	Ju:	2 Li 21- DK	Ve:	22 Vi 48- AmK	Sa (R):	11 Ar 08- PK
Ra:	27 Ar 44	Ke:	27 Li 44	HL:	27 Pi 41	GL:	20 Sg 58



As:	14 Vi 05	Su:	21 Li 46- GK	Mo:	19 Cn 32- MK	Ma:	17 Le 11- AK
Me:	2 Ge 03- BK	Ju:	21 Li 05- DK	Ve:	25 Cn 11- AmK	Sa (R):	10 Cn 15- PK
Ra:	9 Sg 36	Ke:	9 Ge 36	HL:	9 Pi 13	GL:	8 Li 39

సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ 1983 సంవత్సరంలో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. అతని ముఖ్య ఆవిష్కరణలు పెద్ద నక్షత్రాల తరువాతి పరిణామ దశలపై ప్రస్తుత అంగీకృత సిద్ధాంతానికి దారితీశాయి.

సుబ్రమణ్యన్‌కు బుధుడు తన స్వంత ఇంటి కన్యలో లోతైన ఉచ్చ స్థానంలో ఉన్నాడు. బుధుడు శుక్రుడు మరియు కుజుడుతో సంయోగంలో ఉన్నాడు. దానికి అదనంగా, గురువు తులా రాశిలో ఉండి చంద్రుడు, వక్రీ శని మరియు రాహువిపై 7వ భావ దృష్టి కలిగి ఉన్నాడు.

ముగింపు

సారాంశంలో, బుధుడు మరియు శుక్రుడు సంయోగం, ఉచ్చ బుధుడు, గురువు మరియు చంద్రుడు సంయోగం, కుంభంలో గురువు స్థానం మరియు మీనంలో చంద్రుడు స్థానం వైద్యం, భౌతికశాస్త్రం మరియు సాహిత్యం వంటి వివిధ రంగాలలో అసాధారణ మేధస్సు ప్రదర్శించిన వ్యక్తుల చార్టుల్లో కీలక కారకాలు. కొన్ని చార్టుల్లో బుధుడు ఉచ్చలో లేడు, మరియు ఒక చార్టులో నీచలో ఉన్నాడు. అందుకే ఈ సంయోగాలు రాశి వ్యత్యాసాలతో కూడా పని చేశాయి.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1. The Essence of Nadi Astrology పుస్తకం by Sri RG Rao
2. Fundamentals of Rao's System of Nadi Astrology పుస్తకం by Sri RG Rao
3. IQ Zone from the Zodiac Rays పుస్తకం by Sri RG Rao
4. Core of Nadi Astrology పుస్తకం by Sri RG Rao

* * * *

3. తిథి ప్రవేశ సూత్రాలు ఉపయోగించి వివాహ సమయ నిర్ణయం

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Planets & Forecast, ఫిబ్రవరి 2018 సంచికలో, పేజీ 27 లో ప్రచురించబడింది)

ఈ పేపర్లో, వివాహాన్ని గుర్తించడానికి వార్షిక తిథి ప్రవేశ చార్టును ఎలా ఉపయోగించవచ్చో చర్చిస్తాను. ప్రవేశ అంటే ప్రవేశం లేదా తిరిగి రావడం. తిథి ప్రవేశ చక్రం అనేది ప్రతి సంవత్సరం తిథి తిరిగి వచ్చే జన్మ క్షణానికి రూపొందించిన చార్టు. సూర్యుడి నుండి చంద్రుడి వరకు కోణం జన్మ చార్టులో వలే అయినప్పుడు, నడుస్తున్న తిథి జన్మ తిథి వలే అని మరియు మిగిలిన తిథి భాగం కూడా జన్మ సమయంలో వలే అని అర్థం. కాబట్టి వార్షిక జన్మ క్షణం యొక్క నిర్వచనం ఏమిటంటే సూర్యుడు తన జన్మ రాశిలో గోచారం చేసే మరియు చంద్రుడు జన్మ సమయంలో వలే సూర్యుడి నుండి (డిగ్రీలు, నిమిషాలు & సెకన్లు) సరిగ్గా అదే కోణంలో ఉండే క్షణం. ఇది తిథి ప్రవేశ చక్రం యొక్క చాలా సరళమైన నిర్వచనం.

వార్షిక చార్టు జన్మ చార్టు వలె అర్థం చేసుకోబడుతుంది, కానీ కొన్ని ప్రత్యేక పరిగణనలు ఉన్నాయి. అదనంగా, జన్మ జ్యోతిష్యంలో వర్తించే అన్ని సూత్రాలు వార్షిక జ్యోతిష్యంలో కూడా వర్తిస్తాయి మరియు మనం ఆరూఢ పదాలు ఉపయోగించవచ్చు. ఘటిక లగ్నం (GL), శ్రీ లగ్నం (SL) మరియు హోర లగ్నం (HL) మొదలైన ప్రత్యేక లగ్నాలను చార్టు నిరూపణలో ఎలా ఉపయోగించాలో తర్వాత పంచుకుంటాను.

తిథి ప్రవేశ (TP) చక్ర సూత్రాలు:

వార్షిక తిథి ప్రవేశ చార్టు విశ్లేషించేటప్పుడు, సాంప్రదాయ చార్టు విశ్లేషణ సిద్ధాంతాలకు అదనంగా కింది **ముఖ్య సూత్రాలు గుర్తుంచుకోవాలి.**


(1) వారం దినం: వార్షిక తిథి ప్రవేశ చార్టు ప్రారంభంలో నడుస్తున్న వారం దినం యొక్క పాలకుడు తీసుకోండి. అతను జన్మ లగ్నానికి శుభుడైతే, అది అనుకూలమైన సంవత్సరం అవుతుంది. అతను జన్మ లగ్నానికి పాపుడైతే, అది అననుకూలమైన సంవత్సరం అవుతుంది.

(2) లగ్నం: వార్షిక తిథి ప్రవేశ చార్టులో లగ్నం ఆక్రమించిన రాశి తీసుకోండి. ఇది జన్మ లగ్నం నుండి కేంద్ర లేదా త్రికోణ స్థానంలో ఉంటే, సంవత్సరం గత మంచి చర్యల ఫలాలు తెచ్చిపెడుతుంది, అంటే అది అనుకూలమైన సంవత్సరం అవుతుంది. ఇది జన్మ లగ్నం నుండి దుష్టానంలో ఉంటే, సంవత్సరం గత చెడు చర్యల ఫలాలు తెచ్చిపెడుతుంది, అంటే అది అడ్డంకుల సంవత్సరం అవుతుంది.

(3) హోర: వార్షిక తిథి ప్రవేశ చార్టు ప్రారంభంలో నడుస్తున్న హోర (గంట) యొక్క పాలకుడు తీసుకోండి. ఈ గ్రహం సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన గ్రహం అవుతుంది, లగ్నాధిపతి కంటే కూడా ముఖ్యమైనది. ఈ గ్రహానికి యాజమాన్యంలో మరియు ఆక్రమించిన భావాలు సంవత్సరం యొక్క ప్రధాన సంఘటనలకు స్వరాన్ని నిర్ణయిస్తాయి. ఈ గ్రహం యొక్క బలం, స్థానం మరియు యోగాలు సంవత్సరం యొక్క ప్రధాన సంఘటనలపై అఘాద ప్రభావం కలిగి ఉంటాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ చార్టు తీసుకొని వివాహ సమయ నిర్ణయానికి ఈ సూత్రాలు వర్తింపజేద్దాం.


ఒక జాతకుడి జన్మ తేదీ:

తేదీ: ఏప్రిల్ 19, 1978, సమయం: 6:35 AM, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), స్థలం: 75 E 01' 00", 15 N 28' 00", INDIA




As:	10 Ar 21	Su:	5 Ar 05- GK	Mo:	13 Le 56- BK	Ma:	9 Cn 29- MK
Me (R):	22 Pi 54- AmK	Ju:	7 Ge 30- PK	Ve:	26 Ar 20- AK	Sa (R):	0 Le 08- DK
Ra:	11 Vi 17	Ke:	11 Pi 17	HL:	14 Ar 07	GL:	27 Ar 40

2008 వార్షిక తిథి ప్రవేశ వివరాలు:



As:	26 Aq 22	Su:	2 Ar 22- GK	Mo:	11 Le 14- MK	Ma:	23 Ge 45- AmK
Me:	1 Ar 59- DK	Ju:	27 Sg 32- AK	Ve:	18 Pi 02- BK	Sa (R):	7 Le 58- PK
Ra:	0 Aq 45	Ke:	0 Le 45	HL:	2 Aq 22	GL:	3 Sc 44



As:	27 Ta 22	Su:	21 Ar 18- GK	Mo:	11 Cn 02- MK	Ma:	3 Ta 48- AmK
Me:	17 Ar 48- DK	Ju:	7 Sg 48- AK	Ve:	12 Sg 16- BK	Sa (R):	11 Ge 39- PK
Ra:	6 Li 49	Ke:	6 Ar 49	HL:	21 Li 22	GL:	3 Le 36

1) హోర అధిపతి సంవత్సరం యొక్క ప్రధాన సంఘటనలకు స్వరాన్ని నిర్ణయిస్తాడు. హోర అధిపతి సూర్యుడు 7వ అధిపతి మరియు వార అధిపతి కుజుడుకు ఆధిపత్యంలో ఉన్న 3వ భావంలో ఉంచబడ్డాడు. ఈ సూర్యుడు ధనుస్సు నుండి గురువు చేత చూడబడుతున్నాడు, గురువు 7వ భావం (A7, దార పద) యొక్క ఆరూఢ పద మరియు ఉప పదం (UL) అధిపతి కూడా. కాబట్టి ఇది ఈ సంవత్సరం ఈ జాతకుడికి వివాహం సూచిస్తుంది.
2) వార అధిపతి కుజుడు, 3వ మరియు 10వ అధిపతి మిథున 5వ భావంలో ఉంచబడ్డాడు. ఈ వార అధిపతి ధనుస్సు నుండి గురువు, A7 చేత మరియు మీన రాశి నుండి శుక్రుడు మరియు ఉప పదం (UL) రాశి దృష్టి ద్వారా చూడబడుతున్నాడు. కాబట్టి ఇది ఈ సంవత్సరం వివాహం సూచిస్తుంది.
3) జన్మ లగ్నం కుంభం ఇది వార్షిక TP రాశి లగ్నం మేషం నుండి 11వ. TP రాశి చార్టులో, లగ్నాధిపతి శని సింహం 7వ భావంలో ఉంచబడ్డాడు. ఈ శని A7 మరియు ఉప పద (U) అధిపతి అయిన గురువు చేత చూడబడుతున్నాడు. కాబట్టి ఇది మరొక మంచి స్థానం మరియు గత మంచి చర్యల ఫలాలు తెచ్చిపెడుతుంది, అందుకే వివాహ విషయంలో ఈ జాతకుడికి అనుకూలమైన సంవత్సరం అవుతుంది.

4) వార్షిక TP నవాంశ (D-9) చార్టులో ఈ జాతకుడికి జులై 3వ, 2008న వివాహం జరిగింది, కాబట్టి వివాహ సమయ నిర్ణయానికి తిథి ప్రవేశ నవాంశ చార్టును తిథి అష్టోత్తరి దశ పద్ధతితో కలిపి TP చార్టు విశ్లేషణలో ఉపయోగిస్తున్నాను.

జన్మ తిథి యొక్క తిథి అష్టోత్తరి దశ (TP చార్టుల్లో ముఖ్యంగా ఉపయోగకరం):

శని MD: 2008-06-23 (22:49:52) - 2008-07-28 (23:05:38)

శుక్ర AD: 2008-07-03 (8:52:25) - 2008-07-09 (23:19:23)

సూర్య PD: 2008-07-03 (8:52:25) - 2008-07-03 (16:55:19)

5) వార్షిక TP నవాంశ చార్టులో శని దశ ఈ జాతకుడికి వివాహం ఇవ్వడానికి అనుకూలంగా ఉంది. శని వార్షిక రాశి చార్టు యొక్క 7వ అధిపతి మరియు వార్షిక నవాంశ చార్టు 2వ భావంలో ఉంచబడ్డాడు. ఈ శని నవాంశలో మిథుని రాశిలో ఉన్నాడు, అక్కడ ఉప పదం (UL) కూడా ఉంది మరియు ధనుస్సు నుండి శుక్రుడు, గురువు చేత మరియు కన్యా రాశి నుండి A7 రాశి దృష్టి ద్వారా కూడా చూడబడుతున్నాడు. కాబట్టి ఈ శని మహాదశలో ఈ సంయోగాలు ఈ జాతకుడికి వివాహం ఇస్తాయి.

ఇప్పుడు అంతర్ దశ విషయంలో, శుక్రుడు అభ్యర్థి ఎందుకంటే మళ్ళీ శుక్రుడు ధనుస్సులో గురువుతో ఉండి కన్యా నుండి A7 చేత మరియు ఉప పదం మరియు శనిని రాశి దృష్టి ద్వారా చూస్తున్నాడు. అలాగే శుక్రుడు గ్రహ దృష్టి ద్వారా కూడా శనిని చూస్తున్నాడు. ఇప్పుడు ప్రత్యంతర్ దశ విషయంలో, సూర్యుడు (ఉచ్చలో) వివాహం ఇవ్వడానికి అభ్యర్థి, ఎందుకంటే అతను హోర అధిపతి మరియు కేతువుతో మేష రాశిలో ఉంచబడ్డాడు, కేతువు కూడా వార్షిక TP నవాంశ 7వ భావానికి సహ-అధిపతి. కాబట్టి పైన పేర్కొన్న అన్ని సంయోగాలు పై శని – శుక్ర – సూర్య దశ కాలంలో ఈ జాతకుడికి వివాహం ఇస్తాయి.

ముగింపు

ఫలితాలు చెప్పే ముందు ఒక జ్యోతిష్కుడు ఈ అన్ని అంశాలు చూడాలి. ఈ విషయంపై ఈ ఆర్టికల్/పేపర్ జ్యోతిష్య సాధకులకు అంచనా ప్రయోజనం కోసం ఈ వార్షిక TP చార్టు మరియు దాని విశ్లేషణ ఎలా ఉపయోగించవచ్చో ఒక అభిప్రాయం ఇచ్చిందని ఆశిస్తున్నాను.

గమనిక:

ఏ జ్యోతిష్య పద్ధతికైనా మనం ముందుగా జన్మ సమయం ఖచ్చితత్వం నిర్ధారించుకోవాలి. ఈ విశ్లేషణకు జన్మ మరియు వార్షిక తిథి ప్రవేశ చార్టులు రూపొందించడానికి JHora సాఫ్ట్‌వేర్‌తో సాంప్రదాయ లాహిరి అయనాంశం ఉపయోగించాను.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు):

- తిథి ప్రవేశ ఆర్టికల్/పేపర్ by శ్రీ సంజయ్ రాత్: http://www.srath.com/tithi-pravesha/ తిథి ప్రవేశ వీడియోలు by శ్రీ సంజయ్ రాత్

  https://www.youtube.com/watch?v=HJ0DKYW-xnY

* * * *

4. భర్త జాతకం నుండి భార్య చంద్ర రాశి నిర్ణయం

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Astrological eMagazine, ఫిబ్రవరి 2018 సంచికలో, పేజీ 15 లో ప్రచురించబడింది)

ఈ పేపర్లో, భర్త రాశి చార్టు నుండి భార్య జన్మ రాశి నిర్ణయించే పద్ధతి పంచుకుంటాను. ఇది జాతకుడి జన్మ సమయ సరిదిద్దు (రెక్టిఫికేషన్) చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉందని కనుగొన్నాను మరియు ఈ పద్ధతి వివాహ కుండలి అనుకూలత (కుండలీ మిళాప్) చేసేటప్పుడు కూడా ఉపయోగించవచ్చు. కింది సూచికలు ఉపయోగించాను మరియు దాని అనువర్తనం ప్రదర్శించడానికి కొన్ని ఉదాహరణ చార్టులతో సూత్రాలు వివరించాను.

సూత్రాలు:
సిద్ధాంతం 1: పురుష చార్టులో ధారకారక (జైమిని చర కారక) స్థానం రాశి చార్టులో కనుగొనండి. పురుష చార్టు రాశి చార్టులో ధారకారక త్రికోణాలు కనుగొనండి. స్త్రీ రాశి చార్టులో చంద్ర రాశి పురుష చార్టు నుండి ధారకారక త్రికోణాలలో ఒకటి అవుతుంది.

సిద్ధాంతం 2: పురుష చార్టులో ధారపద (7వ భావం యొక్క ఆరూఢ పద: A7) కనుగొనండి. పురుష చార్టు రాశి చార్టులో ధారపద త్రికోణాలు కనుగొనండి. స్త్రీ రాశి చార్టులో చంద్ర రాశి పురుష చార్టు నుండి ధారపద త్రికోణాలలో ఒకటి అవుతుంది.


సిద్ధాంతం 3: పురుష చార్టు రాశి చార్టులో 7వ అధిపతి కనుగొనండి. నవాంశలో 7వ అధిపతి స్థానం యొక్క రాశి మరియు దాని త్రికోణాలు కనుగొనండి. స్త్రీ రాశి చార్టులో చంద్ర రాశి పురుష చార్టు నుండి నవాంశ త్రికోణాలలో ఒకటి అవుతుంది.

గమనిక: నేను లాహిరి అయనాంశం మరియు ఈ ఉదాహరణ చార్టులు రూపొందించడంలో ఏడు చర కారక పద్ధతి ఉపయోగించాను.


చార్ట్-01

భర్త పుట్టిన తేదీ: ఫిబ్రవరి 4, 1966, 15:40, Hyderabad, Andhra Pradesh, India

భార్య పుట్టిన తేదీ: మార్చి 10, 1969, 06:30, Guntur, Andhra Pradesh, India



As:	18 Ge 18	**Su**:	21 Cp 47- BK	**Mo**:	4 Cn 03- DK	**Ma**:	10 Aq 41- PK
Me:	20 Cp 33- MK	**Ju (R)**:	28 Ta 04- AK	**Ve (R)**:	7 Cp 30- GK	**Sa**:	22 Aq 23- AmK
Ra:	7 Ta 27	**Ke**:	7 Sc 27	**HL**:	15 Li 47	**GL**:	22 Sc 21




As:	27 Aq 50	**Su**:	25 Aq 52- AK	**Mo**:	9 Sc 02- MK	**Ma**:	12 Sc 03- AmK
Me:	2 Aq 46- PK	**Ju (R)**:	9 Vi 14- BK	**Ve**:	2 Ar 03- GK	**Sa**:	0 Ar 18- DK
Ra:	7 Pi 35	**Ke**:	7 Vi 35	**HL**:	29 Aq 01	**GL**:	3 Pi 46

ఎడమ వైపు చార్టు భర్త రాశి చార్టు మరియు కుడి వైపు చార్టు భార్య రాశి చార్టు. భర్త చార్టులో ధారకారకుడు చంద్రుడు మరియు కర్కాటక రాశిలో ఉన్నాడు, ఇది సిద్ధాంతం-1 ప్రకారం భార్య జన్మ రాశి యొక్క త్రికోణాలలో ఉంది.


చార్ట్-02

భర్త పుట్టిన తేదీ: సెప్టెంబర్ 9, 1965, 18:21, Khammam, Andhra Pradesh, India

భార్య పుట్టిన తేదీ: డిసెంబర్ 13, 1970, 21:30, Khammam, Andhra Pradesh, India



As:	25 Aq 39	**Su:**	23 Le 15- AK	**Mo:**	7 Aq 05- PK	**Ma:**	19 Li 39- BK
Me:	7 Le 58- MK	**Ju:**	5 Ge 24- GK	**Ve:**	1 Li 35- DK	**Sa (R):**	20 Aq 13- AmK
Ra:	15 Ta 17	**Ke:**	15 Sc 17	**HL:**	3 Vi 12	**GL:**	18 Pi 52




As:	21 Cn 24	**Su:**	27 Sc 47- AK	**Mo:**	7 Ge 21- GK	**Ma:**	10 Li 59- PK
Me:	18 Sg 13- MK	**Ju:**	0 Sc 28- DK	**Ve:**	19 Li 18- BK	**Sa (R):**	23 Ar 20- AmK
Ra:	3 Aq 29	**Ke:**	3 Le 29	**HL:**	25 Aq 16	**GL:**	7 Cp 26

భర్త చార్టులో ధారకారకుడు శుక్రుడు మరియు తులా రాశిలో ఉన్నాడు, ఇది సిద్ధాంతం-1 ప్రకారం భార్య జన్మ రాశి మిథుని యొక్క త్రికోణాలలో ఉంది.


చార్ట్-03

భర్త పుట్టిన తేదీ: జులై 29, 1957, 06:55, Khammam, Andhra Pradesh, India

భార్య పుట్టిన తేదీ: ఆగస్టు 13, 1960, 12:30, Secunderabad, Andhra Pradesh, India



As:	26 Cn 52	**Su:**	12 Cn 24- AmK	**Mo:**	8 Le 53- MK	**Ma:**	0 Le 19- DK
Me:	5 Le 14- PK	**Ju:**	5 Vi 11- GK	**Ve:**	10 Le 17- BK	**Sa (R):**	14 Sc 34- AK
Ra:	22 Li 23	**Ke:**	22 Ar 23	**HL:**	14 Le 08	**GL:**	1 Li 49




As:	28 Li 24	**Su:**	27 Cn 13- AK	**Mo:**	16 Ar 25- BK	**Ma:**	13 Ta 57- MK
Me:	10 Cn 32- GK	**Ju (R):**	0 Sg 33- DK	**Ve:**	11 Le 26- PK	**Sa (R):**	19 Sg 23- AmK
Ra:	23 Le 29	**Ke:**	23 Aq 29	**HL:**	11 Aq 00	**GL:**	2 Sg 05

భర్త చార్టులో ధారకారకుడు కుజుడు మరియు సింహ రాశిలో ఉన్నాడు, ఇది సిద్ధాంతం-1 ప్రకారం భార్య జన్మ రాశి మేషం యొక్క త్రికోణాలలో ఉంది.


చార్ట్-04

భర్త పుట్టిన తేదీ: జులై 22, 1961, 10:30, Kurnool, Andhra Pradesh, India

భార్య పుట్టిన తేదీ: నవంబర్ 24, 1964, 02:45, Rajamahendravaram, Andhra Pradesh, India



As:	9 Vi 22	**Su:**	5 Cn 50- GK	**Mo:**	20 Li 38- AmK	**Ma:**	20 Le 37- BK
Me:	15 Ge 53- MK	**Ju (R):**	9 Cp 20- PK	**Ve:**	22 Ta 50- AK	**Sa (R):**	3 Cp 01- DK
Ra:	5 Le 19	**Ke:**	5 Aq 19	**HL:**	20 Sc 40	**GL:**	13 Ge 10




As:	19 Vi 30	**Su:**	8 Sc 16- MK	**Mo:**	6 Cn 48- PK	**Ma:**	15 Le 34- BK
Me:	28 Sc 32- AK	**Ju (R):**	26 Ar 17- AmK	**Ve:**	5 Li 12- DK	**Sa:**	5 Aq 24- GK
Ra:	0 Ge 38	**Ke:**	0 Sg 38	**HL:**	22 Cn 18	**GL:**	14 Aq 38

భర్త చార్టులో ధారపద (7వ భావం యొక్క ఆరూఢ పద: A7) వృశ్చిక రాశిలో ఉంది, ఇది సిద్ధాంతం-2 ప్రకారం భార్య జన్మ రాశి కర్కాటకం యొక్క త్రికోణాలలో ఉంది.


చార్ట్-05

భర్త పుట్టిన తేదీ: ఏప్రిల్ 8, 1983, 12:00, Chennai, Tamil Nadu, India

భార్య పుట్టిన తేదీ: మార్చి 1, 1985 16:12, Hyderabad, Andhra Pradesh, India



As:	24 Ge 06	**Su:**	24 Pi 15- AmK	**Mo:**	25 Cp 51- AK	**Ma:**	8 Ar 23- PK
Me:	7 Ar 28- GK	**Ju (R):**	17 Sc 06- BK	**Ve:**	0 Ta 14- DK	**Sa (R):**	8 Li 31- MK
Ra:	5 Ge 05	**Ke:**	5 Sg 05	**HL:**	21 Vi 43	**GL:**	18 Ge 18




As:	17 Cn 40	**Su:**	17 Aq 10- MK	**Mo:**	3 Ge 52- DK	**Ma:**	26 Pi 17- AK
Me:	26 Aq 00- AmK	**Ju:**	11 Cp 25- PK	**Ve:**	25 Pi 50- BK	**Sa:**	4 Sc 27- GK
Ra:	28 Ar 21	**Ke:**	28 Li 21	**HL:**	3 Sg 36	**GL:**	13 Aq 53

భర్త చార్టులో ధారపద (7వ భావం యొక్క ఆరూఢ పద: A7) తులా రాశిలో ఉంది, ఇది సిద్ధాంతం-2 ప్రకారం భార్య జన్మ రాశి మిథుని యొక్క త్రికోణాలలో ఉంది.


చార్ట్-06

భర్త పుట్టిన తేదీ: ఏప్రిల్ 20, 1950, 06:30, Chittoor, Andhra Pradesh, India

భార్య పుట్టిన తేదీ: నవంబర్ 23, 1954, 04:37, Chennai, Tamil Nadu, India



As:	14 Ar 12	Su:	6 Ar 14- PK	Mo:	5 Ta 24- GK	Ma (R):	0 Vi 03- DK
Me:	25 Ar 53- AK	Ju:	7 Aq 41- MK	Ve:	20 Aq 07- AmK	Sa (R):	19 Le 58- BK
Ra:	13 Pi 11	Ke:	13 Vi 11	HL:	20 Ar 14	GL:	11 Ta 15




As:	14 Li 14	Su:	6 Sc 54- GK	Mo:	9 Li 11- PK	Ma:	28 Cp 45- AK
Me:	19 Li 43- MK	Ju (R):	6 Cn 39- DK	Ve (R):	24 Li 48- AmK	Sa:	20 Li 60- BK
Ra:	14 Sg 16	Ke:	14 Ge 16	HL:	17 Vi 20	GL:	4 Cn 24

భర్త చార్టులో ధారపద (7వ భావం యొక్క ఆరూఢ పద: A7) మిథుని రాశిలో ఉంది, ఇది సిద్ధాంతం-2 ప్రకారం భార్య జన్మ రాశి తులా యొక్క త్రికోణాలలో ఉంది.


చార్ట్-07

భర్త పుట్టిన తేదీ: జూన్ 21, 1971, 6:00 AM, Madanapalli (78 E 30' 00", 13 N 33' 00"), AP, India

భార్య పుట్టిన తేదీ: నవంబర్ 30, 1980, 8:00 AM, Sunpet (79 E 37' 00", 17 N 09' 00"), AP, India




As:	7 Ge 03	Su:	5 Ge 33- PK	Mo:	11 Ta 17- BK	Ma:	26 Cp 01- AK
Me:	5 Ge 06- GK	Ju (R):	4 Sc 48- DK	Ve:	17 Ta 10- AmK	Sa:	6 Ta 50- MK
Ra:	23 Cp 27	Ke:	23 Cn 27	HL:	8 Ge 48	GL:	13 Ge 41



As:	5 Sg 05	Su:	14 Sc 28- BK	Mo:	22 Le 06- AmK	Ma:	12 Sg 32- GK
Me:	27 Li 54- AK	Ju:	12 Vi 19- DK	Ve:	13 Li 52- PK	Sa:	14 Vi 05- MK
Ra:	20 Cn 37	Ke:	20 Cp 37	HL:	0 Cp 14	GL:	9 Pi 00

భర్త చార్టులో ధారకారకుడు గురువు మరియు దాని త్రికోణాలు భార్య జన్మ రాశితో సరిపడలేదు. ధారపద (A7) కూడా సరిపడలేదు, కాబట్టి సూత్రాలు 1 మరియు 2 ఈ సందర్భంలో వర్తించలేదు.



As:	3 Sg 29	**Su:**	20 Sc 01- PK	**Mo:**	11 Ar 30- BK	**Ma:**	24 Le 13- AK
Me:	15 Sc 54- GK	**Ju (R):**	13 Le 13- DK	**Ve:**	4 Ge 29- AmK	**Sa:**	1 Pi 26- MK
Ra:	0 Le 59	**Ke:**	0 Aq 59	**HL:**	19 Sg 14	**GL:**	3 Aq 08

ఇప్పుడు, భర్త రాశి చార్టు నుండి 7వ అధిపతి గురువు సింహ నవాంశలో ఉన్నాడు, ఇది సిద్ధాంతం-3 ప్రకారం భార్య జన్మ రాశి సింహం యొక్క త్రికోణాలలో ఉంది.

ముగింపు

సిద్ధాంతం-1 మరియు 2 ఉపయోగించి భర్త చార్టు నుండి భార్య జన్మ రాశి నిర్ణయించడం ఎంత సరళంగా మరియు సమర్థంగా ఉందో చూశాము. ఉదాహరణ-7 లో, సిద్ధాంతం-1 మరియు 2 వర్తించలేదు, కానీ సిద్ధాంతం-3 వర్తించింది. కాబట్టి ఈ సిద్ధాంతాల చెల్లుబాటు చూడడానికి మరిన్ని చార్టులు తీసుకొని మీ చార్టు విశ్లేషణలో వర్తింపజేయండి.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1. పుస్తకం “జైమిని సూత్రాలు” తెలుగు భాషలో Sri. చల్లా లక్ష్మి నృసింహ శాస్త్రి చేత అనువదించబడింది, 1937.
2. పుస్తకం “జైమిని మహర్షి ఉపదేశ సూత్రాలు (సంపూర్ణం)” Pt. సంజయ్ రాత్ చేత ఆంగ్లంలో అనువదించబడింది, 2002.
3. పుస్తకం “భృగు నాడీ రహస్యాలు” తెలుగు భాషలో Sri. మేడవారపు సంపత్ కుమార్, పేజీ. 127.

* * * *

5. ఉచ్ఛ గ్రహాలు ఎల్లప్పుడూ శ్రేష్ఠ ఫలితాలు ఇవ్వని కారణాలు

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో Bharatiya Vidhya Bhavan's Journal of Astrology, మే-జూన్, 2017, పేజీ 30 లో ప్రచురించబడింది)

గ్రహాలు ఇచ్చే ఫలితాల స్వభావం మరియు తీవ్రత జన్మ చార్టులో పన్నెండు భావాలలో వాటి స్థానంపై ఆధారపడుతుంది - స్వంత, మిత్ర, శత్రు, ఉచ్ఛ, నీచ, మూల త్రికోణ మొదలైనవి. తొమ్మిది గ్రహాలన్నీ తమ ఉచ్ఛ స్థానాలు కలిగి ఉంటాయి మరియు సాధారణంగా ఉచ్ఛ గ్రహాలు తమ దశ మరియు అంతర్ దశలో యోగ సంయోగాలతో పాటు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయని నమ్ముతారు. అనేక శాస్త్రీయ జ్యోతిష్య గ్రంథాలలో దీనికి కొన్ని సంయోగాలు ఇవ్వబడ్డాయి, కానీ కొన్నిసార్లు మనం తికమకపడతాం, ఒక జాతకుడికి ఉచ్ఛ గ్రహం (లేదా గ్రహాలు) ఉన్నాయి కానీ ఆ జాతకుడికి ఉచ్ఛ గ్రహం ఫలాలు ఎందుకు రావడం లేదు. ఈ ప్రశ్నకు సమాధానాలు వెతుకుతూ, శ్రీ R గోపాలకృష్ణ రావు గారి "నాడీ జ్యోతిష లేదా నక్షత్ర పద్ధతి జ్యోతిష్యం, భాగం ఒకటి" అనే పుస్తకం నుండి కొన్ని సూచికలు కనుగొని వాటిని ఉపయోగించి కొన్ని ఉదాహరణ చార్టులతో సూత్రాలు వివరించాను.

సూత్రాలు:

గ్రహాల సాత్విక, రాజసిక మరియు తామసిక స్వభావాలు:

1. సాత్వికః: గురువు మరియు బుధుడు
2. రాజసిక: సూర్యుడు, చంద్రుడు మరియు శుక్రుడు
3. తామసిక: కుజుడు, శని, రాహువు మరియు కేతువు

నక్షత్రాల సాత్విక, రాజసిక మరియు తామసిక స్వభావాలు:


1. సాత్వికః: పునర్వసు, విశాఖ, పూర్వభాద్రపద, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి
2. రాజసిక: కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ, రోహిణి, హస్త, శ్రవణం, భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
3. తామసిక: అశ్విని, మఖ, మూల, ఆర్ద్ర, స్వాతి, శతభిష, మృగశిర, చిత్త, ధనిష్ఠ, పుష్యమి, అనురాధ, ఉత్తరభాద్రపద

గమనిక: నేను కొన్ని వ్యక్తిగతంగా సేకరించిన చార్టులు ఉపయోగించి ఈ ఉదాహరణ చార్టులు లాహిరి అయనాంశం తో రూపొందించాను.

సాత్విక గ్రహాలు రాజసిక లేదా తామసిక గ్రహాలతో సంయోగంలో ఉండకుండా శుద్ధంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి. సాత్విక గ్రహాలు రాజసిక స్వభావం పొందినప్పుడు చాలా హానికరంగా ఉంటుంది, కానీ వాటికి తామసిక స్వభావం ఎప్పుడూ పొందకూడదు. అలాగే, తామసిక గ్రహాలు సంతృప్తికరమైన ఫలితాలు ఇవ్వాలంటే రాజసిక స్వభావం ఎప్పుడూ పొందకూడదు. తామసిక గ్రహం రాజసిక స్వభావం పొందినప్పుడు, జాతకుడు తీవ్రమైన ప్రతికూల ఫలితాలు అనుభవిస్తాడు.

చార్ట్-01

• పుట్టిన తేదీ: మే 7, 1947, సమయం: 11:25, టైమ్ జోన్: 5:30 (GMT తూర్పు), స్థలం: 78 E 28' 00", 17 N 23' 00", Hyderabad, AP, India



As:	12 Cn 09	**Su:**	22 Ar 44- AmK	**Mo:**	15 Sc 54- MK	**Ma:**	26 Pi 22- AK
Me:	12 Ar 48- PK	**Ju (R):**	0 Sc 29- DK	**Ve:**	21 Pi 26- BK	**Sa:**	9 Cn 50- GK
Ra:	10 Ta 21	**Ke:**	10 Sc 21	**HL:**	9 Li 18	**GL:**	19 Ge 29


శుక్రుడు, సాత్విక గ్రహం, రేవతి నక్షత్రంలో ఉచ్చలో ఉన్నాడు, ఇది సాత్విక నక్షత్రం మరియు దాని అధిపతి బుధుడు మరొక సాత్విక గ్రహం, కాబట్టి మొత్తంగా శుక్రుడు సాత్విక ఉచ్చ అవుతాడు. అందుకే శుక్ర మహాదశలో ఈ జాతకుడికి ఇచ్చిన ఫలితాలు చాలా మంచివి: వివాహం, సంతానం (5వ అధిపతి కుజుడు గురువుతో పరివర్తన కలిగి శుక్రుడుతో అనుసంధానించబడి) మరియు గౌరవప్రదమైన ఉద్యోగం (10వ భావంలో బుధుడు) మరియు ఉద్యోగానికి సంబంధించిన అనేక అంతర్జాతీయ ప్రయాణాలు.

సూర్యుడు, రాజసిక గ్రహం, ఉచ్చలో, భరణి నక్షత్రంలో, ఇది రాజసిక స్వభావం నక్షత్రం మరియు దాని అధిపతి శుక్రుడు సాత్విక గ్రహం, కాబట్టి సూర్యుడు రాజసిక ఉచ్చ అవుతాడు

మరియు సూర్య మహాదశలో ఈ జాతకుడికి ఏ ముఖ్యమైన లేదా గొప్ప ఉద్యోగం/కెరీర్ ఇవ్వలేదు.

చార్ట్-02

• ఆగస్టు 27, 1966, సమయం: 11:45, టైమ్ జోన్: 5:30 (GMT తూర్పు), స్థలం: 82 E 06' 11", 17 N 19' 44", Gontuvanipalem, AP, India




గురువు సాత్విక గ్రహం పునర్వసు నక్షత్రంలో ఉచ్చలో ఉన్నాడు, ఇది సాత్విక నక్షత్రం, మరియు దాని అధిపతి స్వయంగా గురువు సాత్విక గ్రహం, కాబట్టి గురువు మొత్తంగా సాత్విక ఉచ్చలో ఉన్నాడు, కానీ చంద్రుడుతో పరివర్తన కలిగి ఉన్నాడు.

చంద్రుడు రాజసిక గ్రహం మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు, ఇది రాజసిక నక్షత్రం మరియు దాని అధిపతి సూర్యుడు మరొక రాజసిక గ్రహం. కాబట్టి పరివర్తన గురువుకు రాజసిక ఉచ్చ ఇచ్చింది మరియు గురు మహాదశలో ఈ జాతకుడు కేవలం సాధారణ IT ఉద్యోగి మాత్రమే అయ్యాడు, గురు ఉచ్చ ఫలాలు ఏమాత్రం పొందలేదు.

చార్ట్-03

• మార్చి 1, 1925, సమయం: 20:00, టైమ్ జోన్: 5:30 (GMT తూర్పు), స్థలం: 81 E 48' 00", 17 N 00' 00", Dhawaleshwaram, AP, India




As:	15 Vi 03	**Su:**	17 Aq 43- MK	**Mo:**	7 Ta 44- GK	**Ma:**	22 Ar 45- AmK
Me:	14 Aq 16- PK	**Ju:**	22 Sg 52- AK	**Ve:**	4 Aq 12- DK	**Sa (R):**	21 Li 27- BK
Ra:	19 Cn 40	**Ke:**	19 Cp 40	**HL:**	4 Ar 34	**GL:**	15 Sg 43

శని తామసిక గ్రహం విశాఖ నక్షత్రంలో ఉచ్చలో ఉన్నాడు, ఇది సాత్విక నక్షత్రం మరియు దాని అధిపతి గురువు మరొక సాత్విక గ్రహం, కాబట్టి శని మొత్తంగా సాత్విక ఉచ్చలో ఉన్నాడు. కాబట్టి శని మహాదశలో ఈ జాతకుడికి చీఫ్ ఇంజనీర్‌గా పదోన్నతి, పదవీ విరమణ, ఆధ్యాత్మిక ఉన్నతి మరియు ఈ సాత్విక ఉచ్చ శని మహాదశలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సలహాదారుగా సేవలందించారు.

చార్ట్-04

• అక్టోబర్ 22, 1929, సమయం: 9:01, టైమ్ జోన్: 5:30 (GMT తూర్పు), స్థలం: 81 E 42' 00", 16 N 45' 00", Tanuku, AP, India




As:	16 Sc 25	**Su:**	5 Li 23- GK	**Mo:**	22 Ta 55- AmK	**Ma:**	17 Li 50- BK
Me:	17 Vi 15- MK	**Ju (R):**	23 Ta 04- AK	**Ve:**	9 Vi 31- PK	**Sa:**	3 Sg 18- DK
Ra:	19 Ar 49	**Ke:**	19 Li 49	**HL:**	5 Cp 13	**GL:**	20 Ta 10

బుధుడు సాత్విక గ్రహం ఉచ్చలో మరియు హస్త నక్షత్రంలో, ఇది రాజసిక నక్షత్రం మరియు దాని అధిపతి చంద్రుడు సాత్విక గ్రహం, కాబట్టి బుధుడు మొత్తంగా సాత్విక ఉచ్చలో ఉన్నాడు. కానీ ఈ బుధుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో నీచలో ఉన్న శుక్రుడు రాజసిక గ్రహంతో ఉన్నాడు, ఇది రాజసిక నక్షత్రం మరియు దాని అధిపతి సూర్యుడు రాజసిక గ్రహం, చంద్రుడిని రాజసిక నీచ చేస్తున్నాయి.

కాబట్టి ఈ రెండు గ్రహాల సంయోగం బుధుడిని రాజసిక ఉచ్చ చేసింది మరియు బుధ మహాదశలో బుధ ఉచ్చ ఫలాలు ఏమాత్రం ఇవ్వలేదు.

చార్ట్-05

• సెప్టెంబర్ 17, 1925, సమయం: 21:13:00, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), స్థలం: 82 E 13' 00", 16 N 56' 00", Kakinada, AP, India




As:	29 Ar 24	**Su:**	1 Vi 24- GK	**Mo:**	25 Le 26- AK	**Ma:**	0 Vi 01- DK
Me:	15 Le 46- MK	**Ju:**	19 Sg 59- AmK	**Ve:**	9 Li 03- PK	**Sa:**	18 Li 17- BK
Ra:	9 Cn 04	**Ke:**	9 Cp 04	**HL:**	10 Sg 52	**GL:**	10 Sc 60

శని తామసిక గ్రహం స్వాతి నక్షత్రంలో ఉచ్చలో ఉన్నాడు, ఇది తామసిక నక్షత్రం మరియు దాని అధిపతి రాహువు మరొక తామసిక గ్రహం, కాబట్టి శని మొత్తంగా తామసిక ఉచ్చలో ఉన్నాడు మరియు శని మహాదశలో శని ఉచ్చ ఫలాలు ఏమాత్రం ఇవ్వలేదు.

చార్ట్-06, సైన్యంలో వైద్యుడు

• ఏప్రిల్ 20, 1983, సమయం: 4:30, టైమ్ జోన్: 5:30 (GMT తూర్పు), స్థలం: 79 E 58' 00", 14 N 26' 00", Nellore, AP, India




As:	9 Pi 22	Su:	5 Ar 42- GK	Mo:	0 Cn 14- DK	Ma:	16 Ar 59- AmK
Me:	25 Ar 31- AK	Ju (R):	16 Sc 30- BK	Ve:	14 Ta 00- MK	Sa (R):	7 Li 38- PK
Ra:	4 Ge 28	Ke:	4 Sg 28	HL:	20 Aq 43	GL:	14 Sg 37

శని తామసిక గ్రహం స్వాతి నక్షత్రంలో ఉచ్చలో ఉన్నాడు, ఇది తామసిక నక్షత్రం మరియు దాని అధిపతి రాహువు మరొక తామసిక గ్రహం, కాబట్టి శని మొత్తంగా తామసిక ఉచ్చలో ఉన్నాడు, అందుకే శని మహాదశలో ఈ జాతకుడికి శని ఉచ్చ ఫలాలు ఏమాత్రం ఇవ్వలేదు.

చార్ట్-07

• సెప్టెంబర్ 7, 1968, సమయం: 4:20, టైమ్ జోన్: 5:30 (GMT తూర్పు), స్థలం: 82 E 01' 00", 16 N 35' 00", Amalapuram, AP, India




As:	29 Cn 05	Su:	20 Le 58- MK	Mo:	21 Aq 20- BK	Ma:	27 Cn 14- AK
Me:	14 Vi 10- PK	Ju:	22 Le 32- AmK	Ve:	12 Vi 20- GK	Sa (R):	1 Ar 20- DK
Ra:	17 Pi 20	Ke:	17 Vi 20	HL:	3 Cn 45	GL:	24 Ar 17

బుధుడు సాత్విక గ్రహం ఉచ్చలో, హస్త నక్షత్రంలో, ఇది రాజసిక నక్షత్రం మరియు దాని అధిపతి చంద్రుడు రాజసిక గ్రహం, కాబట్టి బుధుడు మొత్తంగా రాజసిక ఉచ్చ స్వభావంలో ఉన్నాడు.

బుధ దశలో, ఈ జాతకుడు NASA తో అనుసంధానించబడిన ప్రాజెక్టులలో పని చేయడం కొనసాగించాడు. ఆమె పరిశోధన ఆధారంగా, ప్రపంచంలోని వివిధ దేశాలలో జరిగే వివిధ కాన్ఫరెన్స్‌లలో సాంకేతిక పత్రాలు సమర్పించింది. ఇది బుధుడి రాజసిక ఉచ్చ స్వభావం వల్ల, ఈ మహాదశలో ఆమె తన ఆస్ట్రో ఫిజిక్స్ రంగంలో సగటు పురోగతి చేస్తుందని చూపిస్తుంది.

చార్ట్-08

• అక్టోబర్ 14, 1966, సమయం: 5:00, టైమ్ జోన్: 5:30 (GMT తూర్పు), స్థలం: 83 E 25' 00", 18 N 07' 00", Vizianagaram, AP, India



As:	14 Vi 14	**Su:**	26 Vi 48- AK	**Mo:**	24 Vi 14- AmK	**Ma:**	7 Le 21- GK
Me:	18 Li 03- MK	**Ju:**	8 Cn 48- PK	**Ve:**	20 Vi 08- BK	**Sa (R):**	1 Pi 05- DK
Ra:	24 Ar 07	**Ke:**	24 Li 07	**HL:**	29 Le 28	**GL:**	19 Cn 54

గురువు సాత్విక గ్రహం పుష్యమి నక్షత్రంలో ఉచ్చలో ఉన్నాడు, ఇది తామసిక నక్షత్రం మరియు దాని అధిపతి శని తామసిక గ్రహం, కాబట్టి గురువు మొత్తంగా తామసిక ఉచ్చ స్వభావంలో ఉన్నాడు.

గురు మహాదశ కాలంలో, ఈ జాతకుడు విదేశీ దేశానికి వెళ్ళాడు, క్రమంగా పదోన్నతి పొందాడు, ఈ కాలంలో వివాహం చేసుకున్నాడు, కూతురు మరియు కొడుకు కలిగారు మరియు ఇల్లు కూడా సొంతం చేసుకున్నాడు. గురు మహాదశలో గురు ఉచ్చ అసాధారణ ఫలితాలు ఏమాత్రం ఈ జాతకుడికి ఇవ్వలేదు.

ముగింపు

ఉచ్చ గ్రహం యొక్క స్వభావం మరియు దాని నక్షత్రం మరియు నక్షత్ర అధిపతి స్వభావం మొత్తం గ్రహ స్వభావాన్ని నిర్ణయించి జాతకుడికి ఫలితాలు ఇచ్చే విధానం ఎంత సమర్థంగా ఉందో చూశాము.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1. పుస్తకం "Nadi Jyothisha or The Stellar System of Astrology, Part One", 3వ ఎడిషన్, 1954, by Sri. R Gopalakrishna Row.
2. ఆర్టికల్/పేపర్ "The Rational of Exaltation of Planets" by OP Sharma and SR Singh, The Astrological Magazine, June 2002, Vol 91, 6.
3. ఆర్టికల్/పేపర్ "Raja Yogas from Exaltation and Debilitation" by Iranganti Rangacharya, The Astrological Magazine, June 2005.

* * * *

6. తిథి ప్రవేశ సూత్రాలు ఉపయోగించి వాహన ప్రమాదాలు గుర్తింపు

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Astrological eMagazine, జనవరి 2018, పేజీ 21 లో ప్రచురించబడింది)

ఈ పేపర్లో, వాహన ప్రమాదాన్ని గుర్తించడానికి వార్షిక తిథి ప్రవేశ చార్టును ఎలా ఉపయోగించవచ్చో చర్చిస్తాను. ప్రవేశ అంటే ప్రవేశం లేదా తిరిగి రావడం. తిథి ప్రవేశ చక్రం అనేది ప్రతి సంవత్సరం తిథి తిరిగి వచ్చే జన్మ క్షణానికి రూపొందించిన చార్టు. సూర్యుడి నుండి చంద్రుడి వరకు కోణం జన్మ చార్టులో వలే అయినప్పుడు, నడుస్తున్న తిథి జన్మ తిథి వలే అని అర్థం. వార్షిక జన్మ క్షణం యొక్క నిర్వచనం ఏమిటంటే సూర్యుడు తన జన్మ రాశిలో గోచారం చేసే మరియు చంద్రుడు జన్మ సమయంలో వలే సూర్యుడి నుండి (డిగ్రీలు, నిమిషాలు & సెకన్లు) సరిగ్గా అదే కోణంలో ఉండే క్షణం.

తిథి ప్రవేశ (TP) చక్ర సూత్రాలు:

వార్షిక తిథి ప్రవేశ చార్టు విశ్లేషించేటప్పుడు, సాంప్రదాయ చార్టు విశ్లేషణ సిద్ధాంతాలకు అదనంగా కింది ముఖ్య సూత్రాలు గుర్తుంచుకోవాలి.


(1) వారం దినం: వార్షిక తిథి ప్రవేశ చార్టు ప్రారంభంలో నడుస్తున్న వారం దినం యొక్క పాలకుడు తీసుకోండి. అతను జన్మ లగ్నానికి శుభుడైతే అనుకూలమైన సంవత్సరం, పాపుడైతే అననుకూలమైన సంవత్సరం అవుతుంది.

(2) లగ్నం: వార్షిక తిథి ప్రవేశ చార్టులో లగ్నం ఆక్రమించిన రాశి జన్మ లగ్నం నుండి కేంద్ర లేదా త్రికోణ స్థానంలో ఉంటే అనుకూలమైన సంవత్సరం, దుస్థానంలో ఉంటే అడ్డంకుల సంవత్సరం అవుతుంది.

(3) హోరా: వార్షిక తిథి ప్రవేశ చార్టు ప్రారంభంలో నడుస్తున్న హోర యొక్క పాలకుడు సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన గ్రహం అవుతాడు. ఈ గ్రహానికి యాజమాన్యంలో మరియు ఆక్రమించిన భావాలు సంవత్సరం యొక్క ప్రధాన సంఘటనలకు స్వరాన్ని నిర్ణయిస్తాయి.

జాతకుడి జన్మ తేదీ:

తేది: మార్చి 11, 1969, సమయం: 5:38 PM, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), స్థలం: 79 E 57' 00", 15 N 12' 00", INDIA




As:	18 Le 03	**Su:**	27 Aq 19- AmK	**Mo:**	29 Sc 44- AK	**Ma:**	12 Sc 38- BK
Me:	4 Aq 54- PK	**Ju (R):**	9 Vi 03- MK	**Ve:**	2 Ar 28- GK	**Sa:**	0 Ar 28- DK
Ra:	7 Pi 30	**Ke:**	7 Vi 30	**HL:**	3 Aq 32	**GL:**	28 Ge 34


ప్రమాదం అక్టోబర్ 10వ, 2003న 14:30 నుండి 15:00 గంటల మధ్య జరిగింది. జాతకుడు కారు చాలా దెబ్బతిందని మరియు దేవుని అనుగ్రహంతో తాను గాయపడలేదని ధృవీకరించాడు. 2003 వార్షిక TP చార్టు వేసి దశల వారీగా పరిశీలిద్దాం.

2003 వార్షిక TP చార్టు వివరాలు:

తేది: ఫిబ్రవరి 24, 2003, సమయం: 2:35:56 AM, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), స్థలం: 79 E 57' 00", 15 N 12' 00", INDIA



As:	11 Sg 15	**Su:**	10 Aq 57- GK	**Mo:**	13 Sc 22- PK	**Ma:**	0 Sg 21- DK
Me:	21 Cp 27- BK	**Ju (R):**	16 Cn 30- MK	**Ve:**	28 Sg 19- AK	**Sa:**	28 Ta 14- AmK
Ra:	10 Ta 17	**Ke:**	10 Sc 17	**HL:**	15 Li 50	**GL:**	24 Ar 26



As:	0 Ge 02	**Su:**	25 Cp 09- GK	**Mo:**	3 Pi 45- PK	**Ma:**	5 Sg 43- DK
Me:	13 Pi 16- BK	**Ju (R):**	23 Sg 57- MK	**Ve:**	3 Pi 08- AK	**Sa:**	1 Sc 51- AmK
Ra:	14 Cp 28	**Ke:**	14 Cp 28	**HL:**	13 Sg 21	**GL:**	0 Ta 58

1) హోరా అధిపతి కుజుడు, 5వ మరియు 12వ అధిపతి మరియు 6వ అధిపతి శుక్రుడుతో లగ్నంలో ఉంచబడ్డాడు. ఈ కుజుడు 4వ భావం (A4, వాహన పద) యొక్క ఆరూఢ పద అధిపతి కూడా. 8వ అధిపతి చంద్రుడు 12వ సహ-అధిపతి కేతువుతో 12వ భావంలోనే ఉంచబడ్డాడు. వీటన్నింటిని 2వ మరియు 3వ అధిపతి అయిన రాహువు మరియు శని చూస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మొత్తంగా ఈ సంవత్సరం ఈ జాతకుడికి 6వ, 8వ మరియు 12వ భావాలకు సంబంధించిన కొన్ని సవాళ్ళు తెస్తుందని సూచిస్తున్నాయి.

2) వార అధిపతి సూర్యుడు 9వ అధిపతి మరియు ఆరూఢ లగ్నం (AL)తో 3వ భావంలో ఉంచబడ్డాడు మరియు గ్రహ దృష్టి ద్వారా 9వ భావాన్ని చూస్తున్నాడు. సూర్యుడు జన్మ లగ్నాధిపతి కూడా. కాబట్టి ఇది జాతకుడికి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని మరియు ఈ సంవత్సరం అతని శారీరక జీవితానికి ముప్పు ఉండదని సూచిస్తుంది.

3) వార్షిక TP రాశి లగ్నం ధనుస్సు మరియు దాని అధిపతి గురువు వక్రీగా A6 (రోగ పద లేదా శత్రు పద)తో 8వ భావంలో ఉన్నాడు. ఈ గురువు 4వ భావ అధిపతి కూడా. కాబట్టి ఈ సంవత్సరం యొక్క సంఘటన 4వ, 6వ మరియు 8వ భావాలకు ముఖ్యమైనదని సూచిస్తుంది. ఈ వార్షిక TP రాశి లగ్నం జన్మ రాశి లగ్నం సింహానికి త్రికోణాలలో ఉంది కాబట్టి సంఘటనలు ప్రాణాంతకం కావు.

4) వార్షిక TP షోడశాంశ (D-16) చార్టులో, లగ్నం మిథుని మరియు దాని అధిపతి బుధుడు మీన 10వ భావంలో ఉంచబడ్డాడు. ఈ బుధుడు A4 మరియు 4వ అధిపతి కూడా. బుధుడు వక్రీ గురువు చేత చూడబడుతున్నాడు, గురువు బాధకేశుడు మరియు కుజుడు 6వ అధిపతి కూడా. ఈ బుధుడు 12వ అధిపతి అయిన శుక్రుడుతో ఉన్నాడు. మరొక కారణం ఏమిటంటే A6 అధిపతి కూడా గురువు మరియు బాధక స్థానంలో ఉండి లగ్నంలో ఉన్న A4ని చూస్తున్నాడు.

కాబట్టి ఇవన్నీ ప్రమాదానికి స్పష్టమైన సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు) మరియు A4 బాధ వాహనానికి నష్టం/వినాశనాన్ని కలిగిస్తుంది.

5) ఇప్పుడు జరిగిన సంఘటన కోసం 2003 వార్షిక TP దశ విశ్లేషణ చూద్దాం. జన్మ తిథి యొక్క తిథి అష్టోత్తరి దశ (TP చార్టుల్లో ముఖ్యంగా ఉపయోగకరం):

మహాదశలు:

రాహు:	2003-01-25	(10:13:00)	-	2003-03-09	(12:24:45)
శుక్ర:	2003-03-09	(12:24:45)	-	2003-05-22	(5:37:41)
సూర్య:	2003-05-22	(5:37:41)	-	2003-06-13	(2:44:24)
చంద్ర:	2003-06-13	(2:44:24)	-	2003-08-05	(9:08:40)
కుజ:	2003-08-05	(9:08:40)	-	2003-09-02	(13:56:58)
బుధ:	2003-09-02	(13:56:58)	-	2003-11-01	(12:18:11)
శని:	2003-11-01	(12:18:11)	-	2003-12-07	(15:50:07)
గురు:	2003-12-07	(15:50:07)	-	2004-02-13	(15:18:05)
రాహు:	2004-02-13	(15:18:05)	-	2004-03-27	(4:29:29)

6) కాబట్టి కింది తిథి అష్టోత్తరి దశలో అక్టోబర్ 10వ 2003న ప్రమాదం జరిగింది.

బుధ	MD:	2003-09-02	(13:56:58)	-	2003-11-01	(12:18:11)
చంద్ర	AD:	2003-10-10	(9:32:11)	-	2003-10-19	(16:14:16)
కుజ	PD:	2003-10-10	(9:32:11)	-	2003-10-11	(1:49:41)

7) ఏ మహాదశలో ఈ సంఘటన జరిగిందో ఎలా నిర్ణయించాలి? 4వ, 6వ, 12వ మరియు బాధకేశుడు మరియు A4 అధిపతులు అభ్యర్థి గ్రహాలు. కాబట్టి అభ్యర్థి గ్రహాలు: బుధుడు, కుజుడు, శుక్రుడు మరియు గురువు. అలాగే, దగ్గరగా బాధించబడిన ఇతర గ్రహాలు కూడా ఫలితం ఇస్తాయి.

8) మహాదశ అధిపతి బుధుడు, లగ్నం, A4 మరియు 4వ అధిపతి మరియు A6 అధిపతి కూడా అయిన బాధకేశుడు గురువు చేత బాధించబడ్డాడు. అంతర్ దశ అధిపతి చంద్రుడు మీన రాశిలో ఈ బుధుడు మరియు శుక్రుడుతో ఉంచబడ్డాడు. తర్వాత ప్రత్యంతర్ దశ అధిపతి కుజుడు, 6వ అధిపతి మరియు బాధక స్థానంలో బాధకేశుడుతో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. అష్టక వర్గ బిందువులు కూడా చూస్తే, లగ్నానికి 25 పాయింట్లు, ధనుస్సుకు 22 పాయింట్లు మరియు మీనకు 27 పాయింట్లు, ఇవన్నీ చాలా తక్కువగా ఉన్నాయి మరియు బుధ – చంద్ర - కుజ దశ కాలంలో ప్రమాద సంఘటనకు దోహదపడ్డాయి.

ముగింపు

ఫలితాలు చెప్పే ముందు ఒక జ్యోతిష్కుడు ఈ అన్ని అంశాలు చూడాలి. ఈ విషయంపై ఈ ఆర్టికల్/పేపర్ జ్యోతిష్య సాధకులకు అంచనా ప్రయోజనం కోసం వార్షిక TP చార్టు మరియు దాని విశ్లేషణ ఎలా ఉపయోగించవచ్చో ఒక అభిప్రాయం ఇచ్చిందని ఆశిస్తున్నాను.

గమనిక: ఏ జ్యోతిష్య పద్ధతికైనా మనం ముందుగా జన్మ సమయం ఖచ్చితత్వం నిర్ధారించుకోవాలి. ఈ విశ్లేషణకు JHora సాఫ్ట్‌వేర్‌తో సాంప్రదాయ లాహిరి అయనాంశం ఉపయోగించాను.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు):

1. తిథి ప్రవేశ ఆర్టికల్/పేపర్ by శ్రీ సంజయ్ రాత్: http://www.srath.com/tithi-pravesha/
2. తిథి ప్రవేశ వీడియోలు by శ్రీ సంజయ్ రాత్:
3. https://www.youtube.com/watch?v=HJ0DKYW-xnY

* * * *

7. జైమిని సూత్రాలు ఆధారంగా కుటుంబ రాజ వంశం అంచనా

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Planets & Forecast, ఏప్రిల్ 2018 సంచికలో, పేజీ 28 లో ప్రచురించబడింది)

అనేక శాస్త్రీయ జ్యోతిష్య గ్రంథాలలో జాతకుడికి కుటుంబ రాజ వంశం అంచనా వేయడానికి కొన్ని సంయోగాలు ఇవ్వబడ్డాయి. నేను కింద జైమిని ఉపదేశ సూత్రాల నుండి కుటుంబ రాజ వంశం అంచనాకు కొన్ని సూత్రాలు ఇచ్చాను మరియు కొన్ని ప్రసిద్ధ చార్టులతో వివరించాను.

సూత్రాలు:

1. ఆత్మ కారక (అత్యధిక డిగ్రీలు కలిగిన గ్రహం) గ్రహాన్ని తీసుకోండి
2. ఆత్మ కారక (AK) నవాంశ లగ్నంతో సంయోగంలో ఉంటే, జాతకుడు రాజ వంశంలో జన్మించాడు.
3. నవాంశ లగ్నంలో ఉన్న గ్రహాలు జాతకుడి హోదాపై గొప్ప ప్రభావం కలిగి ఉంటాయి. రాజును సూచించే AK నవాంశ లగ్నంలో ఉంటే, జాతకుడు రాజకీయ అధికారం కలిగిన కుటుంబానికి చెందుతాడు.
4. లగ్నాన్ని (రాశి లేదా నవాంశ) చూసే గ్రహం ఉచ్చ నవాంశలో ఉంటే, జాతకుడు రాజ వంశంలో జన్మించాడు.
5. పై శ్లోకానికి అనుగుణంగా ఉచ్చలో మరియు నవాంశ లగ్నాన్ని చూసే గ్రహాలు పాపులైతే, జాతకుడు రాజ వంశానికి చెందుతాడు.
6. పంచాంశ (D-5) లగ్నం లేదా ఆరూఢ లగ్నం నుండి 9వ భావంలో శుభ సంయోగం ఉంటే, జాతకుడు రాజుతో సమానమైన హోదా పొందుతాడు.

గమనిక: శ్రీ రంగాచార్యుల కృష్ణ మిశ్ర నవాంశ / Pt. సంజయ్ రాత్ యొక్క నాడీ నవాంశ (అసమాన) ఉపయోగిస్తాం.

జైమిని సూత్ర సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు):

• Pt. సంజయ్ రాత్ చేత ఆంగ్లంలో అనువదించిన “జైమిని మహర్షి ఉపదేశ సూత్రాలు (సంపూర్ణం)” పుస్తకంలో పేజీ 240 మరియు 241 లో పై సిద్ధాంతాలకు సంబంధించిన సూత్రాలు పేర్కొనబడ్డాయి:

3.1.26. स्वांशयोगे राजवंश्यः।।

3.1.27. उच्चांशे तादृश दृष्टिश्च राजा राजवंश्यो वा।।


3.1.29. पंचमांशे पदेऽपि समेषु शुभेषु राजानो वा।।

3.1.28. अशुभ दृग्योगान्नचेत् तथापि पचेन्न।।


గమనిక: నేను Astrodatabank (www.astrodatabank.com) నుండి జన్మ తేదీ తీసుకున్నాను మరియు నిజమైన నోడ్‌లతో పుష్య-పక్ష అయనాంశం ఉపయోగించాను.

చార్ట్-01, చక్రవర్తి ఔరంగజేబు

- జన్మ తేదీ: నవంబర్ 3, 1618, సమయం: 13:59, టైమ్ జోన్: 5:08:48 (GMT తూర్పు), స్థలం: 77 E 12' 00", 28 N 36' 00



As:	17 Aq 37	Su:	23 Li 29- AmK	Mo:	4 Ta 49- DK	Ma:	17 Le 29- MK/PK
Me (R):	26 Li 15- AK	Ju:	10 Aq 39- PiK	Ve:	6 Sg 55- GK	Sa (R):	19 Ta 11- BK
Ra:	9 Cp 42	Ke:	9 Cn 42	HL:	13 Ge 51	GL:	29 Ta 54




As:	8 Pi 36	Su:	1 Ta 18- AmK	Mo:	16 Sg 42- DK	Ma:	7 Vi 17- MK/PK
Me (R):	26 Ta 19- AK	Ju:	5 Cp 50- PiK	Ve:	2 Ge 12- GK	Sa (R):	7 Le 22- BK
Ra:	2 Sc 44	Ke:	2 Ta 44	HL:	4 Aq 40	GL:	0 Ta 56

చక్రవర్తి ఔరంగజేబు చార్టులో, ఆత్మ కారక (AK) బుధుడు మరియు తులా రాశిలో ఉన్నాడు, రాశిలో జైమిని రాశి దృష్టి ద్వారా ఉచ్ఛ చంద్రుడి దృష్టి కలిగి ఉన్నాడు. నవాంశలో, రాశిలో


ఉచ్చలో ఉన్న చంద్రుడు ధనుస్సులో ఉంచబడ్డాడు మరియు రాశి దృష్టి ద్వారా నవాంశ లగ్నాన్ని చూస్తూ రాజ వంశంలో జన్మించే షరతు నిరూపిస్తున్నాడు.

చార్ట్-02, జోర్డాన్ రాజు II అబ్దుల్లా


• జన్మ తేదీ: జనవరి 30, 1962, సమయం: 5:23, టైమ్ జోన్: 2:00:00 (GMT తూర్పు), స్థలం: 35 E 56' 00", 31 N 57' 00, Amman, Jordan



As:	27 Sg 09	**Su:**	17 Cp 35- BK	**Mo:**	1 Sc 01- GK	**Ma:**	5 Cp 38- PiK
Me (R):	0 Aq 02- DK	**Ju:**	25 Cp 02- AK	**Ve:**	18 Cp 14- AmK	**Sa:**	10 Cp 56- MK/PK
Ra:	26 Cn 17	**Ke:**	26 Cp 17	**HL:**	9 Sg 57	**GL:**	14 Li 57



As:	4 Sg 24	**Su:**	21 Le 49- BK	**Mo:**	20 Cn 53- GK	**Ma:**	9 Sg 18- PiK
Me (R):	0 Li 22- DK	**Ju:**	14 Ge 42- AK	**Ve:**	15 Le 54- AmK	**Sa:**	21 Li 37- MK/PK
Ra:	3 Sg 28	**Ke:**	3 Ge 28	**HL:**	29 Ge 32	**GL:**	14 Aq 33




As:	15 Li 47	**Su:**	27 Pi 53- BK	**Mo:**	5 Ta 04- GK	**Ma:**	28 Ta 10- PiK
Me (R):	0 Ar 12- DK	**Ju:**	5 Sc 10- AK	**Ve:**	1 Cp 10- AmK	**Sa:**	24 Vi 40- MK/PK
Ra:	11 Sc 24	**Ke:**	11 Sc 24	**HL:**	19 Aq 44	**GL:**	14 Sg 45


జోర్డాన్ రాజు II అబ్దుల్లా చార్టులో, ఆత్మ కారక (AK) గురువు మరియు రాశిలో మకరంలో ఉన్నాడు, నవాంశలో గురువు మిథుని రాశిలో ఉండి రాశి దృష్టి ద్వారా నవాంశ లగ్నాన్ని చూస్తూ రాజ వంశంలో జన్మించే షరతు నిరూపిస్తున్నాడు. పంచాంశ (D-5) లో, 9వ అధిపతి బుధుడు పంచాంశ లగ్నాన్ని చూస్తున్నాడు మరియు AK గురువు రాశి దృష్టి ద్వారా చూడబడి మరొక సిద్ధాంతాన్ని నిరూపిస్తున్నాడు.

చార్ట్-03, రాణి ఎలిజబెత్ II

• జన్మ తేది: ఏప్రిల్ 21, 1926, సమయం: 13:40, టైమ్ జోన్: 0:00:00 (GMT పశ్చిమం), స్థలం: 0 W 10, 51 N 30, London, England



As:	21 Cp 50	**Su:**	8 Ar 34- PiK	**Mo:**	20 Cn 56- BK	**Ma:**	29 Cp 13- AK
Me:	13 Pi 00- MK/PK	**Ju:**	0 Aq 50- DK	**Ve:**	22 Aq 19- AmK	**Sa (R):**	2 Sc 45- GK
Ra:	28 Ge 47	**Ke:**	28 Sg 47	**HL:**	26 Cp 45	**GL:**	10 Li 22




As:	25 Cn 02	**Su:**	21 Ge 07- PiK	**Mo:**	2 Sg 57- AmK	**Ma:**	4 Ta 05- AK
Me:	0 Ar 36- MK	**Ju:**	8 Li 08- DK	**Ve:**	24 Ar 55- BK	**Sa (R):**	5 Cn 30- PK
Ra:	18 Ge 50- GK	**Ke:**	18 Sg 50	**HL:**	18 Sg 55	**GL:**	9 Ta 38


రాణి ఎలిజబెత్ II చార్టులో, ఆత్మ కారక (AK) కుజుడు మరియు రాశిలో మకరంలో (ఉచ్చలో) ఉన్నాడు, నవాంశలో కుజుడు వృషభంలో ఉంచబడ్డాడు మరియు రాశి దృష్టి ద్వారా నవాంశ లగ్నాన్ని చూస్తూ రాజ వంశంలో జన్మించే షరతు నిరూపిస్తున్నాడు.

చార్ట్-04, రాణి మేరీ డి మెడిచి


- పుట్టిన తేదీ: ఏప్రిల్ 25, 1573, సమయం: 21:55, టైమ్ జోన్: 0:45:00 (GMT తూర్పు), స్థలం: 11 E 15, 43 N 46, Florence, Italy



As:	24 Sc 14	**Su:**	18 Ar 33- MK/PK	**Mo:**	2 Li 47- DK	**Ma:**	29 Ar 02- AK
Me:	16 Ar 30- PiK	**Ju:**	24 Ar 20- AmK	**Ve:**	23 Pi 19- BK	**Sa (R):**	8 Sc 37- GK
Ra:	20 Ge 50	**Ke:**	20 Sg 50	**HL:**	12 Vi 15	**GL:**	18 Li 50



As:	21 Sg 52	**Su:**	16 Vi 59- MK/PK	**Mo:**	25 Li 06- DK	**Ma:**	21 Sg 16- AK
Me:	28 Le 32- PiK	**Ju:**	8 Sc 56- AmK	**Ve:**	0 Cp 06- BK	**Sa (R):**	12 Ta 26- GK
Ra:	25 Pi 32	**Ke:**	25 Vi 32	**HL:**	9 Li 41	**GL:**	19 Pi 29





As:	1 Sc 11	**Su:**	2 Ge 46- MK/PK	**Mo:**	13 Ar 57- DK	**Ma:**	25 Li 09- AK
Me:	22 Sg 31- PiK	**Ju:**	1 Li 38- AmK	**Ve:**	26 Cp 37- BK	**Sa (R):**	13 Vi 06- GK
Ra:	14 Ge 08	**Ke:**	14 Ge 08	**HL:**	1 Pi 17	**GL:**	4 Ge 10

రాణి మేరీ డి మెడిచి చార్టులో, ఆత్మ కారక (AK) కుజుడు మరియు రాశిలో సూర్యుడు (ఉచ్చలో)తో మేషంలో ఉంచబడ్డాడు, నవాంశలో కుజుడు నవాంశ లగ్నంలో ఉంచబడ్డాడు, రాజ వంశంలో జన్మించే షరతు నిరూపిస్తున్నాడు. పంచాంశ (D-5) లో, 9వ అధిపతి చంద్రుడు మేషంలో ఉంచబడ్డాడు మరియు పంచాంశ లగ్నంపై రాశి దృష్టి కలిగి మరొక సిద్ధాంతాన్ని కూడా నిరూపిస్తున్నాడు.


చార్ట్-05, జపాన్ చక్రవర్తి అకిహిటో


- జన్మ తేదీ: డిసెంబర్ 23, 1933, సమయం: 06:39, టైమ్ జోన్: 9:00 (GMT తూర్పు), స్థలం: 139 E 46' 00", 35 N 42' 00", Tokyo, Japan







As:	5 Sg 47	**Su:**	8 Sg 50- GK	**Mo:**	27 Aq 20- AmK	**Ma:**	4 Cp 06- DK
Me:	23 Sc 18- BK	**Ju:**	28 Vi 13- AK	**Ve:**	22 Cp 28- MK/Pk	**Sa:**	21 Cp 40- PiK
Ra:	28 Cp 49	**Ke:**	28 Cn 49	**HL:**	1 Sg 22	**GL:**	21 Sc 42





As:	22 Ta 02	**Su:**	19 Ge 27- GK	**Mo:**	6 Ge 03- AmK	**Ma:**	23 Sg 08- DK
Me:	0 Cp 15- BK	**Ju:**	16 Ta 00- AK	**Ve:**	7 Cn 47- MK/PK	**Sa:**	15 Cn 04- PiK
Ra:	10 Ta 43	**Ke:**	10 Sc 43	**HL:**	12 Ar 22	**GL:**	14 Cp 38





As:	28 Ar 54	**Su:**	14 Aq 08- GK	**Mo:**	16 Li 42- AmK	**Ma:**	20 Ta 29- DK
Me:	26 Cp 32- BK	**Ju:**	21 Sc 07- AK	**Ve:**	22 Cp 21- MK/Pk	**Sa:**	18 Cp 18- PiK
Ra:	24 Sc 03	**Ke:**	24 Sc 03	**HL:**	6 Ar 52	**GL:**	18 Cp 32

జపాన్ చక్రవర్తి అకిహిటో చార్టులో, ఆత్మ కారక (AK) గురువు మరియు రాశిలో కన్యలో ఉన్నాడు, నవాంశలో ఈ గురువు నవాంశ లగ్నంలో ఉంచబడ్డాడు, రాజ వంశంలో జన్మించే షరతు నిరూపిస్తున్నాడు. పంచాంశ (D-5) లో, 9వ అధిపతి గురువు వృశ్చికంలో ఉంచబడ్డాడు మరియు పంచాంశ లగ్నంపై రాశి దృష్టి కలిగి మరొక సిద్ధాంతాన్ని కూడా నిరూపిస్తున్నాడు.

ముగింపు

కుటుంబ రాజ వంశం అంచనా నిర్ణయించడంలో ఆత్మ కారకం నవాంశ లగ్నంతో సంయోగంలో మరియు/లేదా పంచాంశ (D-5) తో ఎంత సమర్థంగా ఉందో చూశాము. ఈ అదే విషయంపై నా తదుపరి పేపర్లో మరిన్ని సూత్రాలు పంచుకుంటాను.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1. పుస్తకం “జైమిని సూత్రాలు” తెలుగు భాషలో Sri. చల్లా లక్ష్మి నృసింహ శాస్త్రి చేత అనువదించబడింది, 1937.
2. పుస్తకం “జైమిని మహర్షి ఉపదేశ సూత్రాలు (సంపూర్ణం)” Pt. సంజయ్ రాత్ చేత ఆంగ్లంలో అనువదించబడింది, 2002.

* * * *

8. USA ఆర్థిక మాంద్యాలు విశ్లేషించే సరళమైన పద్ధతి

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Astrological eMagazine, ఏప్రిల్ 2018 సంచికలో, పేజీ 25 లో ప్రచురించబడింది)


USA నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రకారం మాంద్యం అనేది "ఆర్థిక వ్యవస్థ అంతటా విస్తరించిన ఆర్థిక కార్యకలాపాలలో గణనీయమైన క్షీణత, సాధారణంగా నిజమైన GDP, నిజమైన ఆదాయం, ఉద్యోగం, పారిశ్రామిక ఉత్పత్తి మరియు హెూల్‌సేల్-రిటైల్ అమ్మకాలలో కొన్ని నెలలకంటే ఎక్కువ కాలం కొనసాగేది". అమెరికన్లు USA లో గత అనేక సంవత్సరాలలో ఈ మాంద్య చక్రాలు అనుభవించారు. కాబట్టి, ఈ పేపర్లో USA ఆర్థిక మాంద్య చక్రాలు నిర్ణయించడానికి USA రాజధాని నగరమైన Washington, DC కోసం రూపొందించిన వార్షిక చంద్ర క్యాలెండర్ చార్టు ఉపయోగించే పద్ధతి పంచుకోవాలనుకుంటున్నాను.

సూత్రాలు:

1. రాశి (D-1) లగ్నాధిపతి, 2వ అధిపతి మరియు దుష్టానాలలో (6వ, 8వ లేదా 12వ) వారి స్థానం.
2. హెూర (D-2) లగ్నాధిపతి, 2వ అధిపతి మరియు దుష్టానాలలో (6వ, 8వ లేదా 12వ) వారి స్థానం.
3. పై 2 సిద్ధాంతాలతో రాహువు మరియు కేతువు యొక్క పాల్గొనడం మరియు ప్రభావం. గమనిక: నేను ఈ విశ్లేషణలో D2 (పరాశర హెూర- US) తో పుష్య-పక్ష అయనాంశం ఉపయోగించాను.


మాంద్య ఉదాహరణ-01: ఏప్రిల్ 1960 నుండి ఫిబ్రవరి 1961

• నూతన సంవత్సరం: జులై 5, 1959, 22:01:05 (4 గంటలు GMT పశ్చిమం), Washington, DC (77 W 02' 12", 38 N 53' 42")



As:	0 Cp 32	Su:	10 Ge 09- BK	Mo:	10 Ge 09- AmK	Ma:	20 Cn 58- AK
Me:	4 Cn 29- MK	Ju (R):	2 Li 28- DK	Ve:	22 Le 38- GK	Sa (R):	7 Sg 57- PK
Ra:	24 Vi 24- PiK	Ke:	24 Pi 24	HL:	10 Li 29	GL:	4 Li 40

D2 యొక్క భావ/చలిత



As:	0 Li 32	Su:	10 Vi 09- BK	Mo:	10 Vi 09- AmK	Ma:	20 Vi 58- AK
Me:	4 Li 29- MK	Ju (R):	2 Cn 28- DK	Ve:	22 Sg 38- GK	Sa (R):	7 Le 57- PK
Ra:	24 Aq 24- PiK	Ke:	24 Aq 24	HL:	10 Ta 29	GL:	4 Cn 40

రాశి చార్టులో, లగ్నం మరియు 2వ అధిపతి శని 12వ భావంలో ఉంచబడ్డాడు మరియు 8వ అధిపతి సూర్యుడు చేత చూడబడుతున్నాడు. రాహువు మరియు కేతువు రాశి దృష్టి ద్వారా లగ్నాధిపతి శనిని చూస్తున్నారు.


హోర చార్టులో (D-2), 2వ అధిపతి కుజుడు 10వ అధిపతి చంద్రుడు మరియు 11వ అధిపతి సూర్యుడుతో 12వ భావంలో ఉంచబడ్డాడు. 12వ అధిపతి బుధుడు లగ్నంలో ఉన్నాడు.

రాహువు మరియు కేతువు రాశి దృష్టి ద్వారా D-2 లగ్నాన్ని చూస్తున్నారు. మాంద్యం ఏప్రిల్ 1960లో కుజ (D-2 లో 2వ అధిపతి) వింశోత్తరి దశలో ప్రారంభమైంది.

మాంద్య ఉదాహరణ-02: డిసెంబర్ 1969 నుండి నవంబర్ 1970


• నూతన సంవత్సరం: జులై 14, 1969, 10:12:03 (4 గంటలు GMT పశ్చిమం), Washington, DC (77 W 02' 12", 38 N 53' 42")

D1 యొక్క భావ/చలిత



As:	1 Le 32	Su:	26 Ge 52- BK/Pi	Mo:	26 Ge 52- AK	Ma:	27 Sc 07- GK
Me:	2 Ge 44- AmK/N	Ju:	8 Vi 11- DK	Ve:	23 Ta 15- PK	Sa:	18 Ar 60
Ra:	5 Aq 34	Ke:	5 Le 34	HL:	25 Sc 14	GL:	22 Ta 48

D2 యొక్క భావ/చలిత



As:	1 Cp 32	Su:	26 Li 52- BK/PiK	Mo:	26 Li 52- AK	Ma:	27 Cn 07- GK
Me:	2 Vi 44- AmK/Ml	Ju:	8 Pi 11- DK	Ve:	23 Cn 15- PK	Sa:	18 Ta 60
Ra:	5 Ar 34	Ke:	5 Ar 34	HL:	25 Cn 14	GL:	22 Cn 48


రాశి చార్టులో, లగ్నం రాహువు మరియు కేతువు చేత బాధించబడుతోంది. లగ్నాధిపతి సూర్యుడు 2వ అధిపతి బుధుడు మరియు 12వ అధిపతి చంద్రుడుతో ఉన్నాడు. శని 6వ అధిపతి మరియు మేషం నుండి 3వ దృష్టి ద్వారా లగ్నాధిపతి మరియు 2వ అధిపతి బుధుడిని చూస్తున్నాడు.

హోర చార్టులో (D-2), 2వ సహ-అధిపతి రాహువు కేతువుతో ఉన్నాడు మరియు 8వ అధిపతి సూర్యుడు చేత చూడబడుతున్నాడు. మాంద్యం నవంబర్/డిసెంబర్ 1969లో కేతు (D-2 లో 2వ అధిపతి రాహువుతో) విమ్శోత్తరి దశలో ప్రారంభమైంది.

మాంద్య ఉదాహరణ-03: నవంబర్ 1973 నుండి మార్చి 1975


• నూతన సంవత్సరం: జూన్ 30, 1973, 07:39:17 (4 గంటలు GMT పశ్చిమం), Washington, DC (77 W 02' 12", 38 N 53' 42")

D1 భావ/చలిత



As:	17 Cn 42	Su:	25 Ge 37	Mo:	25 Ge 37- BK	Ma:	4 Pi 45- PiK
Me:	25 Cn 32- AmK/f	Ju (R):	15 Cp 01- AK	Ve:	10 Cn 09- GK	Sa:	3 Ge 32- DK
Ra:	17 Sg 46- MK	Ke:	17 Ge 46	HL:	3 Le 19	GL:	14 Sc 52

D2 భావ/చలిత




As:	17 Sc 42	**Su:**	25 Vi 37	**Mo:**	25 Vi 37- BK	**Ma:**	4 Pi 45- PiK
Me:	25 Sc 32- AmK/F	**Ju (R):**	15 Li 01- AK	**Ve:**	10 Sc 09- GK	**Sa:**	3 Le 32- DK
Ra:	17 Vi 46- MK	**Ke:**	17 Vi 46	**HL:**	3 Sg 19	**GL:**	14 Cn 52

రాశి చార్టులో, లగ్నాధిపతి చంద్రుడు, 2వ అధిపతి సూర్యుడు, 8వ అధిపతి శని కేతువుతో 12వ భావంలో ఉంచబడ్డారు మరియు వీటన్నింటిని రాహువు చూస్తున్నాడు.
హోరా చార్టులో (D-2), 2వ అధిపతి గురువు 12వ భావంలో ఉంచబడ్డాడు. 12వ అధిపతి శుక్రుడు మరియు 8వ అధిపతి బుధుడు లగ్నంలో ఉంచబడ్డారు. మాంద్యం జులై 1973లో గురు (D-2 లో 2వ అధిపతి) విమ్శోత్తరి దశలో ప్రారంభమైంది.

మాంద్య ఉదాహరణ-04: జనవరి 1980 నుండి జులై 1980


• నూతన సంవత్సరం: జూన్ 24, 1979, 07:58:31 (4 గంటలు GMT పశ్చిమం), Washington, DC (77 W 02' 12", 38 N 53' 42")

D1 భావ/చలిత



As:	5 Cn 44	**Su:**	29 Ge 38	**Mo:**	29 Ge 38- PK	**Ma:**	28 Ta 01- GK
Me:	3 Cn 08- DK	**Ju:**	3 Cn 30- AmK	**Ve:**	27 Ge 44- AK/Pi	**Sa:**	27 Le 37- BK
Ra:	16 Le 08- MK	**Ke:**	16 Aq 08	**HL:**	14 Le 19	**GL:**	21 Sg 21

D2 భావ/చలిత



As:	5 Sc 44	Su:	29 Le 38	Mo:	29 Le 38- PK	Ma:	28 Cn 01- GK
Me:	3 Sc 08- DK	Ju:	3 Li 30- AmK	Ve:	27 Ge 44- AK/Pi	Sa:	27 Cp 37- BK
Ra:	16 Cp 08- MK	Ke:	16 Cp 08	HL:	14 Sg 19	GL:	21 Ge 21


రాశి చార్టులో, లగ్నాధిపతి చంద్రుడు మరియు 2వ అధిపతి సూర్యుడు 12వ భావంలో ఉంచబడ్డారు. 12వ అధిపతి బుధుడు మరియు 6వ అధిపతి గురువు లగ్నంలో ఉంచబడ్డారు. కేతువు రాశి దృష్టి ద్వారా లగ్నాన్ని చూస్తున్నాడు.

హోర చార్టులో (D-2), 2వ అధిపతి గురువు 12వ భావంలో ఉంచబడ్డాడు. 8వ అధిపతి బుధుడు లగ్నంలో ఉంచబడ్డాడు. రాహువు మరియు కేతువు రాశి దృష్టి ద్వారా లగ్నాన్ని చూస్తున్నారు.

మాంద్య ఉదాహరణ-05: జులై 1981 నుండి నవంబర్ 1982


• నూతన సంవత్సరం: జులై 1, 1981, 15:03:41 (4 గంటలు GMT పశ్చిమం), Washington, DC (77 W 02' 12", 38 N 53' 42")

D1 భావ/చలిత



As:	17 Li 05	Su:	6 Ge 22	Mo:	6 Ge 23- MK	Ma:	25 Ge 59- AK/BK
Me (R):	5 Ge 57- DK	Ju:	27 Vi 47	Ve:	29 Cn 18- GK	Sa:	10 Vi 12- PiK/PK
Ra:	23 Cn 32- AmK	Ke:	23 Cp 32	HL:	1 Pi 38	GL:	9 Ta 32

D2 భావ/చలిత




రాశి చార్టులో, లగ్నాధిపతి శుక్రుడు రాహువుతో 10వ భావంలో ఉంచబడ్డాడు. 2వ అధిపతి కుజుడు 12వ అధిపతి బుధుడుతో 9వ భావంలో ఉంచబడ్డాడు.
హోరా చార్టులో (D-2), 2వ అధిపతి శుక్రుడు రాహువు మరియు కేతువుతో 8వ భావంలో ఉంచబడ్డాడు. మాంద్యం జులై 1981లో రాహు విమ్శోత్తరి దశలో ప్రారంభమైంది.


మాంద్య ఉదాహరణ-07: మార్చి 2001 నుండి నవంబర్ 2001

• నూతన సంవత్సరం: జులై 1, 2000, 15:20:28 (4 గంటలు GMT పశ్చిమం), Washington, DC (77 W 02' 12", 38 N 53' 42")

D1 భావ/చలిత



D2 భావ/చలిత




As:	17 Ar 39	**Su:**	7 Li 39	**Mo:**	7 Li 39- MK/PK	**Ma:**	7 Vi 18
Me (R):	12 Vi 49- AmK	**Ju:**	8 Le 20- GK	**Ve:**	28 Li 02- BK/PiK	**Sa:**	6 Le 05- DK
Ra:	16 Sg 60- AK	**Ke:**	16 Sg 60	**HL:**	17 Ar 14	**GL:**	16 Vi 35

రాశి చార్టులో, లగ్నాధిపతి శుక్రుడు 12వ అధిపతి బుధుడుతో ఉంచబడ్డాడు. 2వ అధిపతి కుజుడు 12వ అధిపతి బుధుడు, 8వ అధిపతి శుక్రుడుతో 9వ భావంలో ఉంచబడ్డాడు. హోర చార్టులో (D-2), 2వ అధిపతి శుక్రుడు (నీచలో) 6వ భావంలో ఉంచబడ్డాడు. రాహువు మరియు కేతువు రాశి దృష్టి ద్వారా లగ్నాన్ని చూస్తున్నారు. మాంద్యం మార్చి 2001లో శుక్ర విమ్శోత్తరి దశలో ప్రారంభమైంది.

మాంద్య ఉదాహరణ-08: డిసెంబర్ 2007 నుండి జూన్ 2009


• నూతన సంవత్సరం: జులై 14, 2007, 08:04:24 (4 గంటలు GMT పశ్చిమం), Washington, DC (77 W 02' 12", 38 N 53' 42")

D1 భావ/చలిత



As:	5 Cn 41	**Su:**	19 Ge 49- AmK	**Mo:**	19 Ge 49- AK	**Ma:**	10 Ar 13- BK
Me:	4 Ge 25- PK	**Ju (R):**	11 Sc 27- MK	**Ve:**	3 Cn 31- GK	**Sa:**	8 Cn 45- DK
Ra:	15 Aq 29- PiK	**Ke:**	15 Le 29	**HL:**	13 Le 45	**GL:**	19 Sc 41

D2 భావ/చలిత



As:	5 Li 41	Su:	19 Le 49- AmK	Mo:	19 Le 49- AK	Ma:	10 Ar 13- BK
Me:	4 Le 25- PK	Ju (R):	11 Ge 27- MK	Ve:	3 Sg 31- GK	Sa:	8 Sg 45- DK
Ra:	15 Cp 29- PiK	Ke:	15 Cp 29	HL:	13 Aq 45	GL:	19 Le 41

రాశి చార్టులో, లగ్నాధిపతి చంద్రుడు 12వ అధిపతి బుధుడుతో 12వ భావంలో ఉంచబడ్డాడు. 2వ అధిపతి సూర్యుడు కూడా 12వ అధిపతి బుధుడుతో 12వ భావంలో ఉంచబడ్డాడు. హోర చార్టులో (D-2), 2వ అధిపతి కుజుడు 8వ భావంలో ఉంచబడ్డాడు. రాహువు మరియు కేతువు రాశి దృష్టి ద్వారా 2వ అధిపతి కుజుడిని చూస్తున్నారు. మాంద్యం డిసెంబర్ 2007లో కేతు విమ్శోత్తరి దశలో ప్రారంభమైంది.

ముగింపు

ఈ ఆర్టికల్/పేపర్ ప్రారంభంలో నిర్ణయించిన సిద్ధాంతాలతో ఒక సంవత్సరానికి ఒక దేశం రాజధాని నగరం కోసం రూపొందించిన వార్షిక చంద్ర క్యాలెండర్ చార్టు ఉపయోగించి మాంద్య చక్రాలు ఎంత సమర్థంగా నిర్ణయించగలమో చూశాము. నా జ్యోతిష్య సహోద్యోగులు ఈ సిద్ధాంతాలతో పని చేయడం కొనసాగించి, ఈ సూత్రాలు విస్తరించి, ఆపై ఆగమిస్తున్న మాంద్య చక్ర(ల) కోసం ప్రజలు మరియు వ్యాపార సంస్థలకు సన్నద్ధమయ్యేందుకు సహాయపడగలరని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1. ఆర్టికల్/పేపర్ “Re-defining the Lunar New Year Chart” by Sri. P.V.R. Narasimha Rao, December 3, 2014: http://vedicastrologer.org/articles/pp_lunar_year.pdf
2. USA నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్: http://www.nber.org/cycles.html
3. USA మాంద్య చక్ర కాలాలు: https://en.wikipedia.org/wiki/List_of_recessions_in_the_United_States

* * * *

9. జైమిని ఆత్మ కారకం (AK) మరియు వైద్య వృత్తి

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో Modern Astrology, మే 2018 సంచికలో, సంపుటి IX, నం.9, పేజీ 301 లో ప్రచురించబడింది)

అనేక శాస్త్రీయ జ్యోతిష్య గ్రంథాలలో ఒక జాతకుడికి వైద్యుడిగా వృత్తి నిర్ణయించడానికి కొన్ని సంయోగాలు ఇవ్వబడ్డాయి. నేను కింద జైమిని ఉపదేశ సూత్రాల నుండి కొన్ని సంయోగాలు మరియు వైద్యుడి వృత్తి నిర్ణయించడానికి నా స్వంత పరిశీలనల ద్వారా విస్తరించిన సూత్రాలు ఇచ్చాను మరియు కొన్ని ప్రసిద్ధ మరియు సాధారణ చార్టులతో వివరించాను. సూత్రాలు:

1. ఆత్మ కారక (అత్యధిక డిగ్రీలు కలిగిన గ్రహం) తీసుకొని నవాంశంలో (కారకాంశ అని పిలిచే) దాని స్థానం చూడండి.

2. కారకాంశ స్వయంగా బుధుడైతే లేదా కారకాంశపై జైమిని రాశి దృష్టి ద్వారా బుధుడి దృష్టి ఉంటే, జాతకుడు వైద్య విద్య/వృత్తిలో ఉంటాడు.

3. ఆత్మ కారక స్థానం ద్రేక్కాణంలో (D-3, సాంప్రదాయ) జైమిని రాశి దృష్టి ద్వారా బుధుడి దృష్టి ఉంటే కూడా జాతకుడు వైద్య విద్య/వృత్తిలో ఉంటాడు.

4. ఆత్మ కారకం బుధుడి నక్షత్రంలో ఉంటే.

5. ఆత్మ కారకం బుధుడితో పరివర్తన (మార్పు) కలిగి ఉంటే కూడా జాతకుడు వైద్య విద్య/వృత్తిలో ఉంటాడు.

గమనిక: శ్రీ రంగాచార్యుల కృష్ణ మిశ్ర నవాంశ / Pt. సంజయ్ రాత్ యొక్క నాడీ నవాంశ (అసమాన) ఉపయోగిస్తాం.

జైమిని సూత్ర సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు):

1) శ్రీ చల్లా లక్ష్మి నృసింహ శాస్త్రి 1937లో తెలుగు భాషలో అనువదించిన "జైమిని సూత్రాలు" పుస్తకంలో పేజీ 75 లో కింది సూత్రం పేర్కొనబడింది:

సూ॥ బుధదృష్టేభిషక్॥ ౮౭॥


2) Pt. సంజయ్ రాత్ 2002లో ఆంగ్లంలో అనువదించిన "జైమిని మహారిషి ఉపదేశ సూత్రాలు (సంపూర్ణం)" పుస్తకంలో పేజీ 51 లో కింది సూత్రం పేర్కొనబడింది:


1.2.87. बुध दृष्टे भिषक्॥

గమనిక: నేను Astrodatabank (www.astrodatabank.com) నుండి మరియు కొన్ని వ్యక్తిగతంగా సేకరించిన చార్టులు ఉపయోగించి పుష్య-పక్ష అయనాంశం తో రూపొందించాను.


చార్ట్-01, ఆటో హైన్రిచ్ వార్‌బర్గ్, వైద్యంలో నోబెల్ బహుమతి విజేత, 1931


- పుట్టిన తేదీ: అక్టోబర్ 8, 1883, సమయం: 18:00, టైమ్ జోన్: 0:31:24 (GMT తూర్పు), స్థలం: 7 E 51' 00", 47 N 59' 00", Freiburg im Breisgau, Germany






As:	11 Ar 39	Su:	22 Vi 52- AmK	Mo:	14 Sg 43- PK	Ma:	4 Cn 43- DK
Me (R):	19 Vi 16- BK	Ju:	9 Cn 24- GK	Ve:	27 Vi 33- AK	Sa (R):	17 Ta 40- MK
Ra:	10 Li 51	Ke:	10 Ar 51	HL:	15 Vi 38	GL:	5 Pi 32





As:	8 Le 22	Su:	11 Ta 59- AmK	Mo:	17 Ar 33- PiK	Ma:	17 Cn 33- DK
Me (R):	1 Ta 12- BK	Ju:	1 Sc 36- GK	Ve:	26 Ta 03- AK	Sa (R):	26 Vi 23- MK/PK
Ra:	3 Aq 59	Ke:	3 Le 59	HL:	20 Cp 19	GL:	19 Pi 59




As:	25 Cn 07	Su:	24 Ge 02- AmK	Mo:	22 Le 40- PiK	Ma:	7 Ge 22- DK
Me (R):	26 Cn 24- BK	Ju:	25 Ar 13- GK	Ve:	11 Ta 50- AK	Sa (R):	10 Le 50- MK/PK
Ra:	11 Cp 56	Ke:	11 Cn 56	HL:	29 Le 04	GL:	0 Ge 02


డా. వార్‌బర్గ్ యొక్క ఆత్మ కారక (AK) శుక్రుడు మరియు నవాంశంలో (D-9, కృష్ణ మిశ్ర) వృషభంలో ఉంచబడ్డాడు. బుధుడు కర్కాటకంలో ఉంచబడ్డాడు మరియు జైమిని రాశి దృష్టి ద్వారా AK శుక్రుడిని చూస్తూ షరతు నిరూపిస్తూ ఈ జాతకుడిని వైద్యుడిగా చేసాడు. అలాగే, ద్రేక్కాణంలో (D-3, సాంప్రదాయ పరాశర) AK శుక్రుడు మరియు బుధుడు వృషభంలో కలిసి ఉంచబడ్డారు, అదనపు షరతు కూడా నిరూపిస్తున్నారు.

చార్ట్-02, ఫ్రాంసిస్ జాకబ్, వైద్యంలో నోబెల్ బహుమతి విజేత, 1965

• పుట్టిన తేదీ: జూన్ 17, 1920, 14:00, టైమ్ జోన్: 2:00 (GMT తూర్పు), స్థలం: 6 E 12' 00", 48 N 41' 00", Nancy, France



As:	9 Vi 55	Su:	4 Ge 21- GK	Mo:	17 Ge 38- MK/PI	Ma:	1 Li 19- DK
Me:	26 Ge 27- AmK	Ju:	23 Cn 54- BK	Ve:	29 Ta 52- AK	Sa:	14 Le 39- PiK
Ra:	23 Li 22	Ke:	23 Ar 22	HL:	10 Aq 08	GL:	19 Aq 18




As:	0 Sc 49	**Su**:	9 Sc 08- GK	**Mo**:	8 Pi 43- MK/PK	**Ma**:	11 Li 54- DK
Me:	28 Ta 07- AmK	**Ju**:	24 Sg 56- BK	**Ve**:	1 Ta 15- AK	**Sa**:	11 Le 54- PiK
Ra:	0 Ta 22	**Ke**:	0 Sc 22	**HL**:	1 Cp 13	**GL**:	23 Pi 45


డా. జాకబ్ యొక్క ఆత్మ కారక (AK) శుక్రుడు మరియు నవాంశంలో (D-9, కృష్ణ మిశ్ర) వృషభంలో ఉంచబడ్డాడు మరియు బుధుడు కూడా వృషభంలో ఉండి వైద్యుడు అయ్యే షరతు నిరూపిస్తున్నాడు.

చార్ట్-03, హర్ గోవింద్ ఖురానా, వైద్యంలో నోబెల్ బహుమతి విజేత 1968


• పుట్టిన తేదీ: జనవరి 9, 1922, సమయం: 4:00, టైమ్ జోన్: 5:00 (GMT తూర్పు), స్థలం: 73 E 21' 00", 30 N 54' 00", Raipur, Pakistan



As:	13 Sc 03	**Su**:	26 Sg 17- AmK	**Mo**:	25 Ar 24- BK	**Ma**:	16 Li 11- PiK
Me:	3 Cp 48- DK	**Ju**:	26 Vi 18- AK	**Ve**:	18 Sg 47- MK	**Sa**:	15 Vi 55- PK
Ra:	21 Vi 27- GK	**Ke**:	21 Pi 27	**HL**:	20 Vi 21	**GL**:	27 Ar 46



As:	9 Pi 08	**Su:**	18 Le 52- AmK	**Mo:**	16 Sg 11- BK	**Ma:**	18 Aq 33- PiK
Me:	11 Cp 24- DK	**Ju:**	18 Ta 53- AK	**Ve:**	26 Ar 20- MK	**Sa:**	17 Cp 44- PK
Ra:	4 Ta 20- GK	**Ke:**	4 Sc 20	**HL:**	1 Ta 03	**GL:**	23 Sg 18




As:	2 Ar 35	**Su:**	26 Sc 37- AmK	**Mo:**	18 Sc 34- BK	**Ma:**	25 Aq 40- PiK
Me:	25 Sg 49- DK	**Ju:**	3 Ge 22- AK	**Ve:**	19 Vi 01- MK	**Sa:**	6 Vi 48- PK
Ra:	17 Cn 01- GK	**Ke:**	17 Cp 01	**HL:**	26 Cn 51	**GL:**	9 Sg 53

నవాంశంలో (D-9, కృష్ణ మిశ్ర), డా. ఖురానా యొక్క ఆత్మ కారక (AK) గురువు మిథుని రాశిలో ఉంచబడ్డాడు మరియు బుధుడు ధనుస్సులో ఉంచబడ్డాడు. బుధుడు జైమిని రాశి దృష్టి ద్వారా AK గురువిని చూస్తూ షరతు నిరూపిస్తూ ఈ జాతకుడిని వైద్యుడిగా చేసాడు. అలాగే, గురువు మరియు బుధుడి మధ్య పరివర్తన (మార్పు) ఉండి మరొక అదనపు షరతు నిరూపిస్తున్నారు.


ద్రేక్కాణంలో (D-3, సాంప్రదాయ పరాశర), AK గురువు వృషభంలో ఉంచబడ్డాడు మరియు బుధుడు మకరంలో ఉంచబడ్డాడు, జైమిని రాశి దృష్టి ద్వారా AK గురువిని చూస్తూ మరొక అదనపు షరతు నిరూపిస్తూ ఈ జాతకుడిని వైద్యుడిగా కూడా చేసాడు.

చార్ట్-04, రాల్ఫ్ M స్టైన్‌మన్, వైద్యంలో నోబెల్ బహుమతి విజేత 2011

• పుట్టిన తేదీ: జనవరి 14, 1943, సమయం: 9:00, టైమ్ జోన్: 4:00 (GMT పశ్చిమం), స్థలం: 73 W 35' 00", 45 N 30' 00”, Montreal, Canada



As:	8 Cp 37	**Su:**	1 Cp 35- DK	**Mo:**	15 Ar 45	**Ma:**	29 Sc 14- AK
Me:	18 Cp 45- MK	**Ju (R):**	27 Ge 50- AmK	**Ve:**	15 Cp 46- PiK/Pl	**Sa (R):**	14 Ta 09- GK
Ra:	3 Le 34- BK	**Ke:**	3 Aq 34	**HL:**	12 Cp 54	**GL:**	29 Cp 54




As:	25 Cp 52	**Su:**	4 Cp 44- DK	**Mo:**	17 Le 15	**Ma:**	27 Cn 43- AK
Me:	26 Ta 16- MK	**Ju (R):**	23 Aq 30- AmK	**Ve:**	17 Ta 19- PiK/Pk	**Sa (R):**	12 Vi 26- GK
Ra:	10 Le 43- BK	**Ke:**	10 Aq 43	**HL:**	8 Ta 42	**GL:**	29 Vi 43


డా. స్టైన్‌మన్ యొక్క ఆత్మ కారక (AK) కుజుడు మరియు కర్కాటకంలో ఉంచబడ్డాడు. బుధుడు వృషభంలో ఉంచబడ్డాడు మరియు జైమిని రాశి దృష్టి ద్వారా AK కుజుడిని చూస్తూ షరతు నిరూపిస్తూ ఈ జాతకుడిని వైద్యుడిగా చేసాడు. అలాగే, ఆత్మ కారక కుజుడు బుధుడి నక్షత్రంలో కూడా ఉన్నాడు.

చార్ట్-05, ఒక వైద్యుడు

• పుట్టిన తేదీ: సెప్టెంబర్ 25, 1984, సమయం: 20:35, టైమ్ జోన్: 4:00 (GMT పశ్చిమం), స్థలం: 74 W 00' 23", 40 N 42' 51", New York, New York, USA



As:	25 Ar 01	Su:	10 Vi 36- PiK	Mo:	23 Vi 21- AmK	Ma:	1 Sg 14- DK
Me:	28 Le 51- AK	Ju:	11 Sg 46- MK/P	Ve:	7 Li 56- GK	Sa:	21 Li 20- BK
Ra:	6 Ta 23	Ke:	6 Sc 23	HL:	1 Sc 59	GL:	19 Cn 53





As:	15 Sc 11	Su:	24 Li 33- PiK	Mo:	29 Ge 50- AmK	Ma:	11 Ar 09- DK
Me:	19 Sg 42- AK	Ju:	15 Cn 50- MK/P	Ve:	11 Sg 27- GK	Sa:	12 Ar 02- BK
Ra:	2 Sg 34	Ke:	2 Ge 34	HL:	12 Cn 10	GL:	1 Aq 01

ఈ వైద్యుడి ఆత్మ కారక (AK) స్వయంగా బుధుడు మరియు షరతు నిరూపిస్తూ ఈ జాతకుడిని వైద్యుడిగా చేసాడు.


చార్ట్-06, సైన్యంలో వైద్యుడు


• పుట్టిన తేదీ: జనవరి 31, 1907, సమయం: 8:29, టైమ్ జోన్: 5:30 (GMT తూర్పు), స్థలం: 81 E 03' 00", 16 N 29' 00"






As:	19 Aq 57	**Su:**	18 Cp 41- AmK	**Mo:**	6 Le 22- PiK	**Ma:**	5 Sc 30- GK
Me:	16 Cp 52- BK	**Ju (R):**	10 Ge 40- MK/PI	**Ve:**	2 Sg 15- DK	**Sa:**	21 Aq 50- AK
Ra:	11 Cn 05	**Ke:**	11 Cp 05	**HL:**	12 Pi 37	**GL:**	3 Ge 37





As:	29 Ge 50	**Su:**	26 Ta 03- AmK	**Mo:**	19 Le 07- PiK	**Ma:**	16 Sc 29- GK
Me:	20 Ta 35- BK	**Ju (R):**	2 Li 00- MK/PK	**Ve:**	6 Sg 44- DK	**Sa:**	5 Li 30- AK
Ra:	3 Sc 14	**Ke:**	3 Ta 14	**HL:**	7 Cn 51	**GL:**	10 Ge 52




As:	29 Pi 31	**Su:**	11 Le 51- AmK	**Mo:**	27 Ta 21- PiK	**Ma:**	10 Ge 32- GK
Me:	28 Le 16- BK	**Ju (R):**	6 Cp 00- MK/PK	**Ve:**	20 Ar 13- DK	**Sa:**	16 Ar 29- AK
Ra:	20 Ar 17	**Ke:**	20 Li 17	**HL:**	6 Ar 28	**GL:**	2 Sc 36


సైన్యం వైద్యుడి ఆత్మ కారక (AK) శని మరియు మేషంలో ఉంచబడ్డాడు. బుధుడు సింహంలో ఉంచబడ్డాడు మరియు జైమిని రాశి దృష్టి ద్వారా AK శనిని చూస్తూ షరతు నిరూపిస్తూ ఈ జాతకుడిని వైద్యుడిగా చేసాడు. ద్రేక్కాణంలో (D-3, సాంప్రదాయ పరాశర), AK శని తులా రాశిలో ఉంచబడ్డాడు మరియు బుధుడు వృషభంలో ఉంచబడ్డాడు, జైమిని రాశి దృష్టి ద్వారా AK శనిని చూస్తూ మరొక అదనపు షరతు కూడా నిరూపిస్తున్నారు.


చార్ట్-07, ఒక వైద్యుడు

• పుట్టిన తేదీ: నవంబర్ 24, 1951, సమయం: 1:50, టైమ్ జోన్: 5:30 (GMT తూర్పు), స్థలం: 81 E 47' 00", 16 N 59' 00", Rajahmundry, AP, India



As:	6 Vi 46	**Su:**	8 Sc 41- PiK	**Mo:**	1 Vi 37- DK	**Ma:**	7 Vi 43- GK
Me:	29 Sc 39- AK	**Ju (R):**	12 Pi 16- MK/PK	**Ve:**	22 Vi 21- AmK	**Sa:**	19 Vi 45- BK
Ra:	13 Aq 48	**Ke:**	13 Le 48	**HL:**	25 Ge 29	**GL:**	6 Sg 55





As:	29 Sc 02	**Su:**	11 Ta 47- PiK	**Mo:**	15 Cp 26- DK	**Ma:**	20 Sc 32- GK
Me:	3 Sc 07- AK	**Ju (R):**	9 Ar 37- MK/PK	**Ve:**	8 Cn 49- AmK	**Sa:**	2 Le 15- BK
Ra:	4 Aq 12	**Ke:**	4 Le 12	**HL:**	19 Ta 21	**GL:**	2 Ge 12

ఈ వైద్యుడి ఆత్మ కారక (AK) స్వయంగా బుధుడు మరియు షరతు నిరూపిస్తూ ఈ జాతకుడిని వైద్యుడిగా చేసాడు.

ముగింపు

వైద్య వృత్తి నిర్ణయించడంలో బుధుడుతో కలిపి ఆత్మ కారకం ఎంత సమర్ధంగా ఉందో చూశాము. మనం ఉపయోగించిన జాతకాలలో ప్రసిద్ధ (నోబెల్ బహుమతి విజేతలు) మరియు సాధారణ వైద్యుల వైద్య వృత్తి విశ్లేషించడానికి ఆత్మ కారకాన్ని ఉపయోగించాము.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1. పుస్తకం “జైమిని సూత్రాలు” తెలుగు భాషలో Sri. చల్లా లక్ష్మి నృసింహ శాస్త్రి చేత అనువదించబడింది, 1937, పేజీ 75.
2. పుస్తకం “జైమిని మహారిషి ఉపదేశ సూత్రాలు (సంపూర్ణం)” Pt. సంజయ్ రాత్ చేత ఆంగ్లంలో అనువదించబడింది, 2002, పేజీ 51.
3. ఆర్టికల్/పేపర్ “Combinations for the Medical Profession” by N. Sundara Rajan, The
4. Astrological Magazine, Sep 1986.
5. ఆర్టికల్/పేపర్ “Indications for Medical Profession” by S. Madhavan, The Astrological Magazine, Feb 1975.
6. ఆర్టికల్/పేపర్ “జైమిని విధానంలో వైద్య విద్య (తెలుగులో)” by Sri P. Satya Rao, Jaimini Magazine, July 2017.

* * * *

10. పరివృత్తి-ద్వయ హోర ద్వారా రాజకీయ హత్యల నిర్ణయం

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Astrological eMagazine, మే 2018 సంచికలో, పేజీ 17 లో ప్రచురించబడింది)

ఈ పేపర్లో, పరివృత్తి-ద్వయ హొూర ఉపయోగించి ఉన్నత రాజకీయ నాయకుల హత్య నిర్ణయించే పద్ధతి పంచుకుంటాను. ఇది విమ్శోత్తరి దశతో చాలా బాగా పని చేస్తుందని కనుగొన్నాను. మరణ విశ్లేషణ మరియు అంచనాలలోకి వెళ్ళే ముందు, రుద్ర మంత్రంతో శివుడిని ప్రార్థించడం చాలా మంచిది, కాబట్టి ఒక నిమిషం “ఓం నమో భగవతే రుద్రాయ” మంత్రాన్ని జపిద్దాం.

పరివృత్తి-ద్వయ హొూర సూత్రాలు:

1. పరివృత్తి అంటే చుట్టూ తిరగడం, ప్రజలు పాపాల క్షమాపణ కోసం ఒక దేవాలయం లేదా పవిత్ర స్థలాన్ని ప్రదక్షిణ చేయడంలాంటిది. ద్వయ అంటే రెండుసార్లు, అందుకే పరివృత్తి-ద్వయ అంటే (రాశి చక్రాన్ని) రెండుసార్లు ప్రదక్షిణ చేయడం మరియు అకాల మరణం (అపమృత్యు) నిర్ణయించడానికి ఈ పరివృత్తి-ద్వయ హొూర ఉపయోగిస్తాం.
2. ఉపయోగించిన సిద్ధాంతం ఏమిటంటే వయసుతో సహజ మరణం కోసం లగ్నం నుండి 2వ మరియు 7వ భావాలు చూడడానికి సాధారణ నియమాలు, ముఖ్యంగా చంద్రుడు 8వ భావంతో బాగా అనుబంధించబడి ఉంటే.


3. హత్య & ప్రమాద మరణం వంటి అకాల మరణం (అపమృత్యు) విషయంలో, పాక లగ్నం నుండి 2వ మరియు 7వ భావాలు చాలా ఖచ్చితంగా పని చేస్తున్నాయని కనుగొన్నాను. పాక లగ్నం అంటే ఏమిటి? లగ్నాధిపతి ఒక రాశిలో ఉంచబడిన స్థానాన్ని పాక లగ్నం (PL) అంటారు. ఉదాహరణకు, లగ్నం సింహం అయి దాని అధిపతి సూర్యుడు మీనంలో ఉంటే, మీనం పాక లగ్నం (PL) అవుతుంది.

4. పాక లగ్నం నుండి దుష్టాన (6వ, 8వ మరియు 12వ) మరియు వాటి అధిపతులు మరియు నోడ్లు (రాహువు మరియు కేతువు) అపమృత్యువును ప్రభావితం చేస్తాయి.
5. ఈ పరివృత్తి-ద్వయ హొూర చార్టు పై సిద్ధాంతాల ఆధారంగా ఉందని మరియు విమ్శోత్తరి దశ మరియు ఈ కీలక గ్రహాల గోచారాలు ఉపయోగించి అపమృత్యు మారక (మరణం) కాలం నిర్ణయించడానికి ఉపయోగిస్తారు.

గమనిక: నేను ఈ విశ్లేషణలో పుష్య-పక్ష అయనాంశం ఉపయోగించాను.

చార్ట్-01, అబ్రహాం లింకన్

• పుట్టిన తేదీ: ఫిబ్రవరి 12, 1809, సమయం: 06:54, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), స్థలం: 85 W 44' 24", 37 N 34' 26", Hodgenville, Kentucky, USA





As:	26 Sc 35	**Su:**	6 Sg 45- GK	**Mo:**	13 Li 02- MK/PK	**Ma:**	10 Ar 52- PiK
Me:	10 Cp 25- AK	**Ju:**	4 Aq 03- DK	**Ve:**	4 Pi 45- AmK	**Sa:**	26 Ge 10- BK
Ra:	2 Ta 13	**Ke:**	2 Ta 13	**HL:**	21 Sc 24	**GL:**	28 Li 22

అబ్రహాం లింకన్ యొక్క పరివృత్తి-ద్వయ హోర (PD హోర) చార్టులో, లగ్నం వృశ్చికం మరియు లగ్నాధిపతి కుజుడు మేషంలో ఉంచబడ్డాడు. లగ్నాధిపతి స్థానం పాక లగ్నం (PL) అని పిలువబడుతుంది, ఇది ఈ జాతకుడి PD చార్టులో మేషం. పాక లగ్నం నుండి 2వ భావం వృషభం మరియు నోడ్లు పాక లగ్నం నుండి 2వ భావంలో ఉంచబడ్డాయి. అతను ఏప్రిల్ 14వ, 1865న Washington, DC లో హత్య చేయబడ్డాడు, విమ్శోత్తరి దశలో శని (పాక లగ్నం నుండి 12వ భావాన్ని చూస్తున్న), బుధుడు (పాక లగ్నం నుండి 6వ అధిపతి) మరియు శుక్రుడు (పాక లగ్నం నుండి 12వలో ఉన్న 2వ అధిపతి) అపమృత్యు గ్రహాలుగా నిరూపించబడ్డారు. సంఘటన సమయంలో, గోచార రాహువు మరియు శని తులా రాశిలో ఉండి పాక లగ్నాన్ని చూస్తున్నారు.

చార్ట్-02, బేనజీర్ భుట్టో

• పుట్టిన తేదీ: జూన్ 21, 1953, సమయం: 19:21, టైమ్ జోన్: 5:00:00 (GMT తూర్పు), స్థలం: 67 E 03' 00", 24 N 52' 00", Karachi, Pakistan






As:	16 Le 12	**Su:**	15 Le 39- PiK	**Mo:**	1 Ar 58- DK	**Ma:**	25 Le 48- MK/PK
Me:	4 Li 43- GK	**Ju:**	5 Cn 52- BK	**Ve:**	14 Ta 16- AmK	**Sa (R):**	26 Pi 58- AK
Ra:	23 Li 27	**Ke:**	23 Li 27	**HL:**	18 Sc 38	**GL:**	9 Ar 43

బేనజీర్ భుట్టో యొక్క పరివృత్తి-ద్వయ హోర (PD హోర) చార్టులో, లగ్నం సింహం మరియు లగ్నాధిపతి సూర్యుడు స్వయంగా సింహంలో ఉంచబడ్డాడు, అందుకే పాక లగ్నం (PL) ఈ జాతకుడి PD చార్టులో సింహం.

పాక లగ్నం నుండి 2వ భావం కన్య మరియు దాని అధిపతి బుధుడు నోడ్లు (రాహువు & కేతువు)తో తులా రాశిలో ఉంచబడ్డాడు. పాక లగ్నం నుండి 7వ అధిపతి శని, మీన 8వ భావంలో ఉంచబడ్డాడు. గురువు పాక లగ్నం నుండి 8వ అధిపతి మరియు 12వ భావంలో ఉంచబడ్డాడు. ఆమె డిసెంబర్ 27, 2007న Rawalpindi, Pakistan లో హత్య చేయబడింది, విమ్శోత్తరి దశలో శని, గురువు మరియు బుధుడు అపమృత్యు గ్రహాలుగా నిరూపించబడ్డారు. సంఘటన సమయంలో, గోచార శని మరియు కేతువు సింహం పాక లగ్నంలో ఉన్నారు, రాహువు పాక లగ్నం నుండి 7వ భావంలో గోచారం చేస్తున్నాడు.

చార్ట్-03, జాన్ ఎఫ్ కెన్నెడీ

• పుట్టిన తేదీ: మే 29, 1917, సమయం: 15:00, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), స్థలం: 71 W 07' 18", 42 N 19' 54", Brookline, Massachusetts, USA




As:	26 Pi 51	**Su:**	2 Cn 33- PiK	**Mo:**	21 Cp 16- MK	**Ma:**	23 Ta 44- AmK/BK
Me:	28 Ta 03- AK	**Ju:**	2 Ge 58- DK	**Ve:**	20 Cn 22	**Sa:**	11 Li 11- GK
Ra:	9 Vi 21- PK	**Ke:**	9 Vi 21	**HL:**	14 Ar 25	**GL:**	18 Sg 31


జాన్ ఎఫ్ కెన్నెడీ యొక్క పరివృత్తి-ద్వయ హోర (PD హోర) చార్టులో, లగ్నం మీనం మరియు లగ్నాధిపతి గురువు మిథుని రాశిలో ఉంచబడ్డాడు, అందుకే పాక లగ్నం (PL) ఈ జాతకుడి PD చార్టులో మిథుని పాక లగ్నం నుండి 2వ భావం కర్కాటకం మరియు దాని అధిపతి చంద్రుడు పాక లగ్నం నుండి 8వ భావంలో ఉంచబడ్డాడు. 2వ భావంలో 12వ అధిపతి శుక్రుడు మరియు 3వ అధిపతి సూర్యుడు ఉన్నారు. పాక లగ్నం నుండి 7వ అధిపతి గురువు పాక లగ్నంలోనే ఉంచబడ్డాడు. పాక లగ్నాధిపతి బుధుడు పాక లగ్నం నుండి 6వ అధిపతి అయిన కుజుడుతో 12వ భావంలో ఉంచబడ్డాడు. శని లగ్నం నుండి 8వ అధిపతి మరియు తులా రాశిలో ఉంచబడ్డాడు, పాక లగ్నం నుండి 2వ & 7వ భావాలను గ్రహ దృష్టి ద్వారా చూస్తున్నాడు.

అతను నవంబర్ 22వ, 1963న Dallas, TX లో హత్య చేయబడ్డాడు, విమ్శోత్తరి దశలో గురువు, శని మరియు కుజుడు అపమృత్యు గ్రహాలుగా నిరూపించబడ్డారు. సంఘటన సమయంలో, గోచార రాహువు పాక లగ్నంలో ఉంచబడ్డాడు, గోచార శని పాక లగ్నం నుండి 8వ భావంలో ఉంచబడ్డాడు. గోచార చంద్రుడు పాక లగ్నాధిపతి బుధుడికి త్రికోణాలలో ఉన్నాడు.

చార్ట్-04, మహాత్మా గాంధీ

• పుట్టిన తేదీ: అక్టోబర్ 2, 1869, సమయం: 07:08:12, టైమ్ జోన్: 4:38:24 (GMT తూర్పు), స్థలం: 69 E 36' 00", 21 N 38' 00", Porbandar, India






As:	9 Ar 46	Su:	6 Pi 04- PK	Mo:	28 Sc 05- AmK	Ma:	25 Ta 01- BK
Me:	25 Ar 45- DK	Ju (R):	28 Ta 33- AK	Ve:	21 Ta 05- MK	Sa:	12 Cn 56- PiK
Ra:	29 Li 36- GK	Ke:	29 Li 36	HL:	19 Ta 08	GL:	8 Vi 53

మహాత్మా గాంధీ యొక్క పరివృత్తి-ద్వయ హెూర (PD హెూర) చార్టులో, లగ్నం మేషం మరియు లగ్నాధిపతి కుజుడు వృషభంలో ఉంచబడ్డాడు, అందుకే పాక లగ్నం (PL) ఈ జాతకుడి PD చార్టులో వృషభం.

పాక లగ్నం నుండి 2వ భావం మిథుని మరియు దాని అధిపతి బుధుడు పాక లగ్నం నుండి 12వ భావంలో ఉంచబడ్డాడు. 2వ భావంలో 8వ గురువు మరియు 6వ అధిపతి శుక్రుడు ఉన్నారు. పాక లగ్నం నుండి 7వ అధిపతి కుజుడు పాక లగ్నంలోనే ఉంచబడ్డాడు మరియు పాక లగ్న అధిపతి శుక్రుడిని బాధిస్తున్నాడు. శని పాక లగ్నం నుండి 8వ అధిపతి మరియు తులా రాశిలో ఉంచబడ్డాడు, గ్రహ దృష్టి ద్వారా 7వ భావం మరియు పాక లగ్నాన్ని చూస్తున్నాడు. నోడ్లు (రాహువు మరియు కేతువు) పాక లగ్నం నుండి 6వ భావంలో ఉంచబడ్డారు మరియు రాశి దృష్టి ద్వారా పాక లగ్నాన్ని బాధిస్తున్నారు. అతను జనవరి 31వ, 1948న Delhi లో హత్య చేయబడ్డాడు, విమ్శోత్తరి దశలో గురువు, శుక్రుడు మరియు రాహువు అపమృత్యు గ్రహాలుగా నిరూపించబడ్డారు. సంఘటన సమయంలో, గోచార చంద్రుడు పాక లగ్నానికి త్రికోణాలలో ఉన్నాడు.

చార్ట్-05, షేక్ ముజీబుర్ రహమాన్

• పుట్టిన తేదీ: మార్చి 17, 1920, సమయం: 23:30:00, టైమ్ జోన్: 6:00:00 (GMT తూర్పు), స్థలం: 88 E 20' 00", 22 N 30' 00", Bengal, Bangladesh



As:	2 Cn 60	Su:	10 Aq 27- GK	Mo:	2 Sg 44- DK	Ma (R):	4 Ta 54- AK
Me (R):	20 Aq 05- MK/PK	Ju (R):	3 Sc 56- AmK	Ve:	14 Sg 33- PiK	Sa (R):	0 Cp 28- BK
Ra:	20 Ta 29	Ke:	20 Ta 29	HL:	22 Sg 33	GL:	10 Ar 42

షేక్ ముజీబుర్ రహమాన్ యొక్క పరివృత్తి-ద్వయ హోర (PD హోర) చార్టులో, లగ్నం కర్కాటకం మరియు లగ్నాధిపతి చంద్రుడు ధనుస్సులో ఉంచబడ్డాడు, అందుకే పాక లగ్నం (PL) ఈ జాతకుడి PD చార్టులో ధనుస్సు.


పాక లగ్నం నుండి 2వ భావం మకరం మరియు దాని అధిపతి శని స్వయంగా 2వ భావంలో ఉంచబడ్డాడు. పాక లగ్న అధిపతి గురువు పాక లగ్నం నుండి 12వ భావంలో ఉంచబడ్డాడు. పాక లగ్నం నుండి 7వ అధిపతి బుధుడు 3వ భావంలో ఉంచబడ్డాడు. నోడ్లు వృషభం 6వ భావంలో కుజుడు 12వ అధిపతితో ఉంచబడ్డారు మరియు నోడ్లు రాశి దృష్టి ద్వారా 2వ అధిపతి శనిని చూస్తున్నారు.


అతను ఆగస్టు 15వ, 1975న Dhaka, Bangladesh లో హత్య చేయబడ్డాడు, విమ్శోత్తరి దశలో శని, గురువు మరియు కుజుడు అపమృత్యు గ్రహాలుగా నిరూపించబడ్డారు. సంఘటన

సమయంలో, గోచార రాహువు వృశ్చికంలో ఉంచబడ్డాడు, అక్కడ పాక లగ్న అధిపతి గురువు ఉంచబడ్డాడు.

చార్ట్-06, S.W.R.D. బండారానాయకే

• పుట్టిన తేదీ: జనవరి 8, 1899, సమయం: 9:00:00, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), స్థలం: 79 E 50' 00", 6 N 55' 00", Colombo, Sri Lanka





As:	9 Sg 18	**Su:**	22 Vi 45- AmK	**Mo:**	7 Ge 38- DK	**Ma (R):**	23 Li 16- BK/PK
Me:	6 Le 29- GK	**Ju:**	1 Ta 19	**Ve:**	1 Cn 34- MK	**Sa:**	24 Cn 19- AK
Ra:	4 Vi 34- PiK	**Ke:**	4 Vi 34	**HL:**	23 Aq 54	**GL:**	10 Li 39

S.W.R.D. బండారానాయకే యొక్క పరివృత్తి-ద్వయ హోర (PD హోర) చార్టులో, లగ్నం ధనుస్సు మరియు లగ్నాధిపతి గురువు వృషభంలో ఉంచబడ్డాడు, అందుకే పాక లగ్నం (PL) ఈ జాతకుడి PD చార్టులో వృషభం.


పాక లగ్నం నుండి 2వ భావం మిథుని మరియు అధిపతి బుధుడు సింహంలో ఉంచబడ్డాడు మరియు కన్యలో సూర్యుడుతో పరివర్తన కలిగి, బుధుడిని రాహువు మరియు కేతువుతో కన్యలో ఉంచేలా చేస్తుంది. పాక లగ్న అధిపతి శుక్రుడు కర్కాటకంలో శనితో ఉంచబడ్డాడు మరియు పరివర్తన తర్వాత కన్యలో 2వ అధిపతి బుధుడిని బాధిస్తున్నాడు. పాక లగ్నం నుండి 7వ

అధిపతి కుజుడు పాక లగ్నం నుండి 6వ భావంలో ఉంచబడ్డాడు మరియు పాక లగ్నాన్ని చూస్తున్నాడు.

అతను సెప్టెంబర్ 25వ, 1959న హత్య చేయబడ్డాడు, విమ్శోత్తరి దశలో శుక్రుడు, బుధుడు మరియు శని అపమృత్యు గ్రహాలుగా నిరూపించబడ్డారు.

చార్ట్-07, మార్టిన్ లూథర్ కింగ్ జూ.

• పుట్టిన తేదీ: జనవరి 15, 1929, సమయం: 12:00:00, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), స్థలం: 84 W 23' 17", 33 N 44' 56", Atlanta, Georgia, USA



As:	2 Ar 37	**Su:**	6 Li 45	**Mo:**	24 Cp 38- AK	**Ma (R):**	0 Le 21- DK
Me:	9 Sc 57- BK	**Ju:**	18 Ar 54- PiK	**Ve:**	7 Cp 34- MK	**Sa:**	7 Le 15- PK/GK
Ra:	13 Ge 51- AmK	**Ke:**	13 Ge 51	**HL:**	19 Ge 22	**GL:**	8 Cn 51

మార్టిన్ లూథర్ కింగ్ జూ. యొక్క పరివృత్తి-ద్వయ హోర (PD హోర) చార్టులో, లగ్నం మేషం మరియు లగ్నాధిపతి కుజుడు సింహంలో ఉంచబడ్డాడు, అందుకే పాక లగ్నం (PL) ఈ జాతకుడి PD చార్టులో సింహం.

పాక లగ్నం నుండి 2వ భావం కన్య మరియు అధిపతి బుధుడు వృశ్చికంలో ఉంచబడ్డాడు మరియు మిథుని రాశిలో కేతువుతో పరివర్తన కలిగి, బుధుడిని మిథుని రాశిలో రాహువుతో

ఉంచేలా చేస్తుంది. పాక లగ్నం నుండి 7వ అధిపతి శని పాక లగ్నంలోనే ఉంచబడ్డాడు మరియు ఈ శని పాక లగ్నం నుండి 7వ భావాన్ని చూస్తున్నాడు.

అతను ఏప్రిల్ 4వ, 1968న Memphis, Tennessee లో హత్య చేయబడ్డాడు, విమ్శోత్తరి దశలో బుధుడు, గురువు మరియు బుధుడు అపమృత్యు గ్రహాలుగా నిరూపించబడ్డారు. సంఘటన సమయంలో, జన్మ పాక లగ్న అధిపతి సూర్యుడు, 2వ అధిపతి బుధుడు, 6వ మరియు 8వ అధిపతి శని మరియు రాహువు మీనంలో కలిసి గోచారం చేస్తున్నారు, ఇది పాక లగ్నం నుండి 8వ భావం.

ముగింపు

హత్యలు నిర్ణయించడంలో ఈ పరివృత్తి-ద్వయ హెూర ఎంత సమర్థంగా ఉందో చూశాము. మనం విశ్లేషించిన జాతకాలలో ఈ ఆర్టికల్/పేపర్ ప్రారంభంలో నిర్ణయించిన సూత్రాలు ప్రసిద్ధ రాజకీయ నాయకులతో ఉపయోగించాము, కానీ ఈ పద్ధతిని ఏ జాతకుడికైనా ఉపయోగించవచ్చు. జాగ్రత్త సూచన: మరణాన్ని వెల్లడించడం జ్యోతిష్కుడు చేయవలసిన చివరి పని, కాబట్టి దయచేసి మీ వివేచనను ఉపయోగించండి. ఈ పేపర్లో విమ్శోత్తరి దశను ఎంత సమర్థంగా ఉపయోగించామో చూసినట్లే, దుష్ట మారణ యోగాలను నారాయణ దశతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. నారాయణ దశను ఎలా ఉపయోగించాలో తర్వాత పేపర్లో రాస్తాను. ఈ విషయాన్ని కేవలం విద్యా ప్రయోజనం కోసం నా జ్యోతిష సహెూద్యోగులతో పంచుకోవాలనుకుంటున్నాను.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1. పుస్తకం, A Course On Jaimini Maharishi's Upadesa Sutras by Pt. Sanjay Rath
2. ఆర్టికల్/పేపర్ "Political Assassinations" by Dr. Arjun Kumar Garg, AIFAS Research Journal of Astrology, Oct - Dec 2006

* * * *

11. పదనాథాంశ దశ ఉపయోగించి రాజకీయ ఫలితాల నిర్ణయం

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Astrological eMagazine, జూన్ 2018 సంచికలో, పేజీ 5 లో ప్రచురించబడింది)

"పదనాథాంశ" అనే పదం మూడు పదాలతో కూడి ఉంది: 'పద' అంటే ఆరూఢ లగ్నం లేదా పద లగ్నం, 'అంశ' అంటే విభాగం (వర్గ) మరియు ముఖ్యంగా నవాంశాన్ని సూచిస్తుంది. ఆరూఢ లగ్నం వ్యక్తి యొక్క సామాజిక స్థితి మరియు ప్రతిమను చూపిస్తుంది మరియు ఆరూఢ లగ్న అధిపతి ఈ ప్రతిమ (మాయ) యొక్క ప్రధాన నియంత్రకుడు. పదనాథాంశ దశ ప్రతిమలో మార్పులను సూచిస్తుంది మరియు తద్వారా వ్యక్తి జీవితంపై "మాయ" యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది.

సూత్రాలు:

1. జైమిని పద్ధతి ప్రకారం ఆరూఢ లగ్నం నిర్ణయించండి.


2. ఈ ఆరూఢ లగ్న అధిపతి(ల) ఆక్రమించిన రాశి(లు) నిర్ణయించండి. ఇద్దరు అధిపతులు ఉంటే, రాశుల బల వనరుల ఆధారంగా బలమైన వారిని నిర్ణయించండి.

3. సాధారణ జ్యోతిష్య సూత్రాలు మరియు విశ్లేషణకు అదనంగా, రాశి చార్టులో పదనాథాంశ దశ రాశి ప్రభావం పరిగణించండి. ఉదాహరణకు, ఒక వ్యక్తి దశాంశ (D-10) పదనాథాంశ దశలో మీన దశలో ఉంటే, రాశి చార్టులో ఆరూఢ లగ్నంపై ఈ రాశి ప్రభావం కూడా పరిగణించాలి.

గమనిక: నేను ఈ విశ్లేషణకు JHora మరియు ఇతర జ్యోతిష్య సాఫ్ట్‌వేర్ సాధనాలలో అందుబాటులో ఉన్న పదనాథాంశ దశతో నిజమైన లాహిరి/చిత్ర పక్ష ఉపయోగించాను.

ఉదాహరణ-01: డా. M. కరుణానిధి (మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, India)

• జన్మ తేదీ: జూన్ 3, 1924, జన్మ సమయం: 12:15, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), జన్మ స్థలం: 79 E 09' 00", 10 N 48' 00", Thanjavur, India.



As:	20 Le 08	Su:	20 Ta 44- GK	Mo:	28 Ta 05- AmK	Ma:	29 Cp 39- AK
Me:	26 Ar 45- BK	Ju (R):	23 Sc 43- PiK	Ve:	25 Ge 04- MK/PI	Sa (R):	4 Li 29- DK
Ra:	4 Le 09	Ke:	4 Aq 09	HL:	1 Sg 18	GL:	17 Vi 30

మే 8వ, 2006 ఎన్నికల సమయంలో జాతకుడు D-1 చార్టు (బహు ఉపయోగ ఫలిత రాశి దశ) యొక్క పదనాథాంశ దశ నడుపుతున్నాడు.

వృశ్చిక మహాదశ: 2001-06-04 (6:00:16) - 2010-06-04 (13:19:58)
ధనుస్సు అంతర్ దశ: 2005-12-05 (19:25:59) - 2006-09-06 (12:12:21)
తులా ప్రత్యంతర్ దశ: 2006-04-18 (23:05:58) - 2006-05-12 (2:58:04)


ఇక్కడ మహాదశ వృశ్చికం రాశి లగ్నం మరియు ఆరూఢ లగ్నం (AL) నుండి 4వ భావం మరియు (వక్రీ) గురువు కూడా వృశ్చికంలో ఉంచబడ్డాడు. అధిపతి కుజుడు లగ్నం నుండి 6వలో మరియు AL నుండి 3వ (పరాక్రమ) లో ఉచ్చలో ఉన్నాడు. ఇది జాతకుడికి ఎన్నికలలో తీవ్రంగా పోరాడే అవకాశం ఇస్తుంది. సహ-అధిపతి కేతువు లగ్నం నుండి 7వలో మరియు AL నుండి 4వలో (కేంద్ర స్థానంలో) ఉంచబడ్డాడు.


అంతర్ దశ ధనుస్సు, ఇది ఆరూఢ లగ్నం నుండి 2వ భావం మరియు దాని అధిపతి గురువు వృశ్చికంలో (మహాదశ) ఉంచబడ్డాడు. మహాదశ అధిపతి మరియు అంతర్ దశ అధిపతులు 4/10 (గురువు/కేతువు) మరియు 3/11 (గురువు/కుజుడు) లో ఉంచబడ్డారు.

ఇప్పుడు ప్రత్యంతర్ దశ తులా చూద్దాం. తులా రాశి లగ్నం నుండి 3వ మరియు ఆరూఢ లగ్నం నుండి 12వ భావం మరియు దాని అధిపతి శుక్రుడు లగ్నం నుండి 11వలో మరియు AL నుండి 8వలో ఉంచబడ్డాడు. ఇది చాలా మంచి స్థానం కాదు, కానీ ఈ శుక్రుడు హోరా లగ్నం (HL, ధనుస్సు) మరియు ఘటిక లగ్నం (GL, కన్య) రెండింటి రాశి దృష్టి ద్వారా చూడబడుతున్నాడు. ఇది చాలా మంచి సంయోగం. మహాదశ వృశ్చికంలో శ్రీ లగ్నం (SL) అంతర్ దశ అధిపతి గురువుతో ఉంచబడ్డాది. కాబట్టి SL, GL మరియు HL అన్నీ మహాదశ, అంతర్ మరియు ప్రత్యంతర్ దశ అధిపతులు మరియు వారి రాశులతో అనుసంధానించబడి శక్తి, స్థానం మరియు సంపద మరియు వనరులు ఇస్తున్నాయి. అందుకే జాతకుడు ఈ సమయంలో ఎన్నికలు గెలిచాడు.

ఉదాహరణ-02: శ్రీమతి J. జయలలిత (మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, India)

• జన్మ తేది: ఫిబ్రవరి 24, 1948, జన్మ సమయం: 14:36, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), జన్మ స్థలం: 80 E 18' 00", 13 N 05' 00".





As:	21 Ge 10	**Su:**	11 Aq 33- BK	**Mo:**	6 Le 42- MK/PiK	**Ma (R):**	2 Le 10
Me (R):	2 Aq 40- GK/DK	**Ju:**	2 Sg 01	**Ve:**	21 Pi 51- AmK	**Sa (R):**	24 Cn 54- AK/PK
Ra:	23 Ar 50	**Ke:**	23 Li 50	**HL:**	13 Li 21	**GL:**	16 Li 32

మే 8వ, 2006 ఎన్నికల సమయంలో జాతకుడు D-1 చార్టు (బహు ఉపయోగ ఫలిత రాశి దశ) యొక్క పదనాథాంశ దశ నడుపుతున్నాడు.


వృషభ మహాదశ: 2006-02-24 (11:43:46) - 2017-02-24 (7:25:30)
సింహ అంతర్ దశ: 2006-02-24 (11:43:46) - 2007-01-26 (2:21:52)
మిథుని ప్రత్యంతర్ దశ: 2006-04-20 (23:03:50) - 2006-05-19 (8:01:36)

ఇక్కడ మహాదశ వృషభం రాశి లగ్నం నుండి 12వ మరియు ఆరూఢ లగ్నం (AL) నుండి 8వ భావం. దశ అధిపతి శుక్రుడు లగ్నం నుండి 10వ మరియు ఆరూఢ లగ్నం నుండి 6వలో ఉంచబడ్డాడు, ప్రతిమ దృష్టి కోణం నుండి గొప్ప స్థానం కాదు. అంతర్ దశ సింహం, ఇది లగ్నం నుండి 3వ మరియు దాని అధిపతి సూర్యుడు కుంభ రాశిలో ఉంచబడ్డాడు, ఇది లగ్నం నుండి 9వ మరియు AL నుండి 5వ. లగ్నాధిపతి బుధుడు (వక్రీ) కూడా కుంభంలో ఉంచబడ్డాడు. మహాదశ అధిపతి మరియు అంతర్ దశ అధిపతులు ద్వి-ద్వాదశ (2/12) లో ఉంచబడ్డారు. ఎన్నికలు గెలవడానికి ఇవన్నీ అనుకూలంగా లేవు. ఇప్పుడు ప్రత్యంతర్ దశ మిథుని చూద్దాం. మిథుని రాశి లగ్నం మరియు దాని అధిపతి బుధుడు (వక్రీ) కుంభంలో ఉంచబడ్డాడు, ఇది మళ్ళీ మహాదశ అధిపతి శుక్రుడుతో మరియు ఆరూఢ లగ్న అధిపతితో కూడా ద్వి-ద్వాదశ (2/12) లో ఉంది. ఈ బుధుడు రాశి దృష్టి ద్వారా


కర్కాటకం నుండి శని చేత చూడబడుతున్నాడు. ఎన్నికలు గెలవడానికి ఇవన్నీ అనుకూలంగా లేవు; అందుకే ఆమె పై వివరించిన డా. కరుణానిధి పోటీలో ఎన్నికలు గెలవలేకపోయింది.

ఉదాహరణ-03: ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ (మాజీ గవర్నర్, California, USA)

• జన్మ తేదీ: జులై 30, 1947, జన్మ సమయం: 4:10 AM, టైమ్ జోన్: 2:00:00 (GMT తూర్పు), జన్మ స్థలం: 15 E 27' 00", 47 N 05' 00", Graz, Austria.



As:	25 Ge 59	Su:	12 Cn 58- PK	Mo:	10 Sg 24- GK	Ma:	26 Ta 60- AK/BK
Me:	24 Ge 56- AmK/M	Ju:	24 Li 52	Ve:	3 Cn 15- DK	Sa:	18 Cn 28- PiK
Ra:	5 Ta 54	Ke:	5 Sc 54	HL:	28 Ta 09	GL:	22 Pi 15



As:	20 Aq 06	Su:	9 Cn 52- PK	Mo:	14 Pi 09- GK	Ma:	0 Li 05- AK/BK
Me:	9 Aq 25- AmK/M	Ju:	8 Ge 53	Ve:	2 Ar 44- DK	Sa:	4 Vi 51- PiK
Ra:	29 Aq 09	Ke:	29 Le 09	HL:	20 Li 51	GL:	22 Ge 19

రాశి చార్టులో, మిథుని లగ్నం ఉంది మరియు ఆరూఢ లగ్నం మీనంలో ఉంచబడ్డాది.

అక్టోబర్ 7, 2003 ఎన్నికల సమయంలో జాతకుడు D-1 చార్టు (బహు ఉపయోగ ఫలిత రాశి దశ) యొక్క పదనాథాంశ దశ నడుపుతున్నాడు.

మిథుని మహాదశ: 1993-07-29 (23:06:31) - 2005-07-30 (1:02:28)
మేష అంతర్ దశ: 2003-07-30 (12:34:57) - 2004-07-29 (18:47:54)
వృషభ ప్రత్యంతర్ దశ: 2003-09-30 (12:54:59) - 2003-10-30 (19:26:13)

మిథుని ఆరూఢ లగ్నం నుండి 4వ భావం మరియు భద్ర మహాపురుష యోగం ఇస్తుంది. ఇది ఎలాంటి కార్యకలాపాలు ఒక శక్తివంతమైన ప్రతిమ చిత్రాన్ని ఇస్తుందో చూడడానికి దశాంశ (D-10) పదనాథాంశ దశ చార్టుకు వెళ్ళాలి:

మీన మహాదశ: 2000-07-29 (18:11:34) - 2009-07-30 (1:25:39)
మిథుని అంతర్ దశ: 2003-07-30 (12:34:57) - 2004-04-26 (21:14:08)
మేష ప్రత్యంతర్ దశ: 2003-09-15 (4:59:48) - 2003-10-08 (3:44:24)

దశాంశ (D-10) పదనాథాంశ దశలో, ఎన్నికల సమయంలో అతను మీన దశ నడుపుతున్నాడు, ఇది రాశి చార్టులో ఆరూఢ లగ్నం ప్రతిమను పెంచుతుంది. మిథుని అంతర్ దశ, ఇది D-10 లగ్నం నుండి 5వ మరియు ఆరూఢ లగ్నం నుండి 3వ. అలాగే ఈ మిథుని రాశి చార్టులో ఆరూఢ లగ్నం నుండి 4వ భావం, భద్ర మహాపురుష యోగాన్ని సక్రియం చేస్తుంది. D-10 లో మీనంలో చంద్రుడు ఉన్నాడు, ఇతడు 6వ అధిపతి మరియు D-10 లగ్న అధిపతి శని కన్యలో ఉంచబడ్డాడు, ప్రతిపక్షంతో పోటీ పడుతూ ప్రజాస్వామ్యంగా పోరాడుతున్నాడు. కాబట్టి మొత్తం ఫలితం సానుకూలంగా ఉంది మరియు అతను ఈ సమయంలో ఎన్నికలు గెలిచాడు.

ముగింపు

ఈ ఆర్టికల్/పేపర్ ప్రారంభంలో నిర్ణయించిన సిద్ధాంతాలతో రాజకీయ ఎన్నికల ఫలితాలు నిర్ణయించడంలో పదనాథాంశ దశను ఎంత సమర్థంగా ఉపయోగించగలమో చూశాము. ఉద్యోగ పదోన్నతి, ఉద్యోగ అవనమనం, ఉద్యోగ నష్టం, ఉద్యోగ బదిలీ మరియు కొత్త ఉద్యోగంలో చేరడం మొదలైన ఉద్యోగ సంబంధిత విషయాలు నిర్ణయించడానికి కూడా పదనాథాంశ దశ ఉపయోగించవచ్చు. వీటన్నింటినీ కవర్ చేసే మరొక పేపర్ తర్వాత రాస్తాను.

* * * *

12. నపుంసక లేదా సమలింగసంపర్కుల జాతకులు నిర్ణయించే సంయోగాలు

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Planets & Forecast, జులై 2018 సంచికలో, పేజీ 28 మరియు ఆగస్టు 2018 సంచికలో, పేజీ 29 లో ప్రచురించబడింది)

నేటి జ్యోతిష్కులు తల్లిదండ్రుల నుండి ఆసక్తికరమైన మరియు సవాలుపూర్వక ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. వాటిలో ఒకటి: “మా అమ్మాయికి పరిశీలిస్తున్న ఈ అబ్బాయి మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకొని ఆమెను సురక్షితంగా మరియు సంతోషంగా ఉంచగలడా?” అనే ప్రశ్న. అందుకే ఈ పేపర్ యొక్క నేపథ్యం ఏమిటంటే నపుంసక (సమలింగసంపర్కుడు లేదా హోమోసెక్సువల్) జాతకుడిని నిర్ణయించడానికి కొన్ని సంయోగాలు మరియు సూత్రాలు పంచుకోవాలనుకుంటున్నాను.

నపుంసక / సమలింగసంపర్కుడు / హోమోసెక్సువల్ లక్షణాలకు సూత్రాలు:

1. కారకాంశ (నవాంశలో ఆత్మ కారకం ఉంచబడిన రాశి) 2వ భావంలో కేతువు బుధుడు మరియు శని చేత చూడబడినప్పుడు.

2. జాతకుడి రాశి లగ్నం ధనుస్సు లేదా మీనం **మరియు**

   a. లగ్నంలో బుధుడు ఉంచబడినప్పుడు **లేదా**

   b. ఈ లగ్నాలకు నోడ్లు 1/7 లో ఉంటే

   మరియు

   c. ధార పద (A7) ఆరూఢ లగ్నం నుండి 12వ భావంలో మరియు

   d. ఆత్మ కారకం శుక్రుడు మరియు శని నుండి దృష్టి మరియు

   e. చంద్రుడు మరియు శుక్రుడు షడ్బలంలో చాలా తక్కువగా ఉన్నప్పుడు.

3. జాతకుడి రాశి లగ్నం వృషభ లేదా తులా లగ్నాలు

   a. నవాంశ లగ్నం కుంభం మరియు

   b. నవాంశంలో శని మరియు శుక్రుడు తమ భావాలలో పరివర్తన కలిగినప్పుడు

4. శుక్రుడు రాశిలో **లేదా** శని (కుంభం లేదా మకరం) ఆధిపత్యం గల నవాంశంలో ఉంచబడినప్పుడు **లేదా**

a. శుక్రుడు శనితో కలిసి ఉంచబడినప్పుడు **లేదా**

b. శని చేత చూడబడినప్పుడు **లేదా**

c. శుక్రుడు శనితో పరివర్తన కలిగినప్పుడు

5. 4వ అధిపతి 8వ భావంలో ఉంచబడినప్పుడు, వ్యక్తి నపుంసకునితో సమానంగా ఉంటాడు.

6. రాశి చార్టు మరియు నవాంశ చార్టు రెండింటిలో

a. చంద్రుడు & శుక్రుడుపై కుజుడు బాధ **లేదా**

b. రాహువు, శని (నపుంసక గ్రహం) **లేదా**

c. రాహువు, బుధుడు (నపుంసక గ్రహం)

7. రాశి చార్టులో, 5వ భావం లేదా 5వ అధిపతి లేదా గురువు (సంతానం కారకుడు) ధర్మ నిబంధనలకు అనుగుణంగా ఉండకపోవడం వల్ల బాధించబడినప్పుడు, సంతానం నిరాకరించబడుతుంది.

8. రాశిలో **లేదా** నవాంశ చార్టులో: 7వ భావం లేదా 7వ అధిపతి లేదా శుక్రుడు (వివాహ కారకుడు) బాధించబడినప్పుడు ధార్మిక వైవాహిక సుఖం శూన్యం అవుతుంది.

9. బుధుడు మరియు శని నపుంసక గ్రహాలు మరియు నవాంశ చార్టులో 7వ భావంపై ఈ రెండు గ్రహాలు మాత్రమే ప్రభావం చూపిస్తే, వ్యక్తి సమలింగసంపర్కుడు / హోమోసెక్సువల్ అయ్యే అవకాశం చాలా ఉంది.

10. డా. బి.వి. రామన్ తన "How to Judge a Horoscope" పుస్తకంలో నపుంసకత్వానికి కారణమయ్యే కొన్ని అదనపు గ్రహ స్థానాలు అందించారు:

a. శని జల రాశిలో మరియు 6వ **లేదా** 8వ **లేదా** 12వ భావాలలో ఉండి శుభ దృష్టులు లేకపోతే, జాతకుడు నపుంసకుడు అవుతాడు.

b. శని నీచలో 6వ **లేదా** 12వ భావంలో ఉంటే.

c. శుక్రుడి నుండి 6వ లేదా 8వ భావంలో శని ఉంటే.

d. చంద్రుడు జత రాశిలో మరియు బుధుడు బేసి రాశిలో ఉండి రెండూ కుజుడి చేత చూడబడినప్పుడు.

e. లగ్నం, శుక్రుడు మరియు చంద్రుడు బేసి నవాంశలో ఉంటే.

f. కుజుడు జత రాశిలో మరియు లగ్నం బేసి రాశిలో ఉంటే.

g. సూర్యుడు మరియు చంద్రుడు, కుజుడు మరియు సూర్యుడు, మరియు శని మరియు బుధుడు: ఈ జంట గ్రహాలలో ప్రతి ఒక్కటి బేసి మరియు జత రాశిలో ఉండి పరస్పరం చూసుకుంటే.


h. 7వ అధిపతి మరియు శుక్రుడు 6వ భావంలో ఉంటే.

గమనిక: నేను Astrodatabank (www.astrodatabank.com) నుండి మరియు కొన్ని వ్యక్తిగతంగా సేకరించిన చార్టులు ఉపయోగించి భావ చాలిత చక్రాలు మరియు జైమిని మహర్షి యొక్క ఏడు చర కారక పద్ధతితో సాంప్రదాయ లాహిరి అయనాంశం ఉపయోగించాను.

చార్ట్-01, బోనో ఇటాలియన్


• పుట్టిన తేదీ: జులై 21, 1964, సమయం: 12:45, టైమ్ జోన్: 2:00:00 (GMT తూర్పు), స్థలం: 9 E 12' 00", 45 N 28' 00" Milan, Italy

D1 భావ/చలిత



As:	13 Vi 34	**Su:**	17 Ge 59- GK	**Mo:**	29 Sc 03- AK	**Ma:**	3 Ta 11- DK
Me:	12 Cn 27- MK	**Ju:**	13 Ar 21- BK	**Ve:**	18 Ta 48- AmK	**Sa (R):**	5 Cp 51- PK
Ra:	5 Ge 30	**Ke:**	5 Sg 30	**HL:**	6 Cp 44	**GL:**	8 Sc 29

D9 భావ/చలిత




As:	13 Cn 34	**Su:**	17 Le 59- GK	**Mo:**	29 Ar 03- AK	**Ma:**	3 Li 11- BK/DK
Me:	12 Pi 27- AmK	**Ju:**	13 Sg 21	**Ve:**	18 Vi 48- MK	**Sa (R):**	5 Cp 51- PK
Ra:	5 Sg 30- PiK	**Ke:**	5 Ge 30	**HL:**	9 Vi 09	**GL:**	10 Ar 54

ఈ జాతకుడి రాశి చార్టులో, 4వ అధిపతి గురువు 8వ భావంలో ఉంచబడ్డాడు (సిద్ధాంతం-5), 5వ అధిపతి శని 3వ దృష్టి ద్వారా గురువు (సంతానం కారకుడు)ని చూస్తున్నాడు (సిద్ధాంతం-7), 7వ అధిపతి గురువు శని చేత 3వ దృష్టి ద్వారా చూడబడుతున్నాడు (సిద్ధాంతం-8) మరియు బుధుడు జల రాశిలో (కర్కాటకం) మరియు శని 6వ భావంలో ఉంచబడ్డాడు మరియు శుభ దృష్టులు లేవు (సిద్ధాంతం-10.a). ఈ అన్ని సంయోగాలు ఈ జాతకుడిని నపుంసకుడు / సమలింగసంపర్కుడు / నపుంసకుడు చేశాయి.

చార్ట్-02, గిల్లెస్ బ్లాంచర్డ్


- పుట్టిన తేదీ: డిసెంబర్ 9, 1953, సమయం: 14:15, టైమ్ జోన్: 1:00:00 (GMT తూర్పు), స్థలం: 0 E 05' 00", 49 N 31' 00", Sainte Adresse, France

D1 భావ/చలిత



As:	15 Pi 34	**Su:**	5 Sc 46- AmK	**Mo:**	12 Sg 07- GK	**Ma:**	1 Vi 30- DK
Me:	17 Li 57- PiK	**Ju (R):**	18 Ta 41- AK	**Ve:**	14 Sc 55- MK/Pk	**Sa:**	20 Li 28- BK
Ra:	24 Sg 30	**Ke:**	24 Ge 30	**HL:**	28 Ar 07	**GL:**	1 Cp 38

D9 భావ/చలిత



As:	15 Cp 34	**Su:**	5 Aq 46- AmK	**Mo:**	12 Cp 07- GK	**Ma:**	1 Li 30- DK
Me:	17 Le 57- PiK	**Ju (R):**	18 Vi 41- AK	**Ve:**	14 Li 55- MK/PK	**Sa:**	20 Cp 28- BK
Ra:	24 Cp 30	**Ke:**	24 Cn 30	**HL:**	28 Aq 07	**GL:**	1 Ar 38


ఈ జాతకుడి రాశి చార్టులో, 4వ అధిపతి బుధుడు 8వ భావంలో ఉంచబడ్డాడు (సిద్ధాంతం-5), 5వ చంద్రుడు ధనుస్సులో రాహువుతో ఉంచబడ్డాడు మరియు శని మరియు కుజుడు చేత చూడబడుతున్నాడు (సిద్ధాంతం-7). నవాంశ చార్టులో, 7వ అధిపతి చంద్రుడు శనితో ఉన్నాడు మరియు శని 7వ భావాన్ని చూస్తున్నాడు మరియు బుధుడు శని మరియు చంద్రుడు


రెండింటిపై రాశి దృష్టి కలిగి ఉన్నాడు (సిద్ధాంతం-9). నవాంశంలో రాహువు మరియు శని (నపుంసక గ్రహాలు) Cp లో ఉంచబడ్డారు మరియు తులా నుండి కుజుడు 4వ దృష్టి ద్వారా చూస్తున్నాడు (సిద్ధాంతం-6.b). నవాంశలో, లగ్నం, శుక్రుడు మరియు చంద్రుడు బేసి నవాంశ ఆక్రమించారు (సిద్ధాంతం-10.e). ఈ అన్ని సంయోగాలు ఈ జాతకుడిని నపుంసకుడు / సమలింగసంపర్కుడు / నపుంసకుడు చేశాయి.

చార్ట్-03, బెల్లి విలియమ్

• పుట్టిన తేదీ: జూన్ 30, 1982, సమయం: 00:55, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), స్థలం: 75 W 09' 51", 39 N 57' 08", Philadelphia, Pennsylvania, USA


D1 భావ/చలిత






As:	7 Pi 30	**Su:**	10 Ge 23- MK	**Mo:**	6 Li 18- GK	**Ma:**	21 Vi 10- BK
Me:	25 Ta 25- AK	**Ju:**	1 Li 32- DK	**Ve:**	17 Ta 38- PiK	**Sa:**	18 Vi 03- AmK
Ra:	0 Ge 18- PK	**Ke:**	0 Sg 18	**HL:**	19 Cp 16	**GL:**	17 Ge 36

D9 భావ/చలిత






As:	7 Sg 30	**Su:**	10 Aq 23- MK	**Mo:**	6 Sg 18- GK	**Ma:**	21 Ge 10- BK
Me:	25 Le 25- AK	**Ju:**	1 Sg 32- DK	**Ve:**	17 Ar 38- PiK	**Sa:**	18 Cn 03- AmK
Ra:	0 Ar 18- PK	**Ke:**	0 Li 18	**HL:**	19 Cn 16	**GL:**	17 Pi 36

ఈ జాతకుడి రాశి చార్టులో, రాహువు మిథుని రాశిలో, శని కన్యలో కుజుడుతో ఉంచబడ్డాడు మరియు కుజుడు రాశి దృష్టి ద్వారా రాహువు మరియు బుధుడు రెండింటిని బాధిస్తున్నాడు (సిద్ధాంతం-6.b). నవాంశంలో శని జల రాశి కర్కాటకంలో మరియు నవాంశ లగ్నం నుండి 8వ భావంలో ఉంచబడ్డాడు (సిద్ధాంతం-10.a). నవాంశంలో లగ్నం, శుక్రుడు మరియు చంద్రుడు బేసి నవాంశ రాశులు ఆక్రమించారు (సిద్ధాంతం-10.e). ఈ అన్ని సంయోగాలు ఈ జాతకుడిని నపుంసకుడు / సమలింగసంపర్కుడు / నపుంసకుడు చేశాయి.

చార్ట్-04, నేట్ బెర్కస్


• పుట్టిన తేదీ: సెప్టెంబర్ 17, 1971, సమయం: 06:00, టైమ్ జోన్: 7:00:00 (GMT పశ్చిమం), స్థలం: 117 W 51' 08", 33 N 47' 16", Orange, California, USA

D1 భావ/చలిత



As:	19 Le 27	Su:	4 Le 42- PiK/DK	Mo:	10 Le 12- PK	Ma:	19 Cp 37- AK
Me:	7 Le 11- AmK	Ju:	6 Sc 10	Ve:	25 Le 27- GK	Sa:	27 Ta 33- BK
Ra:	18 Cp 46- MK	Ke:	18 Cn 46	HL:	9 Le 01	GL:	15 Cn 29

D9 భావ/చలిత




As:	19 Li 27	Su:	4 Cp 42- PiK/Dk	Mo:	10 Ge 12- PK	Ma:	19 Ge 37- AK
Me:	7 Le 11- AmK	Ju:	6 Vi 10	Ve:	25 Aq 27- GK	Sa:	27 Ar 33- BK
Ra:	18 Ge 46- MK	Ke:	18 Sg 46	HL:	9 Cn 01	GL:	15 Li 29

ఈ జాతకుడి రాశి చార్టులో, రాహువు మరియు కుజుడు మకరంలో మరియు బుధుడు సింహంలో ఉంచబడ్డాడు మరియు కుజుడు రాశి దృష్టి కలిగి ఉన్నాడు (సిద్ధాంతం-6.c). రాశిలో 7వ అధిపతి శని మకరం నుండి రాహువు, కుజుడు చేత మరియు సింహం నుండి బుధుడు చేత బాధించబడుతున్నాడు (సిద్ధాంతం-8). లగ్నం, శుక్రుడు మరియు చంద్రుడు బేసి నవాంశలో ఉంచబడ్డారు (సిద్ధాంతం-10.e). ఈ అన్ని సంయోగాలు ఈ జాతకుడిని నపుంసకుడు / సమలింగసంపర్కుడు / నపుంసకుడు చేశాయి.


చార్ట్-05, రికీ మార్టిన్

- పుట్టిన తేదీ: డిసెంబర్ 24, 1971, సమయం: 17:00, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), స్థలం: 66 W 06' 22", 18 N 28' 06", San Juan, Puerto Rico, USA

D1 భావ/చలిత



D9 భావ/చలిత



ఈ జాతకుడి రాశి చార్టులో, బుధుడు మరియు శని రెండూ నపుంసక గ్రహాలు 7వ భావాన్ని మరియు 7వ అధిపతి కుజుడిని రాశి దృష్టి ద్వారా ప్రభావితం / చూస్తున్నారు (సిద్ధాంతం-8). నవాంశంలో, 7వ అధిపతి గురువు బుధుడు మరియు శని రెండు నపుంసక గ్రహాలచేత


బాధించబడుతున్నాడు (సిద్ధాంతం-8) మరియు శని మరియు బుధుడు (నపుంసక గ్రహాలు) రెండూ 7వ భావాన్ని ప్రభావితం చేస్తున్నాయి (సిద్ధాంతం-9). ఈ అన్ని సంయోగాలు ఈ జాతకుడిని నపుంసకుడు / సమలింగసంపర్కుడు / నపుంసకుడు చేశాయి.

చార్ట్-06, ఎల్టన్ జాన్

• పుట్టిన తేదీ: మార్చి 25, 1947, సమయం: 02:00, టైమ్ జోన్: 0:00:00 (GMT పశ్చిమం), స్థలం:


0 W 23' 00", 51 N 35' 00”, Pinner, United Kingdom

D1 భావ/చలిత



As:	16 Sg 51	**Su:**	4 Pi 18	**Mo:**	5 Ar 40- PiK	**Ma:**	26 Pi 21- AK/MK
Me:	27 Aq 58- BK	**Ju (R):**	8 Sc 26- GK	**Ve:**	0 Aq 02- DK	**Sa (R):**	20 Cn 16- PK
Ra:	23 Ta 41- AmK	**Ke:**	23 Sc 41	**HL:**	22 Sc 19	**GL:**	4 Ta 21

D9 భావ/చలిత




As:	16 Ta 51	**Su:**	4 Li 18	**Mo:**	5 Cn 40- PiK	**Ma:**	26 Ar 21- AK/MK
Me:	27 Aq 58- BK	**Ju (R):**	8 Le 26- GK	**Ve:**	0 Vi 02- DK	**Sa (R):**	20 Vi 16- PK
Ra:	23 Ar 41- AmK	**Ke:**	23 Li 41	**HL:**	22 Vi 19	**GL:**	4 Pi 21

ఈ జాతకుడి రాశి చార్టులో, శుక్రుడు శని ఆధిపత్యంలో కుంభ రాశిలో ఉంచబడ్డాడు మరియు రాశి దృష్టి ద్వారా శని చేత చూడబడుతున్నాడు (సిద్ధాంతం-4). నవాంశంలో రాహువు మరియు బుధుడు (నపుంసక గ్రహాలు) రెండూ మేషంలో రాహువుతో ఉన్న కుజుడు చేత మరియు రాశి దృష్టి ద్వారా బుధుడిని చూసే కుజుడుచే బాధించబడుతున్నారు (సిద్ధాంతం-6.c). నవాంశంలో 7వ భావం, 7వ అధిపతి కుజుడు మేషంలో రాహువుతో ఉంచబడ్డాడు మరియు కుంభం నుండి బుధుడు రాశి దృష్టి ద్వారా చూస్తూ 7వ భావాన్ని బాధిస్తున్నాడు (సిద్ధాంతం-8). రాశిలో శుక్రుడి నుండి 6వలో శని ఉన్నాడు (సిద్ధాంతం-10.c). ఈ అన్ని సంయోగాలు ఈ జాతకుడిని నపుంసకుడు / సమలింగసంపర్కుడు / నపుంసకుడు చేశాయి.

చార్ట్-07, నాథన్ లేన్


- పుట్టిన తేదీ: ఫిబ్రవరి 3, 1956, సమయం: 14:29:00, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), స్థలం: 74 W 04' 41", 40 N 43' 41", Jersey City, New Jersey, USA

D1 భావ/చలిత



As:	14 Ge 21	**Su:**	6 Cp 25- MK/PiK	**Mo:**	20 Li 31- AmK	**Ma:**	3 Sc 01- BK
Me (R):	22 Cp 12- GK	**Ju (R):**	14 Le 02- DK	**Ve:**	9 Aq 30- AK	**Sa:**	15 Sc 41
Ra:	9 Sc 31- PK	**Ke:**	9 Ta 31	**HL:**	1 Le 11	**GL:**	23 Cn 20

D9 భావ/చలిత



As:	14 Pi 21	**Su:**	6 Cn 25- MK/Pi	**Mo:**	20 Ar 31- AmK	**Ma:**	3 Cp 01- BK
Me (R):	22 Aq 12- GK	**Ju (R):**	14 Ta 02- DK	**Ve:**	9 Ge 30- AK	**Sa:**	15 Vi 41
Ra:	9 Cp 31- PK	**Ke:**	9 Cn 31	**HL:**	1 Cp 11	**GL:**	23 Pi 20

ఈ జాతకుడి చార్టులో శుక్రుడు ఆత్మ కారకం (AK) మరియు నవాంశలో AK నుండి 2వ భావంలో కేతువు ఉంచబడ్డాడు మరియు ఈ 2వ భావం కుంభంలో ఉన్న బుధుడు చేత చూడబడుతోంది మరియు శని బుధుడుతో పరివర్తన కలిగి రాశి దృష్టి ద్వారా AK నుండి 2వ భావాన్ని చూస్తున్నాడు (సిద్ధాంతం-1). రాశి చార్టులో, 4వ అధిపతి బుధుడు 8వ భావంలో ఉంచబడ్డాడు (సిద్ధాంతం-5). నవాంశంలో 7వ భావ అధిపతి బుధుడు కుంభంలో ఉంచబడ్డాడు మరియు శని 7వ భావంలో ఉంచబడ్డాడు మరియు బుధుడుతో పరివర్తన కలిగి, బుధుడు మరియు శని రెండూ నవాంశ చార్టులో 7వ భావాన్ని ప్రభావితం చేసే నపుంసక గ్రహాలుగా చేస్తున్నారు (సిద్ధాంతం-9). ఈ అన్ని సంయోగాలు ఈ జాతకుడిని నపుంసకుడు / సమలింగసంపర్కుడు / నపుంసకుడు చేశాయి.

ముగింపు

పై కొన్ని ఉదాహరణ చార్టుల ఆధారంగా పై సిద్ధాంతాల నుండి ఒక జాతకుడు నపుంసకుడు / సమలింగసంపర్కుడు అని ఎలా నిర్ణయించాలో చూశాము. వివాహం చేసుకున్న జంట విడాకులు లేదా విభజనకు ఇది ఒక కారణం కావచ్చు. అందుకే, పెళ్ళి కుండలీ సరిపోలిక చేయడానికి ఒక జ్యోతిష్కుడిని సంప్రదించినప్పుడు ఒక అమ్మాయికి ఒక మంచి మ్యాచ్ అని చెప్పే ముందు ఒక అబ్బాయికి ఈ విషయం నిర్ణయించడం చాలా ముఖ్యం.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1. పుస్తకం “జైమిని సూత్రాలు” తెలుగు భాషలో Sri. చల్లా లక్ష్మి నృసింహ శాస్త్రి చేత అనువదించబడింది, 1937.
2. పుస్తకం “జైమిని మహారిషి ఉపదేశ సూత్రాలు (సంపూర్ణం)” Pt. సంజయ్ రాత్ చేత ఆంగ్లంలో అనువదించబడింది, 2002.
3. పుస్తకం “How to Judge a Horoscope”, రెండు సంపుటాలు by Dr. బి.వి. Raman
4. ఆర్టికల్/పేపర్ “Astrology and Homosexuality” by Dr. Kotekal Jupiter Rajesh, Modern Astrology, Oct 2010.

* * * *

13. రుద్రాంశ మరియు మండూక దశ ఉపయోగించి భూకంప అంచనా

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో Modern Astrology, జులై 2018 సంచికలో, పేజీ 409 లో ప్రచురించబడింది)

రుద్రాంశ అనే పదం "రుద్ర" నుండి వచ్చింది, పదకొండు రుద్రులకు సూచించి "పదకొండు" అని అర్థం ఇస్తుంది మరియు అంశ అంటే భాగం, తద్వారా ఒక రాశి (30°) యొక్క పదకొండవ వంతు 2°43'38" ను సూచిస్తుంది, ఆధునిక కాలంలో దీనిని 'D-11' చార్టు అంటారు. D-11 చార్టు నిర్మించడానికి రెండు పద్ధతులు ఉన్నాయి: 'రుద్రాంశ' మరియు "ఏకాదశాంశ". ఈ పేపర్లో, దేశం లేదా రాష్ట్రం మొదలైన వాటి వినాశనం మరియు కలహాల సమయ నిర్ణయానికి ఉపయోగించే 'రుద్రాంశ' లేదా D-11 చార్టుతో పని చేస్తున్నాం. మండూక అంటే కప్ప మరియు 3వ లేదా 11వ భావాలకు సహజ దూకడాన్ని జైమిని మహర్షి రాశి దశగా బోధించారు. భూకంపాలు నిర్ణయించడంలో మండూక దశ చాలా బాగా పని చేస్తుందని కనుగొన్నాను. వినాశన విశ్లేషణ మరియు అంచనాలలోకి వెళ్ళే ముందు ఒక నిమిషం ఈ మంత్రాన్ని జపిద్దాం: "ఓం నమో భగవతే రుద్రాయ, విష్ణవే మృత్యుర్మే పాహి".

సూత్రాలు:

1. 1వ, 8వ మరియు 10వ భావాలను గ్రహాలు బాధించినప్పుడు, ఆ గ్రహాలు రుద్ర రూపం దాల్చి చెడులు, కలహాలు మరియు వినాశనం కలిగిస్తాయి.


2. 1వ, 8వ మరియు 10వ భావాలతో అనుబంధించబడిన రాశులు మరియు గ్రహాలు సమస్య సంభావ్యత మరియు పరిధి నిర్ణయిస్తాయి.


3. చెడులు మరియు వినాశనం సమయ నిర్ణయం జైమిని మండూక దశ ద్వారా, దుష్టాన (6వ, 8వ లేదా 12వ) భావాలు/అధిపతులు, మారక భావాలు (2వ మరియు 7వ) మరియు రాహువు మరియు కేతువు ఉపయోగించి D-11 చార్టు ద్వారా నిర్ణయించబడుతుంది.

గమనిక: నేను ఈ విశ్లేషణలో రుద్రాంశ (D-11) భావ చాలిత చార్టుతో పుష్య-పక్ష అయనాంశం ఉపయోగించాను. నిజమైన నోడ్లు ఉపయోగించబడ్డాయి.


చార్ట్-01, USA, భూకంపాలు.


• పుట్టిన తేదీ: జులై 4, 1776, సమయం: 14:33 (LMT), టైమ్ జోన్: 5:00:36 (GMT పశ్చిమం), 75 W 09' 51", 39 N 57' 08", Philadelphia, Pennsylvania, USA





As:	12 Li 04	**Su:**	2 Ge 40- AmK	**Mo:**	23 Cp 59- PK	**Ma:**	15 Ta 26- DK
Me (R):	11 Ge 51- GK	**Ju:**	26 Ge 54- BK	**Ve:**	0 Ge 29- MK	**Sa:**	16 Vi 53- AK
Ra:	12 Cn 01	**Ke:**	12 Cp 01	**HL:**	21 Ar 30	**GL:**	25 Cn 01





As:	12 Ta 04	**Su:**	2 Li 40- AmK	**Mo:**	23 Cn 59- PK	**Ma:**	15 Aq 26- DK
Me (R):	11 Aq 51- GK	**Ju:**	26 Cn 54- BK	**Ve:**	0 Ge 29- MK	**Sa:**	16 Cn 53- AK
Ra:	2 Ge 60	**Ke:**	2 Sg 60	**HL:**	21 Li 30	**GL:**	25 Ta 01

• భూకంపం-01: ఫిబ్రవరి 9, 1971, Los Angeles, 6.7 తీవ్రత, 65 మరణాలు మరియు 2,000 గాయాలు. **రుద్రాంశ (D-11) మండూక దశ:**

మీన మహాదశ: 1968-07-04 - 1977-07-05 |

వృషభ అంతర్ దశ: 1970-10-06 - 1971-07-05 |

కర్కాటక ప్రత్యంతర్ దశ: 1971-01-26 - 1971-02-17

రుద్రాంశ (D-11) లో, మీన అధిపతి గురువు 10వ అధిపతి రాహువుతో 3వలో ఉన్నాడు. వృషభం లగ్నం మరియు దాని అధిపతి శుక్రుడు మారక 2వ భావంలో ఉన్నాడు. కర్కాటక అధిపతి చంద్రుడు 10వ అధిపతి శనితో 3వ భావంలో ఉన్నాడు. 1వ, 8వ మరియు 10వ భావాలను బాధించే గ్రహాలు ఈ భూకంపం కలిగించాయి.

• భూకంపం-02: అక్టోబర్ 1, 1987, Los Angeles, 5.9 తీవ్రత, 8 మరణాలు మరియు 200 గాయాలు.

వృశ్చిక మహాదశ: 1984-07-04 - 1992-07-04 |

మిథుని అంతర్ దశ: 1987-03-04 - 1987-11-05 |

ధనుస్సు ప్రత్యంతర్ దశ: 1987-09-26 - 1987-10-16

రుద్రాంశ (D-11) లో, వృశ్చికం 7వ భావం మరియు దాని అధిపతి కుజుడు 10వ భావంలో ఉన్నాడు. మిథుని అధిపతి బుధుడు 10వ భావంలో ఉన్నాడు. ధనుస్సు 8వ భావం మరియు దాని అధిపతి 3వ భావంలో 10వ అధిపతితో ఉన్నాడు.

• భూకంపం-03: అక్టోబర్ 17, 1989, Santa Cruz, 6.9 తీవ్రత, 63 మరణాలు మరియు 3,757 గాయాలు.

వృశ్చిక మహాదశ: 1984-07-04 - 1992-07-04 |

కన్య అంతర్ దశ: 1989-03-03 - 1989-11-05 |

మకర ప్రత్యంతర్ దశ: 1989-10-16 - 1989-11-05

రుద్రాంశ (D-11) లో, వృశ్చికం 7వ మరియు కుజుడు 10వలో ఉన్నాడు. కన్య అధిపతి బుధుడు 10వలో ఉన్నాడు. మకర అధిపతి శని కూడా 10వ అధిపతి మరియు 3వలో ఉన్నాడు.

• భూకంపం-04: జూన్ 28, 1991, Los Angeles, 5.6 తీవ్రత, 107 గాయాలు.

వృశ్చిక మహాదశ: 1984-07-04 - 1992-07-04 |

ధనుస్సు అంతర్ దశ: 1991-03-04 - 1991-11-05 |

కర్కాటక ప్రత్యంతర్ దశ: 1991-06-14 - 1991-07-05

రుద్రాంశ (D-11) లో, వృశ్చికం 7వ మరియు కుజుడు 10వలో ఉన్నాడు. ధనుస్సు 8వ భావం మరియు కర్కాటక అధిపతి చంద్రుడు 10వ అధిపతి శనితో 3వలో ఉన్నాడు.

• భూకంపం-05: ఏప్రిల్ 25, 1992, North Coast, 7.2 తీవ్రత, 356 గాయాలు.

వృశ్చిక మహాదశ: 1984-07-04 - 1992-07-04 |

మకర అంతర్ దశ: 1991-11-05 - 1992-07-04 |

మేష ప్రత్యంతర్ దశ: 1992-04-12 - 1992-05-03

రుద్రాంశ (D-11) లో, వృశ్చికం 7వ మరియు కుజుడు 10వలో ఉన్నాడు. మకర అధిపతి శని 10వ అధిపతి మరియు 3వలో ఉన్నాడు. మేషం 12వ మరియు కుజుడు 10వలో ఉన్నాడు.

• భూకంపం-06: జూన్ 28, 1992, Inland Empire, 7.3 తీవ్రత, 3 మరణాలు మరియు 400+ గాయాలు.

వృశ్చిక మహాదశ: 1984-07-04 - 1992-07-04 |

మకర అంతర్ దశ: 1991-11-05 - 1992-07-04 |

కర్కాటక ప్రత్యంతర్ దశ: 1992-06-13 - 1992-07-04

రుద్రాంశ (D-11) లో, వృశ్చికం 7వ మరియు కుజుడు 10వలో ఉన్నాడు. మకర అధిపతి శని 10వ అధిపతి మరియు 3వలో ఉన్నాడు. కర్కాటక అధిపతి చంద్రుడు 10వ అధిపతి శనితో 4వ భావంలో ఉన్నాడు.

• భూకంపం-07: జనవరి 17, 1994, Los Angeles, 6.7 తీవ్రత, 57 మరణాలు మరియు 8,700+ గాయాలు.

కన్య మహాదశ: 1992-07-04 - 2001-07-04 |

మేష అంతర్ దశ: 1994-01-03 - 1994-10-06 |

మిథుని ప్రత్యంతర్ దశ: 1994-01-03 - 1994-01-25

రుద్రాంశ (D-11) లో, కన్య అధిపతి బుధుడు 10వలో ఉన్నాడు. మేషం 12వ మరియు కుజుడు 10వలో ఉన్నాడు. మిథుని అధిపతి బుధుడు 10వలో ఉన్నాడు.

• భూకంపం-08: ఏప్రిల్ 4, 2010, Baja CA, 7.2 తీవ్రత, 4 మరణాలు మరియు 233 గాయాలు.

వృషభ మహాదశ: 2008-07-04 - 2016-07-04 |

మేష అంతర్ దశ: 2009-11-05 - 2010-07-05 |


మకర ప్రత్యంతర్ దశ: 2010-03-23 - 2010-04-13

రుద్రాంశ (D-11) లో, వృషభం లగ్నం మరియు శుక్రుడు మారక 2వ భావంలో ఉన్నాడు. మేషం 12వ మరియు కుజుడు 10వలో ఉన్నాడు. మకర అధిపతి శని 10వ అధిపతి మరియు 3వలో ఉన్నాడు.

చార్ట్-02, ఇండోనేషియా, భూకంపాలు.


• పుట్టిన తేదీ: ఆగస్టు 17, 1945, సమయం: 10:00:00 AM, టైమ్ జోన్: 7:00:00 (GMT తూర్పు), 106 E 48' 00", 6 S 10' 00", Jakarta, Indonesia

D1 భావ/చలిత



As:	4 Li 51	**Su:**	6 Le 46- DK	**Mo:**	26 Sc 44- MK/Pk	**Ma:**	0 Ge 51- AmK
Me (R):	3 Le 56- PiK	**Ju:**	17 Vi 43- GK	**Ve:**	11 Ge 48- BK	**Sa:**	28 Cn 02- AK
Ra:	15 Ge 52	**Ke:**	15 Sg 52	**HL:**	23 Sg 21	**GL:**	3 Ge 12

D11 భావ/చలిత



As:	4 Sg 51	**Su:**	6 Sg 46- DK	**Mo:**	26 Cp 44- MK/P	**Ma:**	0 Sc 51- AmK
Me (R):	3 Aq 56- PiK	**Ju:**	17 Sg 43- GK	**Ve:**	11 Vi 48- BK	**Sa:**	28 Sc 02- AK
Ra:	15 Cn 52	**Ke:**	15 Cp 52	**HL:**	23 Cn 21	**GL:**	3 Sg 12

• భూకంపం-01: జులై 15, 1976, Bali, 6.5 తీవ్రత, 573 మరణాలు మరియు 4,750+ గాయాలు.

వృషభ మహాదశ: 1969-08-17 - 1977-08-17 |

తులా అంతర్ దశ: 1976-04-13 - 1976-12-15 |

కుంభ ప్రత్యంతర్ దశ: 1976-07-06 - 1976-07-27

రుద్రాంశ (D-11) లో, వృషభం 6వ భావంలో ఉంది మరియు శుక్రుడు తులా 10వ భావంలో ఉన్నాడు. 8వ అధిపతి చంద్రుడు మకరం 2వ మారక భావంలో ఉన్నాడు. శని కుంభ అధిపతి మరియు 12వ భావంలో ఉన్నాడు.

• భూకంపం-02: డిసెంబర్ 11, 1992, Flores, 7.8 తీవ్రత (స్థానిక సునామీ), 2,500 మరణాలు.

మకర మహాదశ: 1986-08-17 - 1993-08-17 |

కుంభ అంతర్ దశ: 1992-06-14 - 1993-01-14 |

తులా ప్రత్యంతర్ దశ: 1992-12-10 - 1992-12-28

రుద్రాంశ (D-11) లో, లగ్నం మకరం మరియు శని 12వ భావంలో ఉన్నాడు. 5వ అధిపతి శుక్రుడు తులా 10వలో ఉన్నాడు. 7వ అధిపతి చంద్రుడు (మారక) కుంభం 2వ మారక భావంలో ఉన్నాడు.

• భూకంపం-03: డిసెంబర్ 26, 2004, Sumatra, 9.3 తీవ్రత, 2,80,000 మరణాలు మరియు గాయాలు.

సింహ మహాదశ: 2000-08-16 - 2008-08-16 |

మిథుని అంతర్ దశ: 2004-08-16 - 2005-04-13 |

కర్కాటక ప్రత్యంతర్ దశ: 2004-12-15 - 2005-01-04

రుద్రాంశ (D-11) లో, సింహం 8వ భావం మరియు సూర్యుడు లగ్నంలో ఉన్నాడు. మిథుని 6వ భావం మరియు కర్కాటకం 7వ భావం మరియు చంద్రుడు కుంభం 2వ మారక భావంలో ఉన్నాడు.

• భూకంపం-04: మార్చి 28, 2005, Sumatra, 8.6 తీవ్రత, 1,314 మరణాలు.

సింహ మహాదశ: 2000-08-16 - 2008-08-16 |

మిథుని అంతర్ దశ: 2004-08-16 - 2005-04-13 |

ధనుస్సు ప్రత్యంతర్ దశ: 2005-03-24 - 2005-04-13

రుద్రాంశ (D-11) లో, సింహం 8వ మరియు సూర్యుడు లగ్నంలో ఉన్నాడు. మిథుని 6వ భావం మరియు ధనుస్సు 12వ భావం మరియు గురువు లగ్నంలో ఉన్నాడు.

• భూకంపం-05: మార్చి 26, 2006, Java, 6.4 తీవ్రత, 5,749+ మరణాలు మరియు 38,568+ గాయాలు.

సింహ మహాదశ: 2000-08-16 - 2008-08-16 |

సింహ అంతర్ దశ: 2005-12-16 - 2006-08-17 |

వృషభ ప్రత్యంతర్ దశ: 2006-03-24 - 2006-04-14

రుద్రాంశ (D-11) లో, సింహం 8వ భావం మరియు సూర్యుడు లగ్నంలో ఉన్నాడు. వృషభం 5వ భావం మరియు శుక్రుడు 10వ భావంలో ఉన్నాడు. సింహ-సింహ (8వ భావం రెండుసార్లు) మరియు వృషభ ప్రత్యంతర్ దశ అత్యంత నష్టాన్ని కలిగించాయి.

• భూకంపం-06: సెప్టెంబర్ 30, 2009, Sumatra, 7.6 తీవ్రత, 1,115 మరణాలు మరియు 2,902 గాయాలు.

మిథుని మహాదశ: 2008-08-16 - 2017-08-16 |

కుంభ అంతర్ దశ: 2009-05-14 - 2010-02-12 |

వృషభ ప్రత్యంతర్ దశ: 2009-09-09 - 2009-10-02

రుద్రాంశ (D-11) లో, మిథుని 6వ భావం మరియు కుంభం 2వ మారక భావం మరియు శని 12వలో ఉన్నాడు. 12వ అధిపతి గురువు లగ్నంలో ఉండి శనితో పరివర్తన కలిగి మారక శని లగ్నానికి వస్తున్నాడు. వృషభం 5వ భావం మరియు శుక్రుడు 10వ భావంలో ఉన్నాడు.

ముగింపు

రెండు దేశాల చార్టులతో ఈ సూత్రాలు ఉపయోగించి భూకంపాలు ఎంత సమర్థంగా నిర్ణయించగలమో చూశాము. విమ్శోత్తరి దశతో వార్షిక చంద్ర క్యాలెండర్ చార్టు కూడా భూకంపాలు నిర్ణయించడానికి ఉపయోగించవచ్చు. భూకంపం జరిగే దిశ మరియు స్థానాన్ని కూడా నిర్ణయించవచ్చు. దీనిని తర్వాత మరొక పేపర్లో పంచుకుంటాను.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1. ఇండోనేషియా స్వాతంత్ర్యం: http://web.newworldencyclopedia.org/entry/Indonesian_War_of_Independence
2. ఇండోనేషియా భూకంప డేటా: https://en.wikipedia.org/wiki/List_of_earthquakes_in_Indonesia
3. USA భూకంప డేటా: https://en.wikipedia.org/wiki/List_of_earthquakes_in_California

* * * *

14. స్పేస్ షటిల్ ప్రయోగ వైఫల్యాలు, జ్యోతిష్య విశ్లేషణ

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Astrological eMagazine, జులై 2018 సంచికలో, పేజీ 16 లో ప్రచురించబడింది)

27 నక్షత్రాలు అనేక రకాలుగా వర్గీకరించబడ్డాయి మరియు అటువంటి వర్గీకరణలలో ఒకటి అధోముఖ (దిగువ దృష్టి). ఇది మనస్సు యొక్క దిగువ దృష్టి దిశ గురించి. అందుకే బావులు తవ్వడం, భూగర్భ సొరంగాలు, మైనింగ్, డ్రిల్లింగ్, ధ్యానంలో లోపలికి వెళ్ళడం మొదలైనవి అధోముఖ నక్షత్రంలో ప్రారంభించడానికి మంచిది, కానీ పైకి వెళ్ళాల్సిన స్పేస్ షటిల్ ప్రయోగానికి కాదు.

అధోముఖ నక్షత్రాలు: భరణి, కృత్తిక, ఆశ్లేష, మఖ, పూర్వ ఫల్గుణి, విశాఖ, మూల, పూర్వాషాఢ, పూర్వభాద్రపద.

ముహూర్త చార్టులలో, 8వ భావం ఖాళీగా ఉండాలి మరియు అక్కడ ఎటువంటి పాప గ్రహాలు ఉండకూడదు. బుధుడు: తప్పు సంభాషణ, శని: నిర్లక్ష్యంగా అమలు లేదా సమయ సంబంధిత సమస్యలు, కుజుడు: అగ్ని సంబంధిత (ఇంధన వ్యవస్థ) దోషం, సూర్యుడు: నాయకత్వ సంక్షోభం సూచిస్తాయి.


సూత్రాలు: స్పేస్ షటిల్ ప్రయోగ ముహూర్త సమయంలో:

1. 1. కుజుడు అధోముఖ నక్షత్రంలో ఉండకూడదు.
2. కుజుడు అధోముఖ నక్షత్రంలో లేకపోతే, చంద్రుడు అధోముఖ నక్షత్రంలో ఉండకూడదు.
3. 8వ భావంలో ఏ పాప గ్రహాలూ ఉండకూడదు లేదా 8వ భావంపై ఏ పాప గ్రహ దృష్టులూ ఉండకూడదు.
4. లగ్నంలో ఏ పాప గ్రహాలూ ఉండకూడదు లేదా లగ్నంపై ఏ పాప గ్రహ దృష్టులూ ఉండకూడదు.

గమనిక: నేను ఈ విశ్లేషణలో భావ చాలిత చార్టుతో పుష్య-పక్ష అయనాంశం ఉపయోగించాను.

చార్ట్-01, భారత్, GSAT-1


• ప్రయోగ చార్టు: ఏప్రిల్ 18, 2001, సమయం: 15:43:51, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), 80 E 13' 00", 13 N 43' 00", Sriharikota, India



చంద్రుడు ధనిష్ఠ నక్షత్రంలో ఉన్నాడు, ఇది అధోముఖ నక్షత్రం మరియు కుజుడు మూల నక్షత్రంలో ఉన్నాడు, ఇది కూడా అధోముఖ నక్షత్రం. 8వ భావంలో బుధుడు మరియు సూర్యుడు ఉంచబడ్డారు. ఇవన్నీ స్పేస్ షటిల్ మిషన్ విఫలమయ్యేలా చేశాయి.

చార్ట్-02, భారత్, Polar Satellite


• ప్రయోగ చార్టు: ఆగస్టు 31, 2017, సమయం: 9:30:51, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), 80 E 13' 00", 13 N 43' 00", Sriharikota, India



చంద్రుడు మూల నక్షత్రంలో ఉన్నాడు, ఇది అధోముఖ నక్షత్రం మరియు కుజుడు మఘ నక్షత్రంలో ఉన్నాడు, ఇది కూడా అధోముఖ నక్షత్రం. ఇవి స్పేస్ షటిల్ విఫలమయ్యేలా చేశాయి.

చార్ట్-03, భారత్, GSAT-6A Satellite

• ప్రయోగ చార్టు: మార్చి 29, 2018, సమయం: 16:56:51, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), 80 E 13' 00", 13 N 43' 00", Sriharikota, India




As:	23 Le 32	Su:	21 Pi 47- PK	Mo:	24 Le 01- BK	Ma:	3 Sg 08- GK
Me (R):	13 Pi 24- AmK	Ju (R):	26 Li 29- AK	Ve:	14 Pi 11- DK	Sa:	22 Sg 45- MK
Ra:	6 Cn 09	Ke:	6 Cp 09	HL:	14 Cp 43	GL:	25 Ge 07

కుజుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు, ఇది అధోముఖ నక్షత్రం మరియు 8వ భావంలో బుధుడు (వక్రీ), శుక్రుడు మరియు సూర్యుడు ఉంచబడ్డారు. 4వ దృష్టి ద్వారా కుజుడు 8వ భావాన్ని చూస్తున్నాడు. ఇవన్నీ స్పేస్ షటిల్ మిషన్ విఫలమయ్యేలా చేశాయి.

చార్ట్-04, రష్యా, Soyuz 7K-ST No 16L

• ప్రయోగ చార్టు: సెప్టెంబర్ 26, 1983, సమయం: 14:07:49, టైమ్ జోన్: 9:00:00 (GMT తూర్పు), 79 E 06' 00", 52 N 59' 00", Kazakhshkiy, Russia




As:	24 Li 04	Su:	0 Le 34- PK	Mo:	19 Ar 26- AK	Ma:	16 Cn 24- GK
Me:	6 Cn 24- AmK	Ju:	0 Sc 56- BK	Ve:	24 Cn 30- DK	Sa:	5 Vi 56- MK
Ra:	27 Ta 46	Ke:	27 Sc 46	HL:	2 Sg 50	GL:	8 Cn 42

చంద్రుడు భరణి నక్షత్రంలో ఉన్నాడు, కుజుడు మఘ నక్షత్రంలో ఉన్నాడు, రెండూ అధోముఖ నక్షత్రాలు. లగ్నం విశాఖ నక్షత్రంలో ఉంది, ఇది కూడా అధోముఖ నక్షత్రం. 8వ భావంలో రాహువు ఉన్నాడు. ఇవన్నీ స్పేస్ షటిల్ మిషన్ విఫలమయ్యేలా చేశాయి.

చార్ట్-05, USA, Vanguard TV3

• ప్రయోగ చార్టు: డిసెంబర్ 6, 1957, సమయం: 12:44 PM, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), 80 W 36' 18", 28 N 24' 20", Cape Canaveral, Florida, USA




As:	11 Aq 24	**Su:**	20 Sc 02- BK	**Mo:**	22 Ar 44- MK	**Ma:**	0 Li 01- AK
Me:	27 Sg 15- PK	**Ju:**	23 Vi 29- DK	**Ve:**	11 Cp 31- GK	**Sa:**	9 Sc 14- AmK
Ra:	29 Vi 16	**Ke:**	29 Pi 16	**HL:**	12 Ar 08	**GL:**	18 Cp 30

కుజుడు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు, ఇది అధోముఖ నక్షత్రం. లగ్నం పూర్వాభాద్ర నక్షత్రంలో ఉంది, మరొక అధోముఖ నక్షత్రం. 8వ భావంలో గురువు ఉంచబడ్డాడు. ఇవన్నీ స్పేస్ షటిల్ మిషన్ విఫలమయ్యేలా చేశాయి.

చార్ట్-06, USA, Pioneer 0

• ప్రయోగ చార్టు: ఆగస్టు 17, 1958, సమయం: 8:18:00, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), 80 W 36' 18", 28 N 24' 20", Cape Canaveral, Florida, USA




As:	25 Vi 29	**Su:**	17 Le 51- DK	**Mo:**	13 Vi 18- PK	**Ma:**	4 Ta 11- AmK
Me (R):	25 Le 33- BK	**Ju:**	9 Li 42- GK	**Ve:**	27 Cn 09- MK	**Sa (R):**	2 Sg 51- AK
Ra:	28 Li 13	**Ke:**	28 Ar 13	**HL:**	22 Li 55	**GL:**	16 Aq 47

కుజుడు భరణి నక్షత్రంలో ఉన్నాడు, ఇది అధోముఖ నక్షత్రం. 8వ భావంలో కేతువు ఉంచబడ్డాడు, శని 10వ దృష్టి ద్వారా లగ్నాన్ని చూస్తున్నాడు. ఇవి స్పేస్ షటిల్ మిషన్ విఫలమయ్యేలా చేశాయి.

చార్ట్-07, USA, Pioneer 2

• ప్రయోగ చార్టు: నవంబర్ 8, 1958, సమయం: 3:30:00, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), 80 W 36' 18", 28 N 24' 20", Cape Canaveral, Florida, USA




As:	11 Vi 49	Su:	29 Li 36- AK	Mo:	20 Vi 31- PK	Ma (R):	11 Ta 22- GK
Me:	21 Sc 51- MK	Ju:	6 Li 19- BK	Ve:	22 Li 32- AmK	Sa:	11 Sg 08- DK
Ra:	18 Li 44	Ke:	18 Ar 44	HL:	26 Cn 11	GL:	17 Aq 48

కుజుడు కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు, ఇది అధోముఖ నక్షత్రం. 8వ భావంలో కేతువు ఉంచబడ్డాడు, శని 10వ దృష్టి ద్వారా లగ్నాన్ని చూస్తున్నాడు. ఇవి స్పేస్ షటిల్ మిషన్ విఫలమయ్యేలా చేశాయి.

చార్ట్-08, USA, Pioneer 3

• ప్రయోగ చార్టు: డిసెంబర్ 6, 1958, సమయం: 01:44:00, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), 80 W 36' 18", 28 N 24' 20", Cape Canaveral, Florida, USA




As:	9 Vi 44	Su:	3 Sc 16- PiK	Mo:	23 Vi 49- GK	Ma (R):	11 Ar 42- MK/PK
Me (R):	22 Sg 55- AK	Ju:	20 Li 24- BK	Ve:	28 Sg 05- AmK	Sa:	28 Sg 31- DK
Ra:	9 Li 19	Ke:	9 Ar 19	HL:	1 Ge 43	GL:	29 Li 23

కుజుడు భరణి నక్షత్రంలో ఉన్నాడు, ఇది అధోముఖ నక్షత్రం. 8వ భావంలో కేతువు మరియు కుజుడు (వక్రీ) ఉంచబడ్డారు, శని 10వ దృష్టి ద్వారా లగ్నాన్ని చూస్తున్నాడు. ఇవి స్పేస్ షటిల్ మిషన్ విఫలమయ్యేలా చేశాయి.

చార్ట్-09, USA, Columbia Shuttle

• ప్రయోగ చార్టు: జనవరి 28, 1986, సమయం: 11:37:45, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), 80 W 36' 18", 28 N 24' 20", Cape Canaveral, Florida, USA



As:	4 Ar 20	**Su:**	23 Aq 31- BK	**Mo:**	16 Vi 37- AK	**Ma:**	12 Sc 54- GK
Me:	2 Cp 36- PK	**Ju:**	17 Aq 57- DK	**Ve:**	13 Aq 03- AmK	**Sa:**	16 Sc 38- MK
Ra:	16 Ar 28	**Ke:**	16 Li 28	**HL:**	28 Ge 07	**GL:**	22 Sg 30

చంద్రుడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఉన్నాడు, ఇది అధోముఖ నక్షత్రం మరియు లగ్నం భరణి నక్షత్రంలో ఉంది, మరొక అధోముఖ నక్షత్రం. 8వ భావంలో శని మరియు కుజుడు ఉంచబడ్డారు. అంతరిక్ష నౌక అట్లాంటిక్ మహాసముద్రం పైన టేకాఫ్ అయిన కేవలం 73 సెకన్ల తర్వాత విచ్ఛిన్నమైంది. అందరు ఏడుగురు సిబ్బంది మరణించారు.

ముగింపు

ఈ సూత్రాలు ఉపయోగించి స్పేస్ షటిల్ ప్రయోగ వైఫల్యాలు ఎంత సమర్థంగా నిర్ణయించగలమో చూశాము. స్పేస్ షటిల్ ప్రయోగ ముఖ్య శాస్త్రవేత్తలు ప్రయోగ సమయాలు ఎంచుకోవడంలో జ్యోతిష్కుడిని సంప్రదించాలి.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1. పుస్తకం: Brihat Nakshatra by Pandit Sanjay Rath, అధోముఖ నక్షత్రాలు, పేజీ 85
2. స్పేస్ షటిల్ ప్రయోగాల డేటా:

   https://nssdc.gsfc.nasa.gov/planetary/chronology.html

* * * *

15. నవతార చక్రం ఉపయోగించి ఆయుర్దాయ నిర్ణయం

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Astrological eMagazine, ఆగస్టు 2018 సంచికలో, పేజీ 15 లో ప్రచురించబడింది)

నవతార చక్రం (తార బలం) అందరికీ తెలుసు మరియు జ్యోతిషంలో వివిధ ప్రయోజనాలకు ఉపయోగిస్తాం. ఈ పేపర్లో, నవతార చక్రం ఉపయోగించి జాతకుడి మరణం నిర్ణయించే పద్ధతి పంచుకుంటాను. ఇది విమ్శోత్తరి దశతో చాలా బాగా పని చేస్తుందని కనుగొన్నాను. మరణ విశ్లేషణలోకి వెళ్ళే ముందు ఒక నిమిషం **"ఓం నమో భగవతే రుద్రాయ"** మంత్రాన్ని జపిద్దాం.

సూత్రాలు:

1. మరణం రోజున జాతకుడు ఏ విమ్శోత్తరి మహాదశ, అంతర్ దశ మరియు ప్రత్యంతర్ దశ నడుపుతున్నాడో కనుగొనండి.

2. మరణం రోజున ఈ మహా/అంతర్/ప్రత్యంతర్ దశ అధిపతులు ఏ నక్షత్రాలలో గోచారం చేస్తున్నారో కనుగొనండి.

3. పై వాటిలో రెండు లేదా మూడు జన్మ నవతారం నుండి లగ్నం ఆధారంగా లెక్కించిన నైధన తార లేదా ప్రత్యక్ తార లేదా విపత్ తారలో ఉంటే, జాతకుడి మరణం జరుగుతుంది.

గమనిక: నేను ఈ విశ్లేషణలో పుష్య-పక్ష అయనాంశం ఉపయోగించాను.

చార్ట్-01: జాన్ ఎఫ్. కెన్నెడీ:

- జన్మ: మే 29వ, 1917, 3 PM EST, Brookline MA, USA | మరణ తేది: నవంబర్ 22వ, 1963

మరణం రోజున విమ్శోత్తరి దశ: గురు మహాదశ, శని అంతర్ దశ మరియు కుజ ప్రత్యంతర్ దశ. గోచారంలో గురువు రేవతి నక్షత్రంలో, శని ధనిష్ఠలో, కుజుడు జ్యేష్ఠలో ఉన్నారు. లగ్నం నుండి నవతార చక్రం ఉపయోగించి: రేవతి నైధన తారలో, ధనిష్ఠ విపత్ తారలో మరియు జ్యేష్ఠ నైధన తారలో ఉన్నాయి - మరణాన్ని సూచిస్తున్నాయి.

చార్ట్-02: అబ్రహాం లింకన్:

• జన్మ: ఫిబ్రవరి 12, 1809, 12:32 PM, Hodgenville, Kentucky, USA | మరణ తేది: ఏప్రిల్ 15, 1865

మరణం రోజున విమ్శోత్తరి దశ: శని మహాదశ, బుధ అంతర్ దశ మరియు రాహు ప్రత్యంతర్ దశ. గోచారంలో శని చిత్రలో, బుధుడు భరణిలో, రాహువు స్వాతిలో ఉన్నారు. నవతార చక్రం ప్రకారం: చిత్ర నైధన తారలో, భరణి మిత్ర తారలో మరియు స్వాతి ప్రత్యక్ తారలో ఉన్నాయి - మరణాన్ని సూచిస్తున్నాయి.

చార్ట్-03: జేమ్స్ గార్ఫీల్డ్:

• జన్మ: నవంబర్ 19, 1831, 2:00 AM, Orange, Ohio, USA | మరణ తేది: సెప్టెంబర్ 19, 1881

మరణం రోజున విమ్శోత్తరి దశ: గురు మహాదశ, శుక్ర అంతర్ దశ మరియు శని ప్రత్యంతర్ దశ. గోచారంలో గురువు కృత్తికలో, శుక్రుడు ఆశ్లేషలో, శని భరణిలో ఉన్నారు. నవతార చక్రం ప్రకారం: కృత్తిక మిత్ర తారలో, ఆశ్లేష ప్రత్యక్ తారలో మరియు భరణి నైధన తారలో ఉన్నాయి - మరణాన్ని సూచిస్తున్నాయి.

చార్ట్-04: విలియమ్ మెక్‌కిన్లీ:

• జన్మ: జనవరి 29, 1843, 23:43, Niles, Ohio, USA | మరణ తేది: సెప్టెంబర్ 14, 1901

మరణం రోజున విమ్శోత్తరి దశ: శని మహాదశ, చంద్ర అంతర్ దశ మరియు బుధ ప్రత్యంతర్ దశ. గోచారంలో శని పూర్వాషాఢలో, చంద్రుడు మరియు బుధుడు హస్తలో ఉన్నారు. నవతార చక్రం ప్రకారం: పూర్వాషాఢ జన్మ తారలో మరియు హస్త విపత్ తారలో (అంతర్ మరియు ప్రత్యంతర్ దశ అధిపతులు) ఉన్నాయి - మరణాన్ని సూచిస్తున్నాయి.

చార్ట్-05: నేపాల్ రాజు బిరేంద్ర:

• జన్మ: డిసెంబర్ 29, 1944, 12:00 PM, Kathmandu, Nepal | మరణ తేది: జూన్ 1, 2001
మరణం రోజున విమ్శోత్తరి దశ: బుధ మహాదశ, కుజ అంతర్ దశ మరియు చంద్ర ప్రత్యంతర్ దశ. గోచారంలో బుధుడు ఆర్ద్రలో, కుజుడు మూలలో, చంద్రుడు హస్తలో ఉన్నారు. నవతార చక్రం ప్రకారం: ఆర్ద్ర ప్రత్యక్ తారలో, మూల పరమ మిత్ర తారలో మరియు హస్త విపత్ తారలో ఉన్నాయి - మరణాన్ని సూచిస్తున్నాయి.

చార్ట్-06: బేనజీర్ భుట్టో:

• జన్మ: జూన్ 21, 1953, 19:21, Karachi, Pakistan | మరణ తేది: డిసెంబర్ 27, 2007

మరణం రోజున విమ్శోత్తరి దశ: శని మహాదశ, గురు అంతర్ దశ మరియు బుధ ప్రత్యంతర్ దశ. గోచారంలో శని పూర్వ ఫల్గుణిలో, గురువు మూలలో, పూర్వాషాఢ స్వాతిలో ఉన్నారు. నవతార చక్రం ప్రకారం: పూర్వ ఫల్గుణి ప్రత్యక్ తారలో, మూల క్షేమ తారలో మరియు పూర్వాషాఢ ప్రత్యక్ తారలో ఉన్నాయి - మరణాన్ని సూచిస్తున్నాయి.

చార్ట్-07: రణసింహే ప్రేమదాస:

• జన్మ: జూన్ 23, 1923, 3:00 AM, Colombo, Sri Lanka | మరణ తేది: మే 1, 1993

మరణం రోజున విమ్శోత్తరి దశ: బుధ మహాదశ, కుజ అంతర్ దశ మరియు బుధ ప్రత్యంతర్ దశ. గోచారంలో బుధుడు అశ్వినిలో మరియు కుజుడు పుష్యమిలో ఉన్నారు. నవతార చక్రం ప్రకారం: అశ్వని విపత్ తారలో (మహాదశ మరియు ప్రత్యంతర్ దశ అధిపతులు) మరియు పుష్యమి జన్మ తారలో ఉన్నాయి - మరణాన్ని సూచిస్తున్నాయి.

చార్ట్-08: లాల్ బహదూర్ శాస్త్రి:

• జన్మ: అక్టోబర్ 2, 1904, 11:15 AM, Varanasi, India | మరణ తేది: జనవరి 11, 1966

మరణం రోజున విమ్శోత్తరి దశ: బుధ మహాదశ, శని అంతర్ దశ మరియు గురు ప్రత్యంతర్ దశ. గోచారంలో బుధుడు మూలలో, శని పూర్వభాద్రపదలో, గురువు మృగశిరలో ఉన్నారు. నవతార చక్రం ప్రకారం: మూల జన్మ తారలో, పూర్వభాద్రపద నైధన తారలో మరియు మృగశిర ప్రత్యక్ తారలో ఉన్నాయి - మరణాన్ని సూచిస్తున్నాయి.

చార్ట్-09: V.P సింగ్

• జన్మ: జూన్ 25, 1931, 7:30 AM, Allahabad, India | మరణ తేది: నవంబర్ 27, 2008

మరణం రోజున విమ్శోత్తరి దశ: శుక్ర మహాదశ, శుక్ర అంతర్ దశ మరియు గురు ప్రత్యంతర్ దశ. గోచారంలో శుక్రుడు పూర్వాషాఢలో మరియు గురువు ఉత్తరాషాఢలో ఉన్నారు. నవతార చక్రం ప్రకారం: పూర్వాషాఢ నైధన తారలో (మహాదశ మరియు అంతర్ దశ అధిపతులు) మరియు ఉత్తరాషాఢ మిత్ర తారలో ఉన్నాయి - మరణాన్ని సూచిస్తున్నాయి.

చార్ట్-10: P.V నరసింహారావు

• జన్మ: జూన్ 28, 1921, 11:30 AM, Karimnagar, India | మరణ తేది: డిసెంబర్ 23, 2004

మరణం రోజున విమ్శోత్తరి దశ: రాహు మహాదశ, బుధ అంతర్ దశ మరియు బుధ ప్రత్యంతర్ దశ. గోచారంలో రాహువు అశ్వినిలో మరియు బుధుడు జ్యేష్ఠలో ఉన్నారు. నవతార చక్రం ప్రకారం: అశ్వని క్షేమ తారలో మరియు జ్యేష్ఠ విపత్ తారలో (అంతర్ మరియు ప్రత్యంతర్ దశ అధిపతులు) ఉన్నాయి - మరణాన్ని సూచిస్తున్నాయి.

చార్ట్-11: రొనాల్డ్ రీగన్

• జన్మ: ఫిబ్రవరి 6, 1911, 4:16 AM, Tampico, Illinois, USA | మరణ తేది: జూన్ 5, 2004

మరణం రోజున విమ్శోత్తరి దశ: బుధ మహాదశ, రాహు అంతర్ దశ మరియు బుధ ప్రత్యంతర్ దశ. గోచారంలో బుధుడు కృత్తికలో మరియు రాహువు భరణిలో ఉన్నారు. నవతార చక్రం ప్రకారం: కృత్తిక విపత్ తారలో (మహాదశ మరియు ప్రత్యంతర్ దశ అధిపతులు) మరియు భరణి సంపత్ తారలో ఉన్నాయి - మరణాన్ని సూచిస్తున్నాయి.

ముగింపు

ఒక జాతకుడి మరణం నిర్ణయించడంలో ఈ నవతార చక్ర పద్ధతి ఎంత సమర్థంగా ఉందో చూశాము. జాగ్రత్త సూచన: మరణాన్ని వెల్లడించడం జ్యోతిష్కుడు చేయవలసిన చివరి పని, కాబట్టి దయచేసి మీ వివేచనను ఉపయోగించండి. ఈ పద్ధతిని కేవలం విద్యా ప్రయోజనం కోసం నా జ్యోతిష సహోద్యోగులతో పంచుకోవాలనుకుంటున్నాను.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

- పుస్తకం: Brihat Nakshatra by Pt. Sanjay Rath Ji.

* * * *


16. డా. బి.వి. రమణ, 20వ శతాబ్దపు విశ్వ ప్రఖ్యాత జ్యోతిష్య మేధావి


(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Astrological eMagazine, ఆగస్టు 2018 సంచికలో, పేజీ 12 లో ప్రచురించబడింది)

డా. బి.వి. రమణ జ్యోతిష్యాన్ని భారతదేశంలోని చిన్న జ్యోతిష్య సంప్రదాయాల దాటి విస్తరించడం ద్వారా జ్యోతిష్యాన్ని గౌరవప్రదంగా చేసిన వ్యక్తిగా ప్రపంచ జ్యోతిష్య సమాజంలో చాలా ప్రసిద్ధి పొందారు. ఆయన లేకుండా జ్యోతిష్యం నేటి ప్రపంచంలో విస్తృత పాఠకులు పొందేది కాదు. అందుకే ఆయన ఆధునిక కాల వరాహమిహిర అని పిలువబడుతున్నారు. డా. బి.వి. రమణ అనేక జ్యోతిష్య గ్రంథాలు రాశారు. అటువంటి జ్యోతిష్య విద్యార్థులలో ఒకడిగా, ఈ పేపర్ డా. బి.వి. రమణ గారి గురించి రాయడానికి నన్ను నేను గౌరవంగా భావిస్తున్నాను.


• జన్మ తేది: ఆగస్టు 8వ, 1912, జన్మ సమయం: 19:43, జన్మ స్థలం: Bangalore, Karnataka, India.

గమనిక: నేను ఈ విశ్లేషణకు రమణ యొక్క అయనాంశం ఉపయోగించాను. **నిజమైన నోడ్లు ఉపయోగించబడ్డాయి.**





As:	12 Aq 01	Su:	24 Cn 26- AmK	Mo:	25 Ta 08- AK	Ma:	22 Le 49- BK
Me (R):	15 Le 24- MK	Ju:	14 Sc 25- PK	Ve:	3 Le 42- DK	Sa:	11 Ta 37- GK
Ra:	23 Pi 06	Ke:	23 Vi 06	HL:	10 Vi 31	GL:	20 Ta 26



As:	18 Cp 07	**Su:**	9 Aq 57- AmK	**Mo:**	16 Le 11- AK	**Ma:**	25 Li 22- BK
Me (R):	18 Le 37- MK	**Ju:**	9 Sc 43- PK	**Ve:**	3 Ta 21- DK	**Sa:**	14 Ar 29- GK
Ra:	27 Cp 52	**Ke:**	27 Cn 52	**HL:**	4 Ar 36	**GL:**	3 Cn 53

జ్యోతిష్య విద్వాంసుడిగా భౌతిక పరిగణనలకు చాలా పైగా ఉన్న డా. BV రమణ గారిని ధర్మ దృక్కోణం నుండి కూడా లోతుగా అధ్యయనం చేయవచ్చు. పరాశర మహర్షి సూర్యుడు కాలపురుషుడి ఆత్మ అని మరియు ద్వాదశ ఆదిత్యుల నుండి అని పేర్కొన్నారు. డా. బి.వి. రమణ చార్టులో, సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, ఇది వరుణ లేదా అరుణగా సూచించబడింది, శిక్షణ మరియు ఆశీర్వాదాల శక్తి చూపిస్తుంది.

వరుణ జల తత్వానికి అధిపతి మరియు ఏ కర్మ ఫలాల జీవిత అంత్యాన్ని సంకేతిస్తుంది. కర్కాటకం సృష్టి రాశి మరియు ఈ ఆదిత్య రూపం కాలపురుషుని 4వ భావమైన సుఖ భావానికి అనుగుణంగా ఉంటుంది. డా. బి.వి. రమణ కర్మ సిద్ధాంతం మరియు పునర్జన్మలో గొప్ప విశ్వాసులలో ఒకరు.

విష్ణు పురాణంలో, మహర్షి పరాశర రెండు రకాల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తాడు - శబ్ద బ్రహ్మ మరియు పరం బ్రహ్మ. డా. బి.వి. రమణ చార్టులో, గజకేసరి యోగం ఏర్పడింది, అక్కడ గురువు (వేదాలు) ఉచ్ఛ చంద్రుడిని (మన) ప్రభావితం చేస్తున్నాడు, వ్యక్తి వేదాలు/వేదాంగాల నుండి జ్ఞాన సముదాయం పొందే వైపు వెళ్తాడు.

డా. బి.వి. రమణ యొక్క చర ఆత్మ కారకం చంద్రుడు మరియు 4వ భావంలో ఉన్నాడు. చంద్రుడు ఈ భావానికి సహజ కారకుడు కూడా మరియు వృషభంలో ఉచ్ఛలో ఉన్నాడు. ఆత్మ కారకం (AK) చంద్రుడు పుత్ర కారక శనితో వృషభంలో సంయోగంలో ఉండటం వల్ల రాజ యోగం కూడా ఏర్పడింది. ఆత్మ కారకం యొక్క అటువంటి స్థానం అతనికి చాలా ఉన్నత స్థానం ఇచ్చింది మరియు ఆరూఢ లగ్నం (AL)తో దాని స్థానం అతనికి మరణం తర్వాత కూడా శబ్ద బ్రహ్మగా ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుడిగా ప్రపంచ కీర్తి ఇచ్చింది. అతను వృషభంలో

శనితో చంద్రుడు సూచించే రాజరాజేశ్వరి, తల్లి దేవత యొక్క భక్తుడు. పుత్రారూఢ (A5) సంతాన కారక గురువుకు 12వలో ఉంది. పుత్ర కారకం శని మరియు పుత్రారూఢ (A5)తో 6/8 సంబంధం అతని పెద్ద కొడుకు సన్ ప్రకాష్ చాలా చిన్న వయసులో మరణించేలా చేసింది మరియు డా. బి.వి. రమణకు ఏ ఇతర మానవుని వలె కర్మ అనుభవించడానికి కొంచెం దుఃఖం ఇచ్చింది.

ఫలదీపిక శ్లోకం 21 చెప్తుంది, లగ్నాధిపతి, శని మరియు గురువు లగ్నానికి కేంద్ర లేదా కోణంలో ఉచ్చ లేదా స్వ లేదా మిత్ర భావాలలో ఉంటే, విరించి (బ్రహ్మ) యోగం ఏర్పడుతుంది, ఇది జాతకుడికి బ్రహ్మ జ్ఞానం మరియు వేదాంగాల (జ్యోతిష్యం ఒక వేదాంగం) జ్ఞానాన్ని శిష్యుల పెద్ద అనుయాయులతో సహా ఇస్తుంది. ఈ యోగంతో జన్మించడానికి డా. బి.వి. రమణ పూర్వ జన్మలో చాలా తపస్సు, అనుష్ఠానాలు మరియు వేద పాండిత్యంతో హోమాలు చేసి ఉంటారు.

దాని ఫలితంగా అతను వేదాంగ (జ్యోతిష శాస్త్రం) జ్ఞానంతో విరించి యోగంతో జన్మించాడు మరియు దాన్ని విస్తరింపజేస్తాడు.

నాలుగు కేంద్రాలలో మూడు కేంద్రాలు గ్రహాలచే ఆక్రమించబడి చతుస్సాగర యోగం ఏర్పడింది మరియు 9వ అధిపతి శుక్రుడు 10వ అధిపతి కుజుడుతో 7వ భావంలో ఉండటం ధర్మ-కర్మాధి-పతి యోగం ఇచ్చింది, ఇది అతనిని ధర్మాన్ని అనుసరించేలా చేసి డా. బి.వి. రమణకు చాలా గౌరవప్రదమైన పేరు ఇచ్చింది. వృశ్చికంలో గురువు వృషభం నుండి ఉచ్చ చంద్రుడు చేత చూడబడటం డా. బి.వి. రమణను గొప్ప రచయితగా, ముఖ్యంగా జ్యోతిష్య విషయంలో చేసింది.

ప్రపంచంలో మరో డా. బి.వి. రమణ దశాబ్దాలపాటు ఉండరని నాకు ఖచ్చితంగా తెలుసు మరియు నేను ఆయన గ్రంథాలు, సంపాదకీయాలు మరియు వ్యాసాలు చాలా చదివాను మరియు ఈ జ్యోతిష పితామహుడికి నా గౌరవాలు అర్పించడానికి ఈ పేపర్ రాస్తున్నాను.

* * * *

17. విశేష నక్షత్రాలు మరియు ఎన్నికల ఫలితాలు

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో Modern Astrology, సెప్టెంబర్ 2018 సంచికలో, పేజీ 523 లో ప్రచురించబడింది)

ఈ పేపర్లో, విశేష నక్షత్రాలు ఉపయోగించి రాజకీయ/ఎన్నికల ఫలితాలు నిర్ణయించే పద్ధతి పంచుకుంటాను. **“ఎవరు ఎన్నికలు గెలుస్తారు”** సందర్భంలో విశేష నక్షత్రాలు ఏమిటో మరియు వాటిని ఎలా ఉపయోగించాలో ముందుగా వివరిస్తాను.

1. జాతకుడి జన్మ సమయంలో చంద్రుడు ఆక్రమించిన నక్షత్రాన్ని జన్మభ అని పిలుస్తారు మరియు జన్మ (జన్మ) నక్షత్రం అంటారు.
2. జన్మ నక్షత్రం నుండి 4వ నక్షత్రాన్ని జాతి నక్షత్రం అంటారు, దీని అర్థం “కుటుంబం/సమాజం మరియు సంక్షేమ చర్యలు.
3. జన్మ నక్షత్రం నుండి 10వ నక్షత్రాన్ని కర్మ నక్షత్రం అంటారు, దీని అర్థం “వృత్తి” - పని మరియు వృత్తి చూపిస్తుంది.
4. జన్మ నక్షత్రం నుండి 12వ నక్షత్రాన్ని దేశ నక్షత్రం అంటారు, దీని అర్థం “ప్రభుత్వం లేదా దేశ/రాష్ట్రానికి మద్దతు.
5. జన్మ నక్షత్రం నుండి 28వ నక్షత్రాన్ని అభిషేక నక్షత్రం అంటారు, దీని అర్థం “పట్టాభిషేకం” - అధికారం మరియు అధికార పదవి చూపిస్తుంది.
6. జన్మ నక్షత్రం నుండి 16వ నక్షత్రాన్ని సంఘాతిక నక్షత్రం అంటారు, దీని అర్థం “జాతకుడి అప్పులు/ఆర్థికం మరియు సమూహ/సామాజిక కార్యకలాపాలు.
7. జన్మ నక్షత్రం నుండి 18వ నక్షత్రాన్ని సముదాయిక నక్షత్రం అంటారు, దీని అర్థం “జాతకుడు మరియు సమూహం యొక్క మొత్తం శ్రేయస్సు.
8. జన్మ నక్షత్రం నుండి 19వ నక్షత్రాన్ని ఆధాన నక్షత్రం అంటారు, దీని అర్థం “ప్రజ్వలనం మరియు కొత్త చొరవ.

సూత్రాలు:


1. జన్మ చార్టు నుండి శుభ గ్రహాలు మరియు యోగ కారక గ్రహం, ఎన్నికల సమయంలో అభిషేక తార మరియు ఇతర విశేష తారలపై గోచారం చేస్తే, జాతకుడు ఎన్నికలు గెలుస్తాడు.
2. జన్మ చార్టు నుండి శుభ గ్రహాలు మరియు యోగ కారక గ్రహం, ఎన్నికల సమయంలో అభిషేక తార మరియు ఇతర విశేష తారలను చూస్తే, జాతకుడు ఎన్నికలు గెలుస్తాడు.

గమనిక: నేను ఈ విశ్లేషణకు సాంప్రదాయ లాహిరి అయనాంశం ఉపయోగించాను.

ఉదాహరణ-01: శ్రీ. బిల్ క్లింటన్

• జన్మ తేదీ: ఆగస్టు 19, 1946, జన్మ సమయం: 3:44:00, టైమ్ జోన్: 6:00:00 (GMT పశ్చిమం), జన్మ స్థలం: 93 W 36' 00", 33 N 40' 00".

• జాతకుడి జన్మ నక్షత్రం భరణి మరియు చంద్రుడి నుండి విశేష నక్షత్రాలు (తారలు): అశ్విని - అభిషేక (పట్టాభిషేకం) తార. హస్త - దేశ (జాతీయ) తార. అనురాధ - సంఘాతిక (సామాజిక) తార.




As:	9 Cn 35	**Su:**	4 Le 08- GK	**Mo:**	25 Ar 39- AK	**Ma:**	14 Vi 34- MK
Me:	15 Cn 47- BK	**Ju:**	1 Li 32- DK	**Ve:**	19 Vi 14- AmK	**Sa:**	10 Cn 27- PK
Ra:	26 Ta 37	**Ke:**	26 Sc 37	**HL:**	4 Ge 07	**GL:**	5 Pi 24

నవంబర్ 5, 1996 ఎన్నికల రోజున, గోచార గ్రహాలు: సూర్యుడు అభిషేక (పట్టాభిషేకం) తారను చూస్తున్నాడు. గురువు అభిషేక (పట్టాభిషేకం) తారను చూస్తున్నాడు. శని అభిషేక (పట్టాభిషేకం) తార, దేశ (జాతీయ) మరియు సంఘాతిక (సామాజిక) తారలను చూస్తున్నాడు. శుక్రుడు దేశ (జాతీయ) తారలో ఉన్నాడు మరియు దేశ (జాతీయ) తారను కూడా చూస్తున్నాడు. పై అన్ని గ్రహ గోచారాలు విశేష తారలలోకి అతనిని USA అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి దోహదపడ్డాయి.

ఉదాహరణ-02: శ్రీ. బుష్, జార్జ్ W

• జన్మ తేదీ: జులై 6, 1946, జన్మ సమయం: 7:30:00, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), జన్మ స్థలం: 72 W 55' 43", 41 N 18' 29", New Haven, Connecticut, USA.
• జాతకుడి జన్మ నక్షత్రం చిత్ర మరియు విశేష నక్షత్రాలు (తారలు): హస్త - అభిషేక తార.

రోహిణి - ఆధాన (ప్రజ్వలన) తార. అశ్వని - సంఘాతిక (సామాజిక) తార. అనురాధ - జాతి (కుటుంబ/సమాజ) తార. కృత్తిక - సముదాయిక (సామూహిక) తార.



As:	14 Cn 47	**Su:**	20 Ge 41- MK	**Mo:**	23 Vi 38- BK	**Ma:**	16 Le 13- GK
Me:	16 Cn 44- PK	**Ju:**	25 Vi 02- AmK	**Ve:**	28 Cn 24- AK	**Sa:**	3 Cn 24- DK
Ra:	27 Ta 29	**Ke:**	27 Sc 29	**HL:**	20 Le 43	**GL:**	20 Sc 52


మొదటి ఎన్నిక: నవంబర్ 7, 2000 ఎన్నికల రోజున, గోచార గ్రహాలు: గురువు అభిషేక (పట్టాభిషేకం) తారను చూస్తున్నాడు మరియు ఆధాన (కొత్త చొరవ) తారలో ఉన్నాడు. సూర్యుడు సంఘాతిక (సామాజిక) తారను చూస్తున్నాడు. శని సముదాయిక (సామూహిక) తారలో ఉన్నాడు మరియు జాతి (కుటుంబ) తారను చూస్తున్నాడు. అతను USA అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు.

రెండవ ఎన్నిక: నవంబర్ 2, 2004 ఎన్నికల రోజున, గోచార గ్రహాలు: గురువు అభిషేక (పట్టాభిషేకం) తారలో ఉన్నాడు మరియు సముదాయిక (సామూహిక) తారను చూస్తున్నాడు. శుక్రుడు అభిషేక (పట్టాభిషేకం) తారలో ఉన్నాడు మరియు అభిషేక (పట్టాభిషేకం) తారను కూడా చూస్తున్నాడు. సూర్యుడు సంఘాతిక (సామాజిక) తారను చూస్తున్నాడు. బుధుడు జాతి (కుటుంబ) తారలో ఉన్నాడు మరియు జాతి (కుటుంబ) మరియు సముదాయిక (సామూహిక) తారలను కూడా చూస్తున్నాడు. పై అన్ని గ్రహ గోచారాలు అతనిని USA అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి దోహదపడ్డాయి.

ఉదాహరణ-03: శ్రీ. బుష్, జార్జ్ HW

• జన్మ తేది: జూన్ 12, 1924, జన్మ సమయం: 10:30:00, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), జన్మ స్థలం: 71 W 04' 00", 42 N 14' 58", Milton, Massachusetts, USA.

• జాతకుడి జన్మ నక్షత్రం చిత్ర మరియు విశేష నక్షత్రాలు: హస్త - అభిషేక తార. రోహిణి - ఆధాన తార. అశ్వని - సంఘాతిక తార. అనురాధ - జాతి తార. కృత్తిక - సముదాయిక తార.




As:	3 Le 48	**Su:**	28 Ta 31- AK	**Mo:**	24 Vi 24- BK	**Ma:**	2 Aq 39- DK
Me:	6 Ta 33- PK	**Ju (R):**	21 Sc 24- MK	**Ve (R):**	24 Ge 39- AmK	**Sa (R):**	3 Li 02- GK
Ra:	2 Le 27	**Ke:**	2 Aq 27	**HL:**	7 Sc 04	**GL:**	5 Cn 12

నవంబర్ 8, 1988 ఎన్నికల రోజున, గోచార గ్రహాలు: కుజుడు అభిషేక (పట్టాభిషేకం) తారను చూస్తున్నాడు. శుక్రుడు అభిషేక (పట్టాభిషేకం) తారను చూస్తున్నాడు మరియు అభిషేక (పట్టాభిషేకం) తారలో ఉన్నాడు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు సంఘాతిక (సామాజిక) తారను చూస్తున్నారు. గురువు సముదాయిక (సామూహిక) తారలో ఉన్నాడు మరియు జాతి (కుటుంబ) తారను చూస్తున్నాడు. శని కర్మ (పని) తారను చూస్తున్నాడు. పై అన్ని గ్రహ గోచారాలు అతనిని USA అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి దోహదపడ్డాయి.

ఉదాహరణ-04: స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ

• జన్మ తేది: నవంబర్ 19, 1917, జన్మ సమయం: 23:04:00, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), జన్మ స్థలం: 81 E 52' 00", 25 N 28' 00", Allahabad, India.

• జాతకుడి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ మరియు విశేష నక్షత్రాలు: పూర్వాషాఢ - అభిషేక తార. పూర్వ ఫల్గుణి - ఆధాన తార. పుష్యమి - సంఘాతిక తార. ధనిష్ఠ - జాతి తార. మఘ - సముదాయిక తార. భరణి - కర్మ (పని) తార.




As:	25 Cn 51	**Su:**	4 Sc 08- DK	**Mo:**	5 Cp 31- GK	**Ma:**	16 Le 23- BK
Me:	13 Sc 14- PK	**Ju (R):**	14 Ta 60- MK	**Ve:**	21 Sg 00- AmK	**Sa:**	21 Cn 47- AK
Ra:	9 Sg 12	**Ke:**	9 Ge 12	**HL:**	22 Pi 16	**GL:**	20 Ar 33

జనవరి 5వ, 1980 ఎన్నికల రోజున, గోచార గ్రహాలు: సూర్యుడు సహజ రాజు మరియు రాజ్యాన్ని ఇచ్చేవాడు అభిషేక (పట్టాభిషేకం) తారలో ఉన్నాడు. గురువు అభిషేక (పట్టాభిషేకం) తారను చూస్తున్నాడు. శని కర్మ (పని) తారను చూస్తున్నాడు. పై అన్ని గ్రహ గోచారాలు ఆమె అఖండ మెజారిటీతో అధికారంలోకి తిరిగి వచ్చి భారత ప్రధానమంత్రి అవడానికి దోహదపడ్డాయి.

ఉదాహరణ-05: నరేంద్ర మోదీ

• జన్మ తేది: సెప్టెంబర్ 17, 1950, జన్మ సమయం: 9:34:00, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), జన్మ స్థలం: 72 E 38' 21", 23 N 47' 04", Vadnagar, India.

• జాతకుడి జన్మ నక్షత్రం అనురాధ మరియు విశేష నక్షత్రాలు: విశాఖ - అభిషేక తార. పునర్వసు - ఆధాన తార. రోహిణి - సంఘాతిక తార. పూర్వాషాఢ - జాతి తార. ఆర్ద్ర - సమూదాయిక తార. పూర్వభాద్రపద - కర్మ తార. రేవతి - దేశ తార.




As:	12 Li 17	**Su:**	0 Vi 32- DK	**Mo:**	7 Sc 57- BK	**Ma:**	0 Sc 54- PK
Me (R):	0 Vi 51- GK	**Ju (R):**	6 Aq 36- MK	**Ve:**	15 Le 38- AmK	**Sa:**	29 Le 39- AK
Ra:	5 Pi 13	**Ke:**	5 Vi 13	**HL:**	2 Sg 30	**GL:**	20 Ar 38

ఏప్రిల్ 7 మరియు మే 12, 2014 మధ్య జరిగిన ఎన్నికలలో, గోచార గ్రహాలు: కుజుడు అభిషేక (పట్టాభిషేకం) తారను చూస్తున్నాడు మరియు జాతి (కుటుంబ) మరియు దేశ (జాతీయ) తారలను కూడా చూస్తున్నాడు. శని అభిషేక (పట్టాభిషేకం) తారలో ఉన్నాడు మరియు జాతి (కుటుంబ) మరియు సమూదాయిక (సామూహిక) తారలను చూస్తున్నాడు. శని యోగ కారకుడు, 5వ అధికార అధిపతి మరియు జన్మ చార్టులో శుక్రుడుతో (లగ్నాధిపతి) 11వ భావంలో ఉంచబడ్డాడు, శక్తివంతమైన రాజ యోగం ఏర్పడింది. పై అన్ని గ్రహ గోచారాలు అతనిని భారత ప్రధానమంత్రిగా ఎన్నుకోవడానికి దోహదపడ్డాయి.

ఉదాహరణ-06: స్వర్గీయ శ్రీ. రాజీవ్ గాంధీ

• జన్మ తేది: ఆగస్టు 20, 1944, జన్మ సమయం: 07:11:40, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), జన్మ స్థలం: 72 E 49' 00", 18 N 58' 00", Bombay, India.

• జాతకుడి జన్మ నక్షత్రం పూర్వ ఫల్గుణి మరియు విశేష నక్షత్రాలు: మఘ - అభిషేక తార. అశ్వని - ఆధాన తార. పూర్వభాద్రపద - సంఘాతిక తార. చిత్ర - జాతి తార. రేవతి - సమూదాయిక తార. పూర్వాషాఢ - కర్మ తార. అభిజిత్ - దేశ తార.



As:	14 Le 45	**Su:**	3 Le 50- GK	**Mo:**	17 Le 10- BK	**Ma:**	1 Vi 13- DK
Me:	28 Le 34- AK	**Ju:**	12 Le 13- PK	**Ve:**	18 Le 40- AmK	**Sa:**	14 Ge 14- MK
Ra:	2 Cn 49	**Ke:**	2 Cp 49	**HL:**	27 Le 22	**GL:**	2 Li 42


అతని తల్లి అక్టోబర్ 31వ, 1984 న హత్య చేయబడింది మరియు అతను నవంబర్ 3వ, 1984 న భారత ప్రధానమంత్రి అయ్యాడు. ఈ సమయంలో, గోచార గ్రహాలు: సూర్యుడు సమూదాయిక (వృద్ధి, సంగ్రహణ మరియు సామూహిక) తారను మరియు ఆధాన (ప్రజ్వలన లేదా కొత్త చొరవ) తారను చూస్తూ అతనిని శక్తివంతమైన నాయకుడిగా చేస్తున్నాడు. చంద్రుడు అభిషేక (పట్టాభిషేకం) తారను మరియు జన్మ (ఉనికి) తారను చూస్తున్నాడు. గురువు అభిషేక (పట్టాభిషేకం) తారను చూస్తున్నాడు మరియు కర్మ (పని) తారలో ఉన్నాడు. జన్మ చార్టులో,

చంద్రుడు మరియు గురువు లగ్నంలో ఉన్నారు మరియు గజకేసరి యోగం ఇస్తున్నారు. పై అన్ని గ్రహ గోచారాలు అతనిని భారత ప్రధానమంత్రిగా ఎన్నుకోవడానికి దోహదపడ్డాయి.

ఉదాహరణ-07: శ్రీ. టోనీ బ్లెయిర్

• జన్మ తేది: మే 6, 1953, జన్మ సమయం: 06:10:00, టైమ్ జోన్: 1:00:00 (GMT తూర్పు), జన్మ స్థలం: 3 W 12' 00", 55 N 57' 00", Edinburgh, UK.

• జాతకుడి జన్మ నక్షత్రం శ్రవణ మరియు విశేష నక్షత్రాలు: మఘ - అభిషేక తార. అశ్వని - ఆధాన తార. పూర్వభాద్రపద - సంఘాతిక తార. చిత్ర - జాతి తార. రేవతి - సముదాయిక తార. పూర్వాషాఢ - కర్మ తార. అభిజిత్ - దేశ తార.



మే 5వ, 2005 ఎన్నికల రోజున, గోచార గ్రహాలు: గురువు అభిషేక (పట్టాభిషేకం) తారను చూస్తున్నాడు మరియు గురువు ఆధాన (ప్రజ్వలన) తారలో ఉన్నాడు. కుజుడు కర్మ (పని) తారను చూస్తున్నాడు. పై గ్రహ గోచారాలు విశేష తారలలోకి అతనిని UK ప్రధానమంత్రిగా ఎన్నుకోవడానికి దోహదపడ్డాయి.

ముగింపు

రాజకీయ ఎన్నికల ఫలితాలు నిర్ణయించడంలో ఈ ఆర్టికల్/పేపర్ ప్రారంభంలో నిర్ణయించిన సిద్ధాంతాలతో విశేష నక్షత్రాలను ఎంత సమర్థంగా ఉపయోగించగలమో చూశాము. ఉద్యోగ పదోన్నతి, ఉద్యోగ అవనమనం, ఉద్యోగ నష్టం, కొత్త ఉద్యోగం, ఉద్యోగ బదిలీ మరియు ఉద్యోగ విరమణ మొదలైన కర్మ/ఉద్యోగ సంబంధిత విషయాలు నిర్ణయించడానికి కూడా ఈ విశేష నక్షత్రాలు ఉపయోగించవచ్చు.

* * * *

18. కేవలం కుమార్తెలే సంతానంగా వచ్చే సంయోగాలు

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Planets & Forecast, అక్టోబర్ 2018 సంచికలో, పేజీ 31 లో ప్రచురించబడింది)


కొన్నిసార్లు ఒక జంట మనం దగ్గరికి వచ్చి సంతానం పొందే యోగం ఉందా అని అడుగుతారు మరియు కొన్నిసార్లు మగ పిల్లాడు పొందే యోగం ఉందా లేదా ఆడ పిల్ల పొందే యోగం ఉందా అని కూడా అడుగుతారు. కాబట్టి, ఈ పేపర్లో కేవలం ఆడ పిల్లలే సంతానంగా వచ్చే చార్టు నిర్ణయించే పద్ధతి పంచుకుంటాను.

సూత్రాలు:


1. రాశి (D-1) లో 5వ అధిపతి తీసుకొని నవాంశ (D-9) లో ఎక్కడ ఉంచబడ్డాడో చూడండి.
2. 5వ అధిపతి యొక్క నక్షత్రం గమనించండి.
3. నవాంశ (D-9) లో రాశి 5వ అధిపతి యొక్క నిక్షేపకుడు తీసుకొని దాని నక్షత్రం గమనించండి.
4. పై రెండు నక్షత్రాలు ఒకటే అవుతాయి లేదా అదే గ్రహ అధిపత్యం కలిగి ఉంటాయి.

ఉదాహరణ చార్టు-01:

• జన్మ తేది: జనవరి 13, 1960, జన్మ సమయం: 0:30:00, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), స్థలం: 79 E 38' 00", 18 N 01' 00", Hanamkonda, India



As:	1 Li 18	Su:	28 Sg 18- AK	Mo:	14 Ge 60- GK	Ma:	5 Sg 40- DK
Me:	19 Sg 46- BK	Ju:	27 Sc 59- AmK	Ve:	19 Sc 14- MK	Sa:	17 Sg 33- PK
Ra:	3 Vi 41	Ke:	3 Pi 41	HL:	17 Ge 52	GL:	3 Vi 21




As:	11 Li 43	**Su:**	14 Sg 42- AK	**Mo:**	14 Aq 58- GK	**Ma:**	20 Ta 60- DK
Me:	27 Vi 50- BK	**Ju:**	11 Pi 48- AmK	**Ve:**	23 Sg 04- MK	**Sa:**	7 Vi 59- PK
Ra:	3 Aq 05	**Ke:**	3 Le 05	**HL:**	10 Pi 49	**GL:**	0 Aq 08


రాశి చార్టులో, 5వ అధిపతి శని, పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. నవాంశ (D-9) లో, శని కన్యా రాశిలో (జత రాశి) ఉంచబడ్డాడు మరియు దాని నిక్షేపకుడు బుధుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. నక్షత్ర అధిపతి శుక్రుడు మరియు పూర్వాషాఢ స్త్రీ నక్షత్రం. ఈ జాతకుడికి కేవలం కుమార్తెలే సంతానంగా వచ్చారు.

ఉదాహరణ చార్టు-02:

• జన్మ తేది: జూన్ 11, 1971, జన్మ సమయం: 16:30:00, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), స్థలం: 80 E 27' 00", 16 N 18' 00", Guntur, India



As:	28 Li 03	**Su:**	26 Ta 26- AmK	**Mo:**	26 Sg 51- AK	**Ma:**	23 Cp 21- BK
Me:	14 Ta 40- MK	**Ju (R):**	5 Sc 48- PK	**Ve:**	5 Ta 32- DK	**Sa:**	5 Ta 40- GK
Ra:	22 Cp 24	**Ke:**	22 Cn 24	**HL:**	21 Ar 29	**GL:**	29 Le 43




As:	12 Ge 29	Su:	27 Le 50- AmK	Mo:	1 Sg 38- AK	Ma:	0 Le 09- BK
Me:	12 Ta 01- MK	Ju (R):	22 Le 09- PK	Ve:	19 Aq 51- DK	Sa:	20 Aq 59- GK
Ra:	21 Cn 32	Ke:	21 Cp 32	HL:	13 Li 22	GL:	27 Sg 31


రాశి చార్టులో, 5వ అధిపతి శని, కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు. నవాంశ (D-9) లో, శని కుంభ రాశిలో (బేసి రాశి) ఉంచబడ్డాడు మరియు దాని నిక్షేపకుడు శని స్వయంగా, వాస్తవానికి కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు. నక్షత్ర అధిపతి సూర్యుడు మరియు కృత్తిక స్త్రీ నక్షత్రం. ఈ జాతకుడికి కూడా కేవలం కుమార్తెలే సంతానంగా వచ్చారు.

ఉదాహరణ చార్టు-03:

• జన్మ తేది: ఏప్రిల్ 2, 1966, సమయం: 15:40:00, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), స్థలం: 78 E 30' 00", 17 N 27' 00", Secunderabad, India



As:	9 Le 18	Su:	18 Pi 51- MK	Mo:	6 Le 24- PK	Ma:	24 Pi 59- BK
Me (R):	29 Aq 30- AK	Ju:	1 Ge 10- DK	Ve:	2 Aq 31- GK	Sa:	29 Aq 14- AmK
Ra:	2 Ta 50	Ke:	2 Sc 50	HL:	1 Cp 28	GL:	5 Pi 60




As:	23 Ge 45	**Su:**	19 Sg 35- MK	**Mo:**	27 Ta 38- PK	**Ma:**	14 Aq 54- BK
Me (R):	25 Ge 29- AK	**Ju:**	10 Li 26- DK	**Ve:**	22 Li 42- GK	**Sa:**	23 Ge 10- AmK
Ra:	25 Cp 28	**Ke:**	25 Cn 28	**HL:**	13 Cp 14	**GL:**	23 Le 57


రాశి చార్టులో, 5వ అధిపతి గురువు, మృగశిర నక్షత్రంలో ఉన్నాడు. నవాంశ (D-9) లో, గురువు తులా రాశిలో (బేసి రాశి) ఉంచబడ్డాడు మరియు దాని నిక్షేపకుడు శుక్రుడు ధనిష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. మృగశిర మరియు ధనిష్ఠ నక్షత్ర అధిపతి కుజుడు. మృగశిర తటస్థ నక్షత్రం మరియు ధనిష్ఠ స్త్రీ నక్షత్రం. ఈ జాతకుడికి కూడా కేవలం కుమార్తెలే సంతానంగా వచ్చారు.

ఉదాహరణ చార్టు-04:

• జన్మ తేది: సెప్టెంబర్ 24, 1961, సమయం: 16:30:00, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), స్థలం: 81 E 08' 00", 16 N 10' 00", Machilipatnam, India



As:	11 Aq 05	**Su:**	7 Vi 50- AmK	**Mo:**	7 Pi 31- MK	**Ma:**	1 Li 44- DK
Me:	3 Li 25- GK	**Ju:**	3 Cp 60- PK	**Ve:**	7 Le 40- BK	**Sa (R):**	29 Sg 56- AK
Ra:	3 Le 33	**Ke:**	3 Aq 33	**HL:**	23 Cn 23	**GL:**	17 Sc 19




As:	9 Cp 42	**Su:**	10 Pi 34- AmK	**Mo:**	7 Vi 36- MK	**Ma:**	15 Li 34- DK
Me:	0 Sc 49- GK	**Ju:**	5 Aq 60- PK	**Ve:**	8 Ge 59- BK	**Sa (R):**	29 Sg 20- AK
Ra:	2 Ta 00	**Ke:**	2 Sc 00	**HL:**	0 Aq 23	**GL:**	5 Sg 54


రాశి చార్టులో, 5వ అధిపతి బుధుడు, చిత్ర నక్షత్రంలో ఉన్నాడు. నవాంశ (D-9) లో, బుధుడు వృశ్చిక రాశిలో (జత రాశి) ఉంచబడ్డాడు మరియు దాని నిక్షేపకుడు కుజుడు చిత్ర నక్షత్రంలో ఉన్నాడు. నక్షత్ర అధిపతి కుజుడు మరియు చిత్ర స్త్రీ నక్షత్రం. ఈ జాతకుడికి కూడా కేవలం కుమార్తెలే సంతానంగా వచ్చారు.

ఉదాహరణ చార్టు-05:

• జన్మ తేది: మే 27, 1971, సమయం: 6:30:00, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), స్థలం: 80 E 55' 00", 16 N 01' 00", Avanigadda, India



As:	24 Ta 25	**Su:**	11 Ta 40- PK	**Mo:**	14 Ge 10- MK	**Ma:**	17 Cp 34- AmK
Me:	18 Ar 11- AK	**Ju (R):**	7 Sc 40- GK	**Ve:**	16 Ar 51- BK	**Sa:**	3 Ta 43- DK
Ra:	23 Cp 42	**Ke:**	23 Cn 42	**HL:**	7 Ge 43	**GL:**	16 Cn 51




As:	9 Le 44	**Su:**	14 Ar 58- PK	**Mo:**	7 Aq 27- MK	**Ma:**	8 Ge 08- AmK
Me:	13 Vi 39- AK	**Ju (R):**	8 Vi 57- GK	**Ve:**	1 Vi 37- BK	**Sa:**	3 Aq 25- DK
Ra:	3 Le 18	**Ke:**	3 Aq 18	**HL:**	9 Sg 27	**GL:**	1 Sg 39


రాశి చార్టులో, 5వ అధిపతి బుధుడు, భరణి నక్షత్రంలో ఉన్నాడు. నవాంశ (D-9) లో, బుధుడు కన్యా రాశిలో (జత రాశి) ఉంచబడ్డాడు మరియు దాని నిక్షేపకుడు బుధుడే, వాస్తవానికి భరణి నక్షత్రంలో ఉన్నాడు. నక్షత్ర అధిపతి శుక్రుడు మరియు భరణి స్త్రీ నక్షత్రం. ఈ జాతకుడికి కూడా కేవలం కుమార్తెలే సంతానంగా వచ్చారు.

ఉదాహరణ చార్టు-06:

- జన్మ తేది: నవంబర్ 4, 1946, సమయం: 18:00:00, టైమ్ జోన్: 6:00:00 (GMT పశ్చిమం), స్థలం: 102 W 04' 39", 31 N 59' 50", Midland, Texas, USA



As:	21 Ar 20	**Su:**	18 Li 52- AmK	**Mo:**	21 Aq 53- AK	**Ma:**	5 Sc 38- DK
Me:	11 Sc 49- PK	**Ju:**	15 Li 36- BK	**Ve (R):**	8 Sc 10- GK	**Sa:**	15 Cn 33- MK
Ra:	19 Ta 01	**Ke:**	19 Sc 01	**HL:**	12 Vi 45	**GL:**	19 Cp 15




As:	12 Li 01	**Su:**	19 Pi 49- AmK	**Mo:**	16 Ar 58- AK	**Ma:**	20 Le 42- DK
Me:	16 Li 22- PK	**Ju:**	20 Aq 20- BK	**Ve (R):**	13 Vi 26- GK	**Sa:**	19 Sc 58- MK
Ra:	21 Ge 11	**Ke:**	21 Sg 11	**HL:**	24 Ar 44	**GL:**	23 Ge 12


రాశి చార్టులో, 5వ అధిపతి సూర్యుడు, స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. నవాంశ (D-9) లో, సూర్యుడు మీన రాశిలో (జత రాశి) ఉంచబడ్డాడు మరియు దాని నిక్షేపకుడు గురువు స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. నక్షత్ర అధిపతి రాహువు మరియు స్వాతి స్త్రీ నక్షత్రం. ఈ జాతకుడికి కూడా కేవలం కుమార్తెలే సంతానంగా వచ్చారు.

ఉదాహరణ చార్టు-07:

• జన్మ తేది: ఏప్రిల్ 14, 1980, సమయం: 12:00:00, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), స్థలం: 81 E 06' 00", 16 N 42' 00", Eluru, India



As:	2 Cn 14	**Su:**	0 Ar 53- DK	**Mo:**	18 Pi 18- AmK	**Ma:**	2 Le 40- GK
Me:	5 Pi 52- PK	**Ju (R):**	6 Le 53- MK	**Ve:**	16 Ta 23- BK	**Sa (R):**	27 Le 49- AK
Ra:	4 Le 13	**Ke:**	4 Aq 13	**HL:**	3 Li 21	**GL:**	7 Cn 24



As:	20 Cn 02	**Su:**	8 Ar 00- DK	**Mo:**	14 Sg 43- AmK	**Ma:**	23 Ar 58- GK
Me:	22 Le 49- PK	**Ju (R):**	1 Ge 60- MK	**Ve:**	27 Ta 24- BK	**Sa (R):**	10 Sg 17- AK
Ra:	7 Ta 53	**Ke:**	7 Sc 53	**HL:**	0 Sc 05	**GL:**	6 Vi 33

రాశి చార్టులో, 5వ అధిపతి కుజుడు, మఘ నక్షత్రంలో ఉన్నాడు. నవాంశ (D-9) లో, కుజుడు మేష రాశిలో ఉంచబడ్డాడు మరియు దాని నిక్షేపకుడు కుజుడే, వాస్తవానికి మఘ నక్షత్రంలో ఉన్నాడు. నక్షత్ర అధిపతి కేతువు మరియు మఘ స్త్రీ నక్షత్రం. ఈ జాతకుడికి కూడా కేవలం కుమార్తెలే సంతానంగా వచ్చారు.

ముగింపు

సాంప్రదాయ లాహిరి అయనాంశం ఉపయోగించి రాశిలో 5వ అధిపతిని నవాంశలో మరియు దాని నిక్షేపకుని నక్షత్రాన్ని ఉపయోగించి కేవలం కుమార్తెలే సంతానంగా వచ్చే విషయం ఎంత సమర్థంగా నిర్ణయించగలమో చూశాము.

* * * *

19. బాలారిష్ట లేదా శిశు మరణాల నిర్ణయం

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Astrological eMagazine, అక్టోబర్ 2018 సంచికలో, పేజీ 15 లో ప్రచురించబడింది)

జన్మ తీసుకున్న తర్వాత కొందరు నూతన జాతకులు ప్రమాదాలు, వ్యాధులు లేదా మరణం రూపంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. అకాల మరణ సంభావ్యత జన్మ నుండి 24వ సంవత్సరం గడిచే వరకు జాతకుడిని వెంటాడుతుంది. ఈ 24 సంవత్సరాలు: 0-12 సంవత్సరాల వయసులో బాలారిష్ట మరియు 12-24 సంవత్సరాల వయసులో యోగారిష్ట. 8 సంవత్సరాల వయసు లేదా అంతకంటే తక్కువ వయసు జాతకుడికి బాలారిష్ట సూత్రాలు పూర్తిగా వర్తింపజేయబడతాయి.


బాలారిష్ట సూత్రాలు:

1) మారణ కారక స్థానం (MKS): చంద్రుడు 8వలో, రాహువు 9వలో, శని లగ్నంలో, గురువు 3వలో, కుజుడు 7వలో, శుక్రుడు 6వలో
2) చంద్రుడు శని లేదా కుజుడి దృష్టిలో ఉండి శుభ దృష్టి లేకపోతే
3) వారాధిపతి దుష్టానాధిపతితో ఉంటే లేదా దుష్టానాధిపతితో పరివర్తన కలిగి ఉంటే
4) చంద్రుడు నీచలో లేదా దుష్టానాలలో (6, 8, 12) ఉంటే
5) లగ్నాధిపతి దుష్టానాలలో (6, 8, 12) ఉంటే
6) సూర్యుడు దుష్టానాలలో (6, 8, 12) ఉంటే
7) వారాధిపతి దుష్టానాలలో (6, 8, 12) ఉంటే
8) చంద్రుడు లగ్నం నుండి 2వ లేదా 12వలో ఉంటే
9) చంద్రుడు మృత్యుభగ పొంది లగ్నం నుండి కేంద్రంలో లేదా 8వలో ఉంటే
   మృత్యుభగాలు: మేషం-26 డిగ్రీలు, వృషభం-12 డిగ్రీలు, మిథుని-13 డిగ్రీలు, కర్కాటకం-25 డిగ్రీలు, సింహం-24 డిగ్రీలు, కన్య-11 డిగ్రీలు, తులా-26 డిగ్రీలు, వృశ్చికం-14 డిగ్రీలు, ధనుస్సు-13 డిగ్రీలు, మకరం-25 డిగ్రీలు, కుంభం-5 డిగ్రీలు మరియు మీనం-12 డిగ్రీలు.

గమనిక: నేను కొన్ని వ్యక్తిగతంగా సేకరించిన చార్టులు ఉపయోగించి ఈ ఉదాహరణ చార్టులు చిత్ర-పక్ష అయనాంశం, భావ/చాలిత చక్రంతో రూపొందించాను.

ఉదాహరణ-01

• జన్మ తేది: ఏప్రిల్ 17, 2010, జన్మ సమయం: 19:35:00, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), స్థలం: Bangalore, India.




As:	22 Li 27	Su:	1 Pi 16- DK	Mo:	3 Ta 44- PiK	Ma:	1 Cn 35- MK
Me:	17 Ar 38- BK	Ju:	2 Aq 56- AK	Ve:	0 Ar 27- AmK	Sa (R):	17 Vi 59- GK
Ra:	9 Sg 13- PK	Ke:	9 Ge 13	HL:	25 Ta 03	GL:	0 Cp 43

చంద్రుడు 8వలో మారణ కారక స్థానంలో (MKS) ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. చంద్రుడు దుష్టానం (8వ) లో కూడా ఉంచబడ్డాడు, సిద్ధాంతం-4 ప్రకారం. సూర్యుడు దుష్టానం (6వ)లో ఉన్నాడు, సిద్ధాంతం-6 ప్రకారం. వారాధిపతి (శని) దుష్టానం (12వ)లో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-7 ప్రకారం. చంద్రుడు మృత్యుభగ పొంది లగ్నం నుండి 8వలో ఉన్నాడు, సిద్ధాంతం-9 ప్రకారం.

ఉదాహరణ-02

• జన్మ తేది: సెప్టెంబర్ 11, 1978, జన్మ సమయం: 17:00:00, టైమ్ జోన్: 2:00:00 (GMT తూర్పు), స్థలం: 5 E 44' 00", 45 N 38' 00", Paris, France.




As:	8 Sg 44	Su:	14 Le 51- AK	Mo:	11 Sg 24- AmK	Ma:	8 Vi 42- DK
Me:	23 Le 21- PiK	Ju:	8 Cn 45- GK	Ve:	2 Li 54- MK/PK	Sa:	21 Le 00- BK
Ra:	29 Le 09	Ke:	29 Aq 09	HL:	8 Ge 50	GL:	29 Vi 49

రాహువు 9వలో మారణ కారక స్థానంలో (MKS) ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. చంద్రుడు కుజుడి దృష్టిలో ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. వారాధిపతి (చంద్రుడు) దుష్టానాధిపతి (చంద్రుడు)తో (గురువు) పరివర్తన కలిగి ఉన్నాడు, సిద్ధాంతం-3 ప్రకారం. లగ్నాధిపతి (గురువు) దుష్టానం (8వ)లో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-5 ప్రకారం. చంద్రుడు మృత్యుభగ పొంది కేంద్రంలో ఉన్నాడు, సిద్ధాంతం-9 ప్రకారం.

ఉదాహరణ-03

• జన్మ తేది: నవంబర్ 25, 1986, జన్మ సమయం: 12:00:00, టైమ్ జోన్: 6:00:00 (GMT పశ్చిమం), స్థలం: 97 W 06' 28", 32 N 44' 08", Arlington, Texas




As:	29 Cp 58	**Su:**	25 Sc 32- GK	**Mo:**	15 Le 03- AK	**Ma:**	24 Aq 49- DK
Me:	3 Li 23- AmK	**Ju:**	28 Aq 16- BK	**Ve (R):**	11 Li 01- PiK	**Sa:**	7 Sc 22- MK/PK
Ra:	26 Pi 43	**Ke:**	26 Vi 43	**HL:**	2 Pi 23	**GL:**	27 Sc 39

చంద్రుడు 8వలో మారణ కారక స్థానంలో (MKS) ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. చంద్రుడు కుజుడి దృష్టిలో ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. వారాధిపతి (కుజుడు) దుష్టాన 12వ అధిపతి (గురువు)తో ఉన్నాడు, సిద్ధాంతం-3 ప్రకారం. చంద్రుడు దుష్టానం (8వ)లో కూడా ఉన్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం. చంద్రుడు మృత్యుభగ పొంది 8వలో ఉన్నాడు, సిద్ధాంతం-9 ప్రకారం.

ఉదాహరణ-04

• జన్మ తేది: ఫిబ్రవరి 12, 1985, జన్మ సమయం: 01:40:00, టైమ్ జోన్: 1:00:00 (GMT తూర్పు), స్థలం: 1 E 05' 00", 49 N 26' 00", Rouen, France




As:	15 Li 38	**Su:**	26 Cp 27- AK	**Mo:**	21 Li 11- AmK	**Ma:**	0 Pi 08- PiK
Me:	6 Cp 21- BK	**Ju:**	8 Cp 17- GK	**Ve:**	12 Pi 30- MK/PK	**Sa:**	6 Li 07- DK
Ra:	22 Ar 29	**Ke:**	22 Li 29	**HL:**	6 Cn 33	**GL:**	21 Vi 41

శుక్రుడు మారణ కారక స్థానంలో (MKS) 6వలో ఉంచబడ్డాడు మరియు శని లగ్నంలో మారణ కారక స్థానంలో (MKS) ఉన్నాడు, సిద్ధాంతం-1 ప్రకారం. చంద్రుడు కుజుడి దృష్టిలో ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. లగ్నాధిపతి (శుక్రుడు) దుష్టానం (6వ)లో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-5 ప్రకారం. చంద్రుడు మృత్యుభగ పొంది కేంద్రంలో ఉన్నాడు, సిద్ధాంతం-9 ప్రకారం.

ఉదాహరణ-05

• జన్మ తేది: జూన్ 26, 1947, జన్మ సమయం: 11:26:00, టైమ్ జోన్: 8:00:00 (GMT పశ్చిమం), స్థలం: 118 W 14' 34", 34 N 03' 08", Los Angeles, California, USA




As:	11 Vi 39	**Su:**	11 Ge 01- PK	**Mo:**	2 Li 02- AK	**Ma:**	4 Ta 09- DK
Me:	28 Cn 50- GK	**Ju (R):**	16 Sc 05- AmK	**Ve:**	23 Ge 09- BK	**Sa:**	9 Cn 22- PiK
Ra:	21 Ta 39- MK	**Ke:**	21 Sc 39	**HL:**	3 Cp 52	**GL:**	23 Sc 10

గురువు 3వ భావం మారణ కారక స్థానంలో (MKS) ఉంచబడ్డాడు, రాహువు 9వ మారణ కారక స్థానంలో (MKS) ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. చంద్రుడు లగ్నం నుండి 2వ భావంలో ఉన్నాడు, సిద్ధాంతం-8 ప్రకారం.

ఉదాహరణ-06

• జన్మ తేది: మే 28, 1992, జన్మ సమయం: 07:10:00, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), స్థలం: 78 E 28' 00", 17 N 23' 00", Hyderabad, India




As:	2 Ge 24	Su:	29 Ta 06- PiK	Mo:	16 Ar 45- MK	Ma:	28 Ar 07- AmK
Me:	19 Ta 17- GK/DK	Ju:	17 Le 50- PK	Ve:	18 Ta 36	Sa:	12 Aq 36- AK
Ra:	4 Sg 16- BK	Ke:	4 Ge 16	HL:	21 Cn 17	GL:	24 Vi 32

గురువు 3వ భావం మారణ కారక స్థానంలో (MKS) ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. లగ్నాధిపతి (బుధుడు) దుష్టానాలలో (12వ భావం) ఉంచబడ్డాడు, సిద్ధాంతం-5 ప్రకారం. సూర్యుడు దుష్టానాలలో (12వ భావం) ఉంచబడ్డాడు, సిద్ధాంతం-6 ప్రకారం.

ఉదాహరణ-07

• జన్మ తేది: మార్చి 4, 2010, జన్మ సమయం: 09:30:00, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), స్థలం: 82 W 27' 31", 27 N 56' 50", Tampa, Florida, USA




As:	28 Ar 41	Su:	29 Aq 09- AK	Mo:	28 Li 10- BK	Ma (R):	28 Cn 43- GK
Me:	11 Aq 55- MK/PK	Ju:	0 Aq 41- AmK	Ve:	21 Pi 21- DK	Sa (R):	17 Vi 31- PiK
Ra:	19 Sg 28	Ke:	19 Ge 28	HL:	5 Ta 54	GL:	1 Vi 01

రాహువు 9వ మారణ కారక స్థానంలో (MKS) ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. చంద్రుడు కుజుడి దృష్టిలో ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. వారాధిపతి (గురువు) దుష్టానాధిపతి (బుధుడు)తో ఉన్నాడు, సిద్ధాంతం-3 ప్రకారం.

ఉదాహరణ-08

• జన్మ తేది: అక్టోబర్ 13, 2011, జన్మ సమయం: 14:43:00, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), స్థలం: 82 E 01' 00", 16 N 35' 00", Amalapuram, India.



As:	14 Aq 49	**Su**:	21 Li 01- AmK	**Mo**:	27 Ar 39- GK	**Ma**:	3 Le 38- BK
Me:	22 Li 54- DK	**Ju (R)**:	29 Ar 55- MK/PK	**Ve**:	10 Li 13- PiK	**Sa**:	24 Li 56- AK
Ra:	14 Sg 22	**Ke**:	14 Ge 22	**HL**:	15 Cn 56	**GL**:	23 Le 19

కుజుడు 7వ మారణ కారక స్థానంలో (MKS) ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. వారాధిపతి (గురువు) దుష్టానాధిపతి (చంద్రుడు)తో ఉన్నాడు, సిద్ధాంతం-3 ప్రకారం.

ముగింపు

ఈ ఆర్టికల్/పేపర్ ప్రారంభంలో నిర్ణయించిన సూత్రాలు ఉపయోగించి కొందరి జాతకాలు ఎంత సమర్థంగా విశ్లేషించగలమో చూశాము. జాగ్రత్త సూచన: మరణాన్ని వెల్లడించడం జ్యోతిష్కుడు చేయవలసిన చివరి పని, కాబట్టి దయచేసి మీ వివేచనను ఉపయోగించండి. బాలారిష్ట దుర్యోగాన్ని రద్దు చేసే కొన్ని బాలారిష్ట యోగ భంగాలు ఉన్నాయి, వాటిని తర్వాత పేపర్లో రాస్తాను.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1) ఆర్టికల్/పేపర్ “Astrology and Infant Mortality” by M. Ramakrishna Bhat, The Astrological Magazine, January 1959, Vol. 48, No. 1.
2) ఆర్టికల్/పేపర్ “The Moon and Infant Mortality” by P. Damodaran Nair, The Astrological Magazine, January 1969, Vol. 58, No. 1.
3) ఆర్టికల్/పేపర్ “Balarishta and Arishta-Bhanga” by Gomathi Annapurni, The Astrological Magazine, May 1990, Vol. 79, No. 5.
4) ఆర్టికల్/పేపర్ “Combinations for Infant Mortality” by Dr. M. Damodar Pai, The Astrological Magazine, August 1998, Vol. 87, No. 8.

* * * *

20. ఈ ఇద్దరు జాతకులు వివాహం చేసుకుంటారా అని నిర్ణయించడం

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Astrological eMagazine, నవంబర్ 2018 సంచికలో, పేజీ 23 లో ప్రచురించబడింది)

The Astrological eMagazine యొక్క ఫిబ్రవరి 2018 సంచికలో, “ఈ సరళమైన పద్ధతి ఉపయోగించి భర్త జాతకం నుండి భార్య చంద్ర రాశి నిర్ణయించడం” అనే పద్ధతిని చర్చించాను. ఈ పేపర్లో, ఒక అబ్బాయి మరియు అమ్మాయి వివాహం చేసుకుంటారా లేదా అని నిర్ణయించే మరొక పద్ధతి పంచుకుంటాను. 2వ భావం కుటుంభ భావం మరియు గోత్ర భావంగా కూడా పరిగణించబడుతుంది, అంటే కుటుంబ వంశం కొనసాగించడం. గోత్ర అభివృద్ధి (కుటుంబ వృద్ధి) అమ్మాయి (స్త్రీ) చార్టు నుండి 2వ భావం మరియు దాని అధిపతి ఉపయోగించి చూడవచ్చు. నేను అమ్మాయి చార్టును ప్రాథమిక చాలకంగా తీసుకొని ఈ సూత్రాలు వివరించాను.

సూత్రాలు:

1) భార్య యొక్క 2వ భావాధిపతి భర్త యొక్క 2వ భావాన్ని చూస్తున్నాడు
2) భార్య యొక్క 2వ భావంలో ఉన్న గ్రహ(లు) భర్త యొక్క 2వ భావంలో వలే ఉన్నాయి
3) భార్య యొక్క 2వ భావాధిపతి భర్త యొక్క 2వ భావాధిపతిని చూస్తున్నాడు
4) భార్య యొక్క 2వ భావాధిపతి మరియు భర్త యొక్క 2వ భావాధిపతి భర్త చార్టులో సంయోగంలో ఉన్నారు
5) భార్య యొక్క 2వ భావాధిపతి నక్షత్ర అధిపతి భర్త యొక్క 2వ భావాధిపతి వలే ఉంది
6) భార్య యొక్క 2వ భావాధిపతి భర్త యొక్క 2వ భావాధిపతి నక్షత్ర అధిపతి వలే ఉంది
7) భార్య యొక్క 2వ భావాధిపతి నక్షత్ర అధిపతి భర్త యొక్క 2వ భావాధిపతి నక్షత్ర అధిపతి వలే ఉంది.

గమనికలు:


1) కుంభానికి సహ-అధిపతులుగా శని మరియు రాహువు మరియు వృశ్చికానికి కుజుడు మరియు కేతువు పరిగణించాము.


2) ఈ ఉదాహరణ చార్టులు రూపొందించడానికి పుష్య-పక్ష అయనాంశం మరియు భావ/చాలిత చక్రం ఉపయోగించాము.

ఉదాహరణ-01:


• భార్య పుట్టిన తేదీ: జూన్ 30, 1982, 13:40, Hyderabad, Telangana, India


• భర్త పుట్టిన తేదీ: మే 2, 1975, 05:45, Visakhapatnam, Andhra Pradesh, India





As:	6 Li 17	**Su:**	11 Ge 33- MK	**Mo:**	21 Li 20- GK	**Ma:**	21 Vi 41- BK
Me:	26 Ge 51- AK	**Ju:**	1 Li 33- DK	**Ve:**	19 Ta 05- PK	**Sa:**	18 Li 05- AmK
Ra:	27 Cn 53	**Ke:**	27 Cp 53	**HL:**	29 Aq 19	**GL:**	0 Aq 11






As:	5 Ar 08	**Su:**	7 Ar 20- MK	**Mo:**	4 Cp 00- GK	**Ma:**	16 Aq 50- AmK
Me:	17 Ar 21- DK	**Ju:**	2 Pi 49- PK	**Ve:**	8 Ta 06- AK	**Sa:**	4 Ge 38- BK
Ra:	8 Sc 04	**Ke:**	8 Ta 04	**HL:**	26 Ar 17	**GL:**	9 Ar 48


ఎడమ వైపు చార్టు భార్య భావ/చాలిత చార్టు మరియు కుడి వైపు చార్టు భర్త భావ/చాలిత చార్టు. భార్య చార్టులో 2వ అధిపతి కుజుడు భర్త యొక్క 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-1 ప్రకారం. భార్య చార్టులో 2వ అధిపతి కుజుడు భర్త యొక్క 2వ భావాధిపతి శుక్రుడిని చూస్తున్నాడు, సిద్ధాంతం-3 ప్రకారం. భార్య 2వ సహ-అధిపతి కేతువు భర్త 2వ భావంలో ఉన్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం. భార్య 2వ సహ-అధిపతి కేతువు పూర్వాషాఢ నక్షత్రంలో ఉండి దాని అధిపతి శుక్రుడు, అతను భర్త 2వ అధిపతి, సిద్ధాంతం-5 ప్రకారం. భార్య 2వ అధిపతి కుజుడు, అతను భర్త 2వ అధిపతి శుక్రుడి నక్షత్రం (మృగశిర) అధిపతి వలే ఉన్నాడు, సిద్ధాంతం-6 ప్రకారం.

ఉదాహరణ-02

- భార్య పుట్టిన తేదీ: నవంబర్ 30, 1980, 08:00, Suryapet, Andhra Pradesh, India
- భర్త పుట్టిన తేదీ: జూన్ 21, 1971, 06:00, Madanapalle, Andhra Pradesh, India



As:	15 Sg 42	Su:	10 Sc 10- MK	Mo:	18 Vi 57- AmK	Ma:	22 Sg 46- BK/GK
Me:	11 Sc 02- AK	Ju:	20 Vi 51	Ve:	4 Li 52- PiK	Sa:	6 Vi 48- PK
Ra:	28 Cn 35- DK	Ke:	28 Cp 35	HL:	2 Cp 44	GL:	21 Pi 35




As:	3 Ge 29	Su:	20 Ge 01- GK	Mo:	11 Ta 30- BK	Ma:	24 Aq 13- AK
Me:	15 Ge 54	Ju (R):	13 Sc 13- DK	Ve:	4 Ta 29- AmK	Sa:	1 Ta 26- PiK/PK
Ra:	18 Cp 07- MK	Ke:	18 Cn 07	HL:	19 Ge 16	GL:	3 Ge 10


భర్త మరియు భార్య చార్టు రెండింటిలో కేతువు 2వ భావంలో ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. భార్య చార్టులో 2వ అధిపతి శని భర్త యొక్క 2వ భావాధిపతి చంద్రుడుతో భర్త చార్టులో సంయోగంలో ఉన్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం. భార్య 2వ అధిపతి శని హస్త నక్షత్రంలో ఉండి దాని అధిపతి చంద్రుడు, అతను భర్త 2వ అధిపతి, సిద్ధాంతం-5 ప్రకారం. భార్య 2వ అధిపతి శని హస్త నక్షత్రంలో ఉండి దాని అధిపతి చంద్రుడు, అతను భర్త 2వ అధిపతి చంద్రుడి నక్షత్రం (రోహిణి) అధిపతి, సిద్ధాంతం-7 ప్రకారం.

ఉదాహరణ-03

- భార్య పుట్టిన తేదీ: డిసెంబర్ 17, 1970, 09:05, Vinukonda, Andhra Pradesh, India
- భర్త పుట్టిన తేదీ: మార్చి 7, 1962, 13:57, Vaidana, Andhra Pradesh, India



As:	14 Cp 50	Su:	22 Sg 13- GK	Mo:	18 Cn 07- BK	Ma:	8 Li 58- PK
Me:	12 Sg 35- MK	Ju:	20 Li 58- DK	Ve:	19 Li 22- AmK	Sa (R):	8 Ar 24- AK
Ra:	27 Aq 07	Ke:	27 Le 07	HL:	4 Aq 43	GL:	24 Ge 54




As:	3 Ge 10	Su:	26 Aq 45- AmK	Mo:	23 Pi 55- PiK	Ma:	24 Cp 59- MK/DK
Me:	25 Cp 50- AK/Gk	Ju:	22 Cp 28	Ve:	21 Aq 51	Sa:	4 Cp 36- BK/PK
Ra:	10 Cn 34	Ke:	10 Cp 34	HL:	29 Vi 46	GL:	4 Le 18


భార్య చార్టులో 2వ అధిపతి శని భర్త చార్టులో భర్త 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-1 ప్రకారం. భార్య మరియు భర్త చార్టు రెండింటిలో 2వ భావంలో రాహువు ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. భార్య 2వ భావాధిపతి శని భర్త 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-3 ప్రకారం. భార్య 2వ అధిపతి శని అతను భర్త 2వ అధిపతి చంద్రుడి నక్షత్ర అధిపతి వలే ఉన్నాడు, సిద్ధాంతం-6 ప్రకారం.

ఉదాహరణ-04

- భార్య పుట్టిన తేదీ: సెప్టెంబర్ 27, 1977, 15:08, Visakhapatnam, Andhra Pradesh, India
- భర్త పుట్టిన తేదీ: ఏప్రిల్ 7, 1973, 21:00, Ongole, Andhra Pradesh, India



As:	3 Cp 44	**Su:**	15 Le 52- GK	**Mo:**	21 Aq 50- PK	**Ma:**	27 Ge 38- AmK
Me:	22 Le 41- AK	**Ju:**	22 Ge 59- MK	**Ve:**	0 Le 42- BK	**Sa:**	1 Cn 27- DK
Ra:	25 Vi 15	**Ke:**	25 Pi 15	**HL:**	3 Ge 45	**GL:**	20 Le 42




As:	25 Sc 19	**Su:**	17 Ar 58- AmK	**Mo:**	15 Ge 50- PK	**Ma:**	24 Cp 05- GK
Me:	10 Pi 49- AK	**Ju:**	20 Cp 26- DK	**Ve:**	13 Ar 02- BK	**Sa:**	3 Ge 59- MK
Ra:	22 Cp 02	**Ke:**	22 Cn 02	**HL:**	21 Cn 26	**GL:**	4 Ta 52


భార్య చార్టులో 2వ అధిపతి శని భర్త 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-1 ప్రకారం. భార్య చార్టులో 2వ సహ-అధిపతి రాహువు మరియు భర్త 2వ అధిపతి గురువు భర్త చార్టులో మకరంలో సంయోగంలో ఉన్నారు, సిద్ధాంతం-4 ప్రకారం. భార్య 2వ సహ-అధిపతి రాహువు హస్త నక్షత్రంలో ఉండి దాని అధిపతి చంద్రుడు, అతను భర్త 2వ అధిపతి గురువు నక్షత్రం (శ్రవణ) అధిపతి వలే ఉన్నాడు, సిద్ధాంతం-7 ప్రకారం.

ఉదాహరణ-05

- భార్య పుట్టిన తేదీ: అక్టోబర్ 26, 1947, 08:02, Indianapolis, Indiana, USA
- భర్త పుట్టిన తేదీ: జులై 19, 1946, 08:51, Artesia, New Mexico, USA



As:	23 Li 46	Su:	22 Li 21- GK	Mo:	22 Aq 51- AmK	Ma:	7 Cn 48- BK/PK
Me (R):	14 Li 30- MK	Ju:	6 Sc 29- DK	Ve:	27 Li 35- PiK	Sa:	13 Cn 41
Ra:	4 Ar 01- AK	Ke:	4 Li 01	HL:	14 Sc 29	GL:	2 Sg 42




As:	0 Le 26	Su:	29 Ge 15- PiK/G	Mo:	21 Pi 20- PK	Ma:	6 Le 31- AmK
Me:	29 Cn 15- BK	Ju:	24 Vi 52- AK	Ve:	2 Le 41- MK	Sa:	15 Cn 55
Ra:	3 Ta 49- DK	Ke:	3 Sc 49	HL:	18 Li 56	GL:	3 Ar 29


భర్త మరియు భార్య చార్టు రెండింటిలో 2వ భావంలో గురువు ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. భార్య 2వ అధిపతి కుజుడు ఆశ్లేష నక్షత్రంలో ఉండి దాని అధిపతి బుధుడు, అతను భర్త 2వ అధిపతి, సిద్ధాంతం-5 ప్రకారం. భార్య 2వ అధిపతి కుజుడు ఆశ్లేష నక్షత్రంలో ఉండి దాని అధిపతి బుధుడు, అతను భర్త 2వ అధిపతి బుధుడి నక్షత్రం (ఆశ్లేష) అధిపతి వలే ఉన్నాడు, సిద్ధాంతం-7 ప్రకారం.

ఉదాహరణ-06

- భార్య పుట్టిన తేదీ: జూన్ 20, 1967, 15:15, Honolulu, Hawaii, USA
- భర్త పుట్టిన తేదీ: అక్టోబర్ 26, 1967, 00:05, Whangarei Heads, New Zealand



As:	0 Li 39	Su:	0 Ge 41- DK	Mo:	13 Sc 06- MK/PK	Ma:	29 Vi 07- AmK
Me:	18 Ge 06- AK	Ju:	26 Cn 15- GK	Ve:	19 Cn 03- BK	Sa:	23 Pi 04- PiK
Ra:	1 Ar 13	Ke:	1 Li 13	HL:	27 Pi 25	GL:	7 Ta 32




As:	4 Ge 09	Su:	21 Li 43	Mo:	0 Cn 39- AK	Ma:	25 Sg 18- BK/GK
Me (R):	4 Sc 16- MK	Ju:	18 Le 14- DK	Ve:	0 Vi 43	Sa (R):	15 Pi 28- PiK/PK
Ra:	20 Ar 44- AmK	Ke:	20 Li 44	HL:	20 Ar 27	GL:	18 Ge 33


భార్య 2వ అధిపతి కుజుడు భర్త 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-1 ప్రకారం. భర్త మరియు భార్య చార్టు రెండింటిలో 2వ భావంలో చంద్రుడు ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. భార్య 2వ అధిపతి కుజుడు భర్త 2వ భావాధిపతి చంద్రుడిని చూస్తున్నాడు, సిద్ధాంతం-3 ప్రకారం.

ఉదాహరణ-07

- భార్య పుట్టిన తేదీ: జులై 1, 1961, 19:45, Sandringham, United Kingdom
- భర్త పుట్టిన తేదీ: నవంబర్ 14, 1948, 21:14, London, United Kingdom



As:	26 Sc 09	**Su:**	7 Ge 23- AmK	**Mo:**	25 Cp 43- DK	**Ma:**	25 Cn 15- PiK
Me (R):	9 Ta 10- MK/GK	**Ju (R):**	26 Cp 13- BK	**Ve:**	20 Ar 00	**Sa (R):**	20 Sg 40- PK
Ra:	23 Cn 56- AK	**Ke:**	23 Cp 56	**HL:**	9 Vi 60	**GL:**	28 Cn 55




As:	0 Cn 43	**Su:**	3 Sc 49- DK	**Mo:**	15 Ar 51- PiK	**Ma:**	20 Sg 35- AK
Me:	14 Li 40- BK	**Ju:**	10 Sg 60- GK	**Ve:**	9 Vi 30- AmK	**Sa:**	29 Le 24- MK/PK
Ra:	26 Ar 36	**Ke:**	26 Li 36	**HL:**	24 Sg 01	**GL:**	24 Vi 18


భార్య 2వ అధిపతి గురువు భర్త 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-1 ప్రకారం. భార్య 2వ భావంలో ఉన్న గ్రహాలు భర్త 2వ భావంలో వలే ఉన్నాయి, సిద్ధాంతం-2 ప్రకారం. భార్య 2వ అధిపతి గురువు అతను భర్త 2వ అధిపతి సూర్యుడి నక్షత్రం (విశాఖ) అధిపతి వలే ఉన్నాడు, సిద్ధాంతం-6 ప్రకారం.

ఉదాహరణ-08

- భార్య పుట్టిన తేదీ: జూన్ 8, 1976, 17:15, Nellore, Andhra Pradesh, India
- భర్త పుట్టిన తేదీ: అక్టోబర్ 11, 1971, 19:00, Nellore, Andhra Pradesh, India



As:	8 Sc 11	Su:	18 Ge 41- AK	Mo:	15 Li 24- GK	Ma:	6 Cn 35- MK
Me:	6 Ta 52- DK	Ju:	14 Ta 49- AmK	Ve:	24 Ge 54- BK	Sa:	11 Cn 35- PK
Ra:	27 Li 37	Ke:	27 Ar 37	HL:	3 Ta 10	GL:	16 Li 05




As:	21 Ar 33	Su:	17 Vi 15- MK	Mo:	22 Cn 54- AK	Ma:	22 Aq 55- BK
Me:	6 Vi 40- AmK	Ju:	22 Sc 09- GK	Ve:	4 Li 50- DK	Sa (R):	3 Ta 42- PK
Ra:	29 Cp 29	Ke:	29 Cn 29	HL:	24 Li 00	GL:	11 Ge 20


భార్య చార్టులో 2వ అధిపతి గురువు భర్త 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-1 ప్రకారం. భార్య 2వ అధిపతి గురువు భరణి నక్షత్రంలో ఉండి దాని అధిపతి శుక్రుడు, అతను భర్త 2వ అధిపతి, సిద్ధాంతం-5 ప్రకారం.

ఉదాహరణ-09

- భార్య జన్మ తేదీ: అక్టోబర్ 11, 1978, 14:30, Hyderabad, Telangana, India.



As:	26 Cp 33	**Su:**	17 Vi 30- AmK	**Mo:**	12 Cp 42- MK	**Ma:**	20 Li 27- BK
Me:	26 Vi 49- DK	**Ju:**	1 Cn 22- GK	**Ve:**	25 Li 36- AK	**Sa:**	2 Le 41- PK
Ra:	8 Le 00	**Ke:**	8 Aq 00	**HL:**	6 Ta 44	**GL:**	10 Ge 13




As:	21 Li 14	**Su:**	0 Pi 09- AK	**Mo:**	13 Aq 35- PK	**Ma:**	6 Ar 39- GK
Me:	21 Aq 31- MK	**Ju (R):**	29 Li 54- AmK	**Ve:**	29 Pi 14- DK	**Sa:**	27 Ar 22- BK
Ra:	25 Aq 48	**Ke:**	25 Le 48	**HL:**	6 Ta 13	**GL:**	23 Pi 37


భార్య చార్టులో 2వ అధిపతి శని మరియు భర్త 2వ అధిపతి కుజుడు భర్త చార్టులో మేషంలో సంయోగంలో ఉన్నారు, సిద్ధాంతం-4 ప్రకారం. భార్య 2వ భావాధిపతి శని పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఉండి దాని అధిపతి శుక్రుడు, అతను భర్త 2వ సహ-అధిపతి కేతువు నక్షత్రం (పూర్వ ఫల్గుణి) అధిపతి వలే ఉన్నాడు, సిద్ధాంతం-7 ప్రకారం.

ఉదాహరణ-10

- భార్య పుట్టిన తేదీ: ఆగస్టు 13, 1960, 12:30, Secunderabad, Telangana, India
- భర్త పుట్టిన తేదీ: జులై 29, 1957, 06:55, Khammam, Andhra Pradesh, India



As:	11 Cn 60	Su:	1 Cn 49- AmK	Mo:	0 Cn 14- MK	Ma:	13 Cn 07- DK
Me:	27 Cn 16- PK	Ju:	26 Le 48- GK	Ve:	12 Cn 47- BK	Sa (R):	21 Sc 20- AK
Ra:	5 Li 19	Ke:	5 Ar 19	HL:	17 Le 28	GL:	26 Vi 31



As:	25 Li 50	Su:	15 Cn 09- AK	Mo:	8 Ar 00- BK	Ma:	15 Ta 46- MK
Me:	15 Ge 04- GK	Ju (R):	15 Sc 13- DK	Ve:	23 Cn 07- PK	Sa (R):	4 Sg 45- AmK
Ra:	2 Le 21	Ke:	2 Aq 21	HL:	19 Cp 16	GL:	28 Sc 55

భర్త మరియు భార్య చార్టు రెండింటిలో 2వ భావంలో గురువు ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. భార్య 2వ అధిపతి కుజుడు భర్త 2వ భావాధిపతి సూర్యుడుతో సంయోగంలో ఉన్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం.

ముగింపు

ఒక అబ్బాయి మరియు అమ్మాయి కుటుంబ వంశం కొనసాగించడానికి వివాహం చేసుకుంటారా అని నిర్ణయించడం ఎంత సరళంగా మరియు సమర్థంగా ఉందో చూశాము. జ్యోతిషంలో ఏ ఒక్క పద్ధతి 100% పని చేయదు కాబట్టి, ఒక అబ్బాయి మరియు అమ్మాయి వివాహం చేసుకుంటారా లేదా అని నిర్ణయించడానికి ఈ పద్ధతిని ఇతర పద్ధతులకు అదనంగా పరిగణించాలి.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

- ఆర్టికల్/పేపర్ “Determine Wife’s Moon Sign from the Husband’s Horoscope using this Simple Technique”, The Astrological eMagazine, February 2018, page 15-19, by Dr. Nemani Venkata Raghunatha Rao.

* * * *

21. ద్రేక్కాణ ఉపయోగించి సైనిక వృత్తి నిర్ణయం

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో Modern Astrology, డిసెంబర్ 2018 సంచికలో, పేజీ 693 లో ప్రచురించబడింది)

ఈ పేపర్లో, సైనిక వృత్తి జాతకులు నిర్ణయించే చాలా సరళమైన మరియు సమర్ధమైన పద్ధతి పంచుకుంటాను. ద్రేక్కాణ అంటే రాశి యొక్క 1/3 వ భాగం మరియు మొత్తం 36 ద్రేక్కాణాలు ఉన్నాయి. 3వ భావం సోదరులు, సామర్థ్యాలు (వీరత్వ-పరాక్రమం) మరియు సమాజంలో కర్మ/చర్యల ఫలితాలు మొదలైనవి సూచిస్తుంది. ద్రేక్కాణ లెక్కింపు డా. BV రమణ యొక్క "How to Judge a Horoscope - Volume Two" పుస్తకం చదివి నేర్చుకోవచ్చు.

సూత్రాలు:


1. ద్రేక్కాణంలో 10వ అధిపతి (కర్మాధి పతి) ఆయుధ ద్రేక్కాణంలో ఉంటే
2. ఆత్మ కారకం (జైమిని చర కారకం) ఆయుధ ద్రేక్కాణంలో ఉంటే
3. ద్రేక్కాణ లగ్నాధిపతి ఆయుధ ద్రేక్కాణంలో ఉంటే
4. ద్రేక్కాణంలో ఆరూఢ లగ్న అధిపతి (అనుభవ స్వయం) ఆయుధ ద్రేక్కాణంలో ఉంటే

గమనిక: నేను Astrodatabank (www.astrodatabank.com) నుండి జన్మ తేదీ తీసుకున్నాను మరియు పరాశర యొక్క మిశ్రమ 7/8 చర కారక పద్ధతితో నిజమైన లాహిరి/చిత్ర పక్ష అయనాంశం ఉపయోగించాను.


ఉదాహరణ-01:

విలియమ్ డేన్ హాకిన్స్ ఒక USA మెరైన్ కోర్ అధికారి, రెండవ ప్రపంచ యుద్ధం తారావా యుద్ధంలో వీరోచిత చర్యలు మరియు జీవిత త్యాగానికి USA అత్యున్నత సైనిక పురస్కారం - మెడల్ ఆఫ్ ఆనర్ - మరణానంతరం పొందారు.

• జన్మ తేది: ఏప్రిల్ 19, 1914, జన్మ సమయం: 06:00:00, టైమ్ జోన్: 6:00:00 (GMT పశ్చిమం), స్థలం: 94 W 42' 29", 37 N 50' 23", Fort Scott, Kansas, USA



As:	12 Ar 05	**Su:**	5 Ar 56- PK	**Mo:**	0 Aq 52- DK	**Ma:**	1 Cn 29- GK
Me:	11 Pi 19- MK	**Ju:**	25 Cp 31- AK	**Ve:**	22 Ar 32- AmK	**Sa:**	22 Ta 22- BK
Ra:	21 Aq 29	**Ke:**	21 Le 29	**HL:**	14 Ar 12	**GL:**	26 Ar 36




As:	6 Le 15	**Su:**	17 Ar 49- PK	**Mo:**	2 Aq 36- DK	**Ma:**	4 Cn 27- GK
Me:	3 Cn 58- MK	**Ju:**	16 Vi 33- AK	**Ve:**	7 Sg 35- AmK	**Sa:**	7 Cp 05- BK
Ra:	4 Li 28	**Ke:**	4 Ar 28	**HL:**	12 Le 35	**GL:**	19 Sg 48

ద్రేక్కాణంలో, 10వ అధిపతి శుక్రుడు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. ఈ జాతకుడి చర ఆత్మ కారకం గురువు, ఆయుధ ద్రేక్కాణంలో ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. ద్రేక్కాణంలో, లగ్నాధిపతి సూర్యుడు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. ద్రేక్కాణంలో, ఆరూఢ లగ్నం మేషం మరియు దాని అధిపతి కుజుడు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-4 ప్రకారం. అన్ని సూత్రాలు ఈ జాతకుడి విషయంలో నిరూపించబడ్డాయి, అతనిని సైనిక (ఆయుధ-ఆయుధ) దళ వ్యక్తిగా చేసాయి.


ఉదాహరణ-02

జార్జ్ హెర్మన్ ఓ'బ్రియెన్ జూ. ఒక USA మెరైన్ కోర్ అధికారి, కొరియా యుద్ధంలో అతని చర్యలకు USA అత్యున్నత సైనిక అలంకారం మెడల్ ఆఫ్ ఆనర్ పొందారు.

• జన్మ తేది: సెప్టెంబర్ 10, 1926, జన్మ సమయం: 14:00:00, టైమ్ జోన్: 6:00:00 (GMT పశ్చిమం), స్థలం: 97 W 19' 14", 32 N 43' 31", Fort Worth, Texas, USA.



As:	3 Sg 11	**Su:**	24 Le 32- MK	**Mo:**	4 Li 01- DK	**Ma:**	24 Ar 18- BK
Me:	16 Le 34- PiK	**Ju (R):**	26 Cp 16- AmK	**Ve:**	6 Le 08- GK	**Sa:**	28 Li 26- AK
Ra:	21 Ge 16- PK	**Ke:**	21 Sg 16	**HL:**	17 Ar 35	**GL:**	7 Ar 38



As:	9 Sg 32	**Su:**	13 Ar 36- MK	**Mo:**	12 Li 04- DK	**Ma:**	12 Sg 53- BK
Me:	19 Sg 41- PiK	**Ju (R):**	18 Vi 48- AmK	**Ve:**	18 Le 25- GK	**Sa:**	25 Ge 18- AK
Ra:	3 Aq 49- PK	**Ke:**	3 Le 49	**HL:**	22 Le 45	**GL:**	22 Ar 54


ద్రేక్కాణంలో, 10వ అధిపతి బుధుడు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. ఈ జాతకుడి చర ఆత్మ కారకం శని, ఆయుధ ద్రేక్కాణంలో ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. ద్రేక్కాణంలో, లగ్నాధిపతి గురువు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. ద్రేక్కాణంలో, ఆరూఢ లగ్నం మీనం మరియు దాని అధిపతి గురువు ఆయుధ

ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-4 ప్రకారం. అన్ని సూత్రాలు ఈ జాతకుడిని సైనిక దళ వ్యక్తిగా నిర్ధారించాయి.


ఉదాహరణ-03

కల్నల్ జాన్ హెర్షెల్ గ్లెన్ జూ. ఒక USA మెరైన్ కోర్ పైలట్, ఇంజనీర్, వ్యోమగామి మరియు రాజకీయ నాయకుడు. అతను 1962లో భూమిని మూడుసార్లు చుట్టి భూమి చుట్టూ తిరిగిన మొదటి అమెరికన్ మరియు 24 సంవత్సరాలు ఒహియో నుండి USA సెనేటర్‌గా పని చేశాడు.

• జన్మ తేదీ: జులై 18, 1921, జన్మ సమయం: 16:00:00, టైమ్ జోన్: 6:00:00 (GMT పశ్చిమం), స్థలం: 81 W 35' 19", 40 N 01' 52", Cambridge, Ohio, USA.



As:	7 Cn 44	Su:	8 Cn 50- GK	Mo:	2 Le 52- MK	Ma:	21 Aq 28- AmK
Me (R):	25 Li 13- PK	Ju:	9 Ar 56- BK	Ve:	24 Vi 28- PiK	Sa:	24 Ar 02- AK
Ra:	28 Ta 58- DK	Ke:	28 Sc 58	HL:	12 Aq 21	GL:	4 Ar 43




As:	11 Sg 56	Su:	12 Ge 21- MK/Pl	Mo:	25 Li 34- AK	Ma:	2 Li 33- DK
Me:	7 Cn 52- GK	Ju:	24 Cn 31- AmK	Ve:	10 Ge 29- PiK	Sa:	14 Le 14- BK
Ra:	21 Li 54	Ke:	21 Ar 54	HL:	15 Le 24	GL:	20 Ta 47

ద్రేక్కాణంలో, 10వ అధిపతి గురువు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. ఈ జాతకుడి చర ఆత్మ కారకం శని, ఆయుధ ద్రేక్కాణంలో ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. ద్రేక్కాణంలో, లగ్నాధిపతి గురువు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. అన్ని సూత్రాలు ఈ జాతకుడిని సైనిక దళ వ్యక్తిగా నిర్ధారించాయి.


ఉదాహరణ-04

జేమ్స్ H. ఫీల్డ్స్ ఒక USA ఆర్మీ కెప్టెన్ మరియు రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్‌లో అతని చర్యలకు USA సైన్యం అత్యున్నత వీరత్వ అలంకారం మెడల్ ఆఫ్ ఆనర్ పొందారు.

- జన్మ తేది: జూన్ 26, 1920, జన్మ సమయం: 19:40:00, టైమ్ జోన్: 6:00:00 (GMT పశ్చిమం), స్థలం: 98 W 40' 05", 32 N 43' 05", Caddo, Texas, USA.



As:	5 Ar 49	**Su:**	7 Li 04- MK/PK	**Mo:**	16 Ge 42- AK	**Ma:**	7 Li 38- DK
Me:	23 Cn 37- GK	**Ju:**	13 Pi 32- AmK	**Ve:**	1 Li 28- PiK	**Sa:**	12 Sg 43- BK
Ra:	5 Ge 43	**Ke:**	5 Sg 43	**HL:**	16 Sg 11	**GL:**	2 Cp 22




As:	11 Sc 17	**Su:**	27 Le 51- AK	**Mo:**	12 Vi 57- PiK	**Ma:**	13 Sc 01- MK/PK
Me:	1 Vi 55- DK	**Ju:**	11 Le 03- GK	**Ve:**	17 Vi 25- BK	**Sa:**	23 Le 00- AmK
Ra:	14 Li 37	**Ke:**	14 Ar 37	**HL:**	25 Aq 10	**GL:**	21 Sc 31

ద్రేక్కాణంలో, 10వ అధిపతి శని ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. ఈ జాతకుడి చర ఆత్మ కారకం చంద్రుడు, ఆయుధ ద్రేక్కాణంలో ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. ద్రేక్కాణంలో, ఆరూఢ లగ్నం మకరం మరియు దాని అధిపతి శని ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-4 ప్రకారం. అన్ని సూత్రాలు ఈ జాతకుడిని సైనిక దళ వ్యక్తిగా నిర్ధారించాయి.


ఉదాహరణ-05

సార్జెంట్ రాబర్ట్ అలెన్ ఓవెన్స్ ఒక USA మెరైన్, రెండవ ప్రపంచ యుద్ధంలో Bougainville వద్ద తన మొదటి యుద్ధ రోజున వీరోచిత చర్యలకు మెడల్ ఆఫ్ ఆనర్ మరణానంతరం పొందారు.

• జన్మ తేది: సెప్టెంబర్ 13, 1920, జన్మ సమయం: 12:10:00, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), స్థలం: 82 W 23' 39", 34 N 51' 09", Greenville, South Carolina, USA.



As:	3 Pi 51	Su:	23 Ar 33- AK	Mo:	8 Cp 50- PiK	Ma:	9 Pi 03- MK/PK
Me:	5 Vi 46- DK	Ju:	3 Sg 08- GK	Ve:	22 Cp 15- BK	Sa:	9 Ar 00- AmK
Ra:	13 Aq 50	Ke:	13 Le 50	HL:	15 Li 31	GL:	4 Cn 32



As:	7 Sg 31	Su:	18 Aq 59- PiK	Mo:	21 Le 56- MK	Ma:	6 Ar 46- PK
Me:	23 Cp 32- BK	Ju:	26 Li 10- AmK	Ve:	3 Cp 59- GK	Sa (R):	26 Vi 26- AK
Ra:	27 Le 47- DK	Ke:	27 Aq 47	HL:	20 Li 01	GL:	22 Ar 50


ద్రేక్కాణంలో, 10వ అధిపతి గురువు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1

ప్రకారం. ఈ జాతకుడి చర ఆత్మ కారకం సూర్యుడు, ఆయుధ ద్రేక్కాణంలో ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. ద్రేక్కాణంలో, లగ్నాధిపతి గురువు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. అన్ని సూత్రాలు ఈ జాతకుడిని సైనిక దళ వ్యక్తిగా నిర్ధారించాయి.


ఉదాహరణ-06

లూథర్ స్కాగ్స్ జూ. ఒక USA మెరైన్, రెండవ ప్రపంచ యుద్ధంలో Guam తీరంలో అతని వీరోచిత చర్యలకు మెడల్ ఆఫ్ ఆనర్ పొందారు.

• జన్మ తేది: మార్చి 3, 1923, జన్మ సమయం: 02:30:00, టైమ్ జోన్: 6:00:00 (GMT పశ్చిమం), స్థలం: 87 W 35' 24", 37 N 50' 10", Henderson, Kentucky, USA.



As:	22 Sg 34	**Su:**	26 Ge 58- PiK	**Mo:**	5 Ar 49- MK	**Ma:**	20 Ar 17- PK
Me:	10 Vi 36- BK	**Ju:**	18 Ge 29- AmK	**Ve:**	11 Cp 58- GK	**Sa (R):**	19 Ta 19- AK
Ra:	23 Ar 20- DK	**Ke:**	23 Li 20	**HL:**	0 Ge 04	**GL:**	8 Sg 30



As:	18 Vi 37	**Su:**	23 Ge 25- AmK	**Mo:**	0 Pi 28- DK	**Ma:**	15 Ar 57- MK/PK
Me (R):	10 Ge 37- GK	**Ju:**	13 Ar 22- PiK	**Ve:**	25 Ge 23- AK	**Sa (R):**	20 Sc 50- BK
Ra:	16 Ta 02	**Ke:**	16 Sc 02	**HL:**	29 Cp 15	**GL:**	23 Sg 25


ద్రేక్కాణంలో, 10వ అధిపతి శని ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. ద్రేక్కాణంలో, లగ్నాధిపతి గురువు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3

ప్రకారం. ద్రేక్కాణంలో, ఆరూఢ లగ్నం కన్య మరియు దాని అధిపతి బుధుడు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-4 ప్రకారం. అన్ని సూత్రాలు ఈ జాతకుడిని సైనిక దళ వ్యక్తిగా నిర్ధారించాయి.


ఉదాహరణ-07

ప్రైవేట్ ఫస్ట్-క్లాస్ జాన్ డోరాన్ కెల్లీ ఒక USA మెరైన్ కోర్ ప్రైవేట్ ఫస్ట్ క్లాస్, కొరియా యుద్ధంలో మే 28, 1952న చైనా కమ్యూనిస్ట్ దళాలకు వ్యతిరేకంగా అతని వీరోచిత చర్యలకు మరణానంతరం మెడల్ ఆఫ్ ఆనర్ పొందారు.

• జన్మ తేది: జులై 8, 1928, జన్మ సమయం: 12:15:00, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), స్థలం: 80 W 38' 59", 41 N 05' 59", Youngstown, Ohio, USA.



As:	25 Cp 51	Su:	10 Aq 15- AmK	Mo:	1 Pi 23- DK	Ma:	17 Le 52- MK/PK
Me (R):	1 Li 50- GK	Ju:	10 Le 07- PiK	Ve:	16 Aq 08- AK	Sa (R):	2 Cn 29- BK
Ra:	18 Vi 05	Ke:	18 Pi 05	HL:	27 Vi 44	GL:	10 Le 14




As:	18 Ge 31	Su:	7 Pi 19- PiK	Mo:	4 Ar 13- DK	Ma:	5 Cn 33- GK
Me:	13 Pi 06- MK/PK	Ju:	17 Ge 54- BK	Ve:	25 Cp 24- AmK	Sa:	28 Sg 56- AK
Ra:	21 Pi 27	Ke:	21 Vi 27	HL:	1 Vi 50	GL:	23 Ta 38

ద్రేక్కాణంలో, 10వ అధిపతి శుక్రుడు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. ఈ జాతకుడి చర ఆత్మ కారకం శుక్రుడే, ఆయుధ ద్రేక్కాణంలో ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. ద్రేక్కాణంలో, ఆరూఢ లగ్నం తులా మరియు దాని అధిపతి శుక్రుడు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-4 ప్రకారం. అన్ని సూత్రాలు ఈ జాతకుడిని సైనిక దళ వ్యక్తిగా నిర్ధారించాయి.


ఉదాహరణ-08

బెనిటో మార్టినెజ్ ఒక USA ఆర్మీ సైనికుడు, కొరియా యుద్ధంలో కొరియాలో Satae-ri వద్ద అతని చర్యలకు USA అత్యున్నత సైనిక అలంకారం మెడల్ ఆఫ్ ఆనర్ మరణానంతరం పొందారు.

• జన్మ తేదీ: జులై 18, 1921, జన్మ సమయం: 16:00:00, టైమ్ జోన్: 6:00:00 (GMT పశ్చిమం), స్థలం: 81 W 35' 19", 40 N 01' 52", Cambridge, Ohio, USA.



As:	25 Li 33	Su:	21 Pi 56- PiK	Mo:	12 Ar 40- DK	Ma:	16 Cn 38- GK
Me:	9 Cn 17- MK/PK	Ju:	23 Li 41- BK	Ve:	16 Vi 13- AmK	Sa:	26 Le 47- AK
Ra:	4 Sc 20	Ke:	4 Ta 20	HL:	5 Vi 31	GL:	10 Cp 54



As:	19 Cn 21	Su:	3 Cn 03	Mo:	3 Cn 03- DK	Ma:	21 Le 42- BK
Me (R):	26 Ge 09- AK/AnK	Ju:	14 Vi 16- MK	Ve:	21 Ta 02	Sa (R):	5 Aq 23- PK
Ra:	17 Sc 39- PiK	Ke:	17 Ta 39	HL:	13 Le 48	GL:	14 Li 60

ద్రేక్కాణంలో, 10వ అధిపతి చంద్రుడు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. ఈ జాతకుడి చర ఆత్మ కారకం శని, ఆయుధ ద్రేక్కాణంలో ఉన్నాడు, సిద్ధాంతం-2

ప్రకారం. ద్రేక్కాణంలో, లగ్నాధిపతి శుక్రుడు ఆయుధ ద్రేక్కాణంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. అన్ని సూత్రాలు ఈ జాతకుడిని సైనిక దళ వ్యక్తిగా నిర్ధారించాయి.

ముగింపు

- ఈ ఆర్టికల్/పేపర్ ప్రారంభంలో నిర్ణయించిన సూత్రాలు ఉపయోగించి "మెడల్ ఆఫ్ ఆనర్" పురస్కార గ్రహీతలైన USA సైనిక అధికారుల జాతకాలు ఎంత సరళంగా మరియు సమర్ధంగా విశ్లేషించగలమో చూశాము.

* * * *

22. గ్యాసోలిన్ (పెట్రోల్) ధర హెచ్చుతగ్గులకు జ్యోతిష్య కారణాలు

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Astrological eMagazine, డిసెంబర్ 2018, పేజీ 15 లో ప్రచురించబడింది)

ముడి చమురు సరఫరాలు, శుద్ధి కర్మాగారాల ఉత్పత్తి మరియు గ్యాసోలిన్ సరఫరా గొలుసులో ఏదైనా అంతరాయం కలిగిస్తే, గ్యాసోలిన్ (భారతదేశంలో పెట్రోల్ అని పిలుస్తారు) ధరలు త్వరగా హెచ్చుతగ్గులకు గురవుతాయని చాలా బాగా తెలిసిన వాస్తవం. కుజుడు (Mars) భూమి కారకుడు, భూమి యొక్క కుమారుడు. కర్కాటకం కాలపురుషుని సహజ 4వ భావం మరియు కర్కాటకంలో కుజుడు (Mars) నీచలో ఉండటం భూమి నుండి జల రూపంలో వెలికి తీసిన వనరుల (పెట్రోలియం ఉత్పత్తులు వంటివి) ధరల మార్పులను సూచిస్తుంది. కేతువు ఇంధన సరఫరా ప్రవాహాన్ని తగ్గించే కారకుడు.


సూత్రాలు:

1. కుజుడు (Mars) మరియు కేతువు పరస్పరం కేంద్రంలో లేదా త్రికోణాలలో ఉన్నారో తనిఖీ చేయండి
2. కుజుడు (Mars) గ్రహ దృష్టి ద్వారా కేతువుని చూస్తున్నాడో తనిఖీ చేయండి
3. కుజుడు కేతువు నక్షత్రంలో ఉన్నాడో లేదా కేతువు కుజుడు నక్షత్రంలో ఉన్నాడో తనిఖీ చేయండి
4. కుజుడు లేదా కేతువు విమ్శోత్తరి దశ లేదా కుజుడు లేదా కేతువు నక్షత్రంలో ఒక గ్రహం దశలో ధర హెచ్చుతగ్గు జరుగుతుంది

గమనిక: నిజమైన లాహిరి/చిత్రపక్ష అయనాంశం నిజమైన నోడ్లతో చార్టులు రూపొందించడానికి ఉపయోగించారు.

చార్ట్-01, జనవరి 1994, సాధారణ అన్‌లీడెడ్ గ్యాసోలిన్ ధర $1.04 / గ్యాలన్

• పుట్టిన తేదీ: జులై 19, 1993, సమయం: 7:24:38, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), 77 W 02' 12", 38 N 53' 42", Washington, District of Columbia, USA




As:	16 Sg 32	Su:	12 Ge 07	Mo:	12 Ge 07- GK	Ma:	22 Le 58- AmK/BK
Me:	20 Ta 27- MK	Ju (R):	13 Sc 36- PiK	Ve:	27 Ta 23- AK	Sa:	0 Pi 55- PK/DK
Ra:	9 Li 55	Ke:	9 Ar 55	HL:	12 Vi 02	GL:	27 Cn 47

కుజుడు (Mars) మరియు కేతువు కేంద్రాలలో ఉన్నారు మరియు కేతువు మరియు శుక్రుడు వృషభంలో కలిసి ఉన్న శుక్ర విమ్శోత్తరి దశలో గ్యాసోలిన్ ధర మార్పు జరిగింది.

చార్ట్-02, మే 1996, సాధారణ అన్‌లీడెడ్ గ్యాసోలిన్ ధర $1.32 / గ్యాలన్

- పుట్టిన తేదీ: జూన్ 27, 1995, సమయం: 20:50:40, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), 77 W 02' 12", 38 N 53' 42", Washington, District of Columbia, USA




As:	8 Aq 08	Su:	8 Ge 39	Mo:	8 Ge 39- MK/Pi	Ma:	27 Ta 52- AK
Me:	24 Ge 15- AmK	Ju:	3 Pi 20- DK	Ve:	5 Ta 46- GK	Sa:	7 Ar 32- PK
Ra:	9 Le 26- BK	Ke:	9 Aq 26	HL:	9 Sg 08	GL:	10 Pi 56

కుజుడు (Mars) మరియు కేతువు త్రికోణాలలో ఉన్నారు మరియు గ్యాసోలిన్ ధర మార్పు కుజ (Mars) విమ్శోత్తరి దశలో జరిగింది.

చార్ట్-03, ఫిబ్రవరి 1999, సాధారణ అన్‌లీడెడ్ గ్యాసోలిన్ ధర $0.96 / గ్యాలన్

• పుట్టిన తేదీ: జూన్ 23, 1998, సమయం: 23:50:53, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), 77 W 02' 12", 38 N 53' 42", Washington, District of Columbia, USA




As:	10 Li 51	Su:	16 Ge 24	Mo:	16 Ge 24- MK/Pi	Ma:	16 Ge 22
Me (R):	23 Ge 38- AmK	Ju:	6 Ta 28- GK	Ve:	21 Ge 60- BK/Pi	Sa:	2 Ta 53- DK
Ra:	0 Cn 46- AK	Ke:	0 Cp 46	HL:	0 Ar 25	GL:	7 Ge 01

కుజుడు (Mars) మరియు కేతువు కేంద్రాలలో ఉన్నారు మరియు గ్యాసోలిన్ ధర మార్పు కేతు విమ్శోత్తరి దశలో జరిగింది.

చార్ట్-04, మే 2001, సాధారణ అన్‌లీడెడ్ గ్యాసోలిన్ ధర $1.73 / గ్యాలన్

• పుట్టిన తేదీ: జులై 1, 2000, సమయం: 15:20:28, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), 77 W 02' 12", 38 N 53' 42", Washington, District of Columbia, USA




As:	0 Li 26	Su:	13 Ge 44- MK	Mo:	13 Ge 44	Ma:	10 Aq 57- BK/PiK
Me:	6 Ge 53- GK	Ju:	23 Cn 50- AmK	Ve:	0 Ge 04- DK	Sa:	9 Ge 27- PK
Ra:	5 Ta 09- AK	Ke:	5 Sc 09	HL:	7 Pi 50	GL:	14 Ar 30

కుజుడు (Mars) 8వ దృష్టి ద్వారా కేతువిని చూస్తున్నాడు మరియు గ్యాసోలిన్ ధర మార్పు కుజ (Mars) విమ్శోత్తరి దశలో జరిగింది.

చార్ట్-05, జూన్ 2004, సాధారణ అన్‌లీడెడ్ గ్యాసోలిన్ ధర $2.04 / గ్యాలన్

- పుట్టిన తేదీ: జూన్ 29, 2003, సమయం: 14:39:21, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), 77 W 02' 12", 38 N 53' 42", Washington, District of Columbia, USA




As:	2 Ar 57	Su:	2 Cn 54	Mo:	2 Cn 54- DK	Ma:	14 Vi 33- PiK
Me (R):	17 Cn 51- AmK/MJu: iK		13 Ta 56- PK	Ve:	20 Ta 59- BK	Sa:	29 Vi 13- AK
Ra:	9 Sc 51	Ke:	9 Ta 51	HL:	13 Cp 12	GL:	29 Ar 45

కుజుడు (Mars) మరియు కేతువు కేంద్రంలో ఉన్నారు మరియు గ్యాసోలిన్ ధర మార్పు కుజ (Mars) విమ్శోత్తరి దశలో జరిగింది.

చార్ట్-06, అక్టోబర్ 2012, సాధారణ అన్‌లీడెడ్ గ్యాసోలిన్ ధర $3.79 / గ్యాలన్

- పుట్టిన తేదీ: జులై 19, 2012, సమయం: 00:24:42, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), 77 W 02' 12", 38 N 53' 42", Washington, District of Columbia, USA




As:	16 Cp 28	Su:	29 Ge 11- AmK	Mo:	29 Ge 11- AK/MI	Ma:	20 Ge 18- BK
Me:	20 Ge 08	Ju:	0 Le 26- DK	Ve:	5 Le 08- PK	Sa (R):	4 Sc 27- GK
Ra:	9 Vi 32- PiK	Ke:	9 Pi 32	HL:	11 Li 09	GL:	15 Vi 02

కుజుడు హస్త నక్షత్రంలో (చంద్రుడు పాలించే) ఉన్నాడు, కేతువు రోహిణి నక్షత్రంలో (చంద్రుడు పాలించే) ఉన్నాడు, అందుకే గ్యాసోలిన్ ధర మార్పు కేతు విమ్శోత్తరి దశలో జరిగింది.

చార్ట్-07, జులై 2015, సాధారణ అన్‌లీడెడ్ గ్యాసోలిన్ ధర $2.83 / గ్యాలన్

• పుట్టిన తేదీ: జులై 15, 2015, సమయం: 21:25:02, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), 77 W 02' 12", 38 N 53' 42", Washington, District of Columbia, USA



As:	17 Cp 35	Su:	16 Cn 36- GK	Mo:	25 Cp 17- MK	Ma:	29 Ta 33- AK/BK
Me:	27 Ge 23- AmK	Ju:	25 Li 04	Ve:	7 Cn 55- DK	Sa:	18 Cn 58- PK
Ra:	6 Ta 48- PiK	Ke:	6 Sc 48	HL:	16 Ge 06	GL:	0 Sc 60

కుజుడు (Mars) మరియు కేతువు పరస్పరం కేంద్రంలో ఉన్నారు. కేతువు ఉత్తరభాద్రపద నక్షత్రంలో (శని పాలించే) ఉన్నాడు, అందుకే గ్యాసోలిన్ ధర మార్పు శని విమ్శోత్తరి దశలో జరిగింది.

ముగింపు

ఈ ఆర్టికల్/పేపర్ ప్రారంభంలో నిర్ణయించిన సూత్రాలు ఉపయోగించి గ్యాసోలిన్ (పెట్రోల్) ధర హెచ్చుతగ్గులకు కారణాలు ఎంత సమర్థంగా నిర్ణయించగలమో చూశాము.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

- U.S. Energy Information Administration : https://www.eia.gov/totalenergy/data/monthly/index.php

* * * *

23. జైమిని సిద్ధాంతాల నుండి వ్యసనాలు నిర్ణయించడం

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో Modern Astrology, జనవరి 2019, పేజీ 57 లో ప్రచురించబడింది)

మద్యం లేదా మాదకద్రవ్య వ్యసనం, పదార్థ దుర్వినియోగం అని కూడా పిలుస్తారు, ఇది వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసే మరియు చట్టబద్ధమైన లేదా చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యం లేదా మందు వినియోగాన్ని నియంత్రించలేకపోవడానికి దారితీసే రుగ్మత. ఈ పేపర్లో, జైమిని సూత్రాలు ఉపయోగించి మద్యం మరియు మాదకద్రవ్య వ్యసనం నిర్ణయించే చాలా సరళమైన మరియు సమర్థమైన పద్ధతి పంచుకుంటాను.

సూత్రాలు:

1) ఆరూఢ లగ్నం (AL) లేదా ఆరూఢ లగ్న (AL) అధిపతి శని చేత మాత్రమే బాధించబడితే, మద్యపానం సూచితమవుతుంది

2) శని బలహీనత కారకుడు. ఆరూఢ లగ్నం నుండి 6వ భావం బలహీనత చూపిస్తుంది, అందుకే ఆరూఢ లగ్నం (AL) నుండి 6వ అధిపతి శని చేత మాత్రమే బాధించబడితే, ధూమపానం లేదా చిన్న వ్యసనాలు సూచితమవుతాయి

3) ఆరూఢ లగ్నం (AL) లేదా ఆరూఢ లగ్న (AL) అధిపతి మరియు ఆరూఢ లగ్నం (AL) నుండి 6వ అధిపతి రెండూ శని చేత బాధించబడితే, మాదకద్రవ్య వ్యసనం సూచితమవుతుంది
4) శని మరియు ఆరూఢ లగ్న (AL) అధిపతి మధ్య పరివర్తన యోగం ఈ ప్రయోజనానికి పరిగణించబడుతుంది
5) శని మరియు ఆరూఢ లగ్నం (AL) నుండి 6వ అధిపతి మధ్య పరివర్తన యోగం ఈ ప్రయోజనానికి పరిగణించబడుతుంది


గమనిక: నేను Astrodatabank (www.astrodatabank.com) నుండి జన్మ తేదీ తీసుకున్నాను మరియు పరాశర యొక్క మిశ్రమ 7/8 చర కారక పద్ధతితో నిజమైన లాహిరి/చిత్రపక్ష అయనాంశం ఉపయోగించాను.

ఉదాహరణ-01: మద్యపానికి

ఈ మహిళ (Astro Data Bank ref # Alcoholic 647) వివాహితురాలు మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వైవాహిక సంబంధంలో సమస్యలు ఉన్నాయి మరియు మద్యపానికి. ఆమె

అధ్యాపన అర్హతలతో పట్టభద్రురాలైంది కానీ అలంకరణ పనిలో పని చేయడానికి ఇష్టపడుతుంది.

• జన్మ తేది: ఆగస్టు 2, 1947, జన్మ సమయం: 17:45:00, టైమ్ జోన్: 3:00:00 (GMT పశ్చిమం), స్థలం: 46 W 37' 00", 23 S 32' 00", Sao Paulo, Brazil.




ఈ జాతకుడి రాశి చార్టులో, ఆరూఢ లగ్నం తులా మరియు దాని అధిపతి శుక్రుడు కర్కాటకంలో సంయోగంలో ఉండి శని చేత బాధించబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం, ఈ జాతకుడు మద్యపానికి అని నిర్ధారిస్తుంది.

ఉదాహరణ-02: మద్యపానికి

ఈ జాతకుడు (Astro Data Bank ref # Alcoholic 13387) తన జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని మద్యంతో నాశనం చేసుకుంటున్నాడు.

• జన్మ తేది: ఫిబ్రవరి 25, 1959, జన్మ సమయం: 23:35:00, టైమ్ జోన్: 8:00:00 (GMT పశ్చిమం), స్థలం: 123 W 19' 00", 42 N 26' 00".




ఈ జాతకుడి రాశి చార్టులో, ఆరూఢ లగ్నం సింహం మరియు దాని అధిపతి సూర్యుడు కుంభంలో ఉంచబడ్డాడు మరియు శని చేత బాధించబడుతున్నాడు, సిద్ధాంతం-1 ప్రకారం, ఈ జాతకుడు మద్యపానికి అని నిర్ధారిస్తుంది.

ఉదాహరణ-03: మద్యపానికి

ఈ జాతకుడు (Astro Data Bank ref # Alcoholic 11402) అతని మద్యపానం వల్ల అతని భార్య విడాకులు తీసుకుంది.

• జన్మ తేది: అక్టోబర్ 31, 1949, జన్మ సమయం: 21:15:00, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), స్థలం: 73 W 45' 24", 42 N 39' 09", Albany, New York, USA.




As:	28 Pi 25	Su:	6 Cp 26- DK	Mo:	20 Ar 48- BK	Ma (R):	13 Le 32- PiK
Me:	17 Cp 30- MK/Pi	Ju:	26 Sc 06- AmK	Ve:	10 Aq 04- GK	Sa (R):	27 Cn 39- AK
Ra:	27 Ar 37	Ke:	27 Li 37	HL:	17 Ar 53	GL:	20 Vi 16


ఈ జాతకుడి రాశి చార్టులో, ఆరూఢ లగ్నం కుంభం మరియు దాని అధిపతి శని స్వయంగా సింహంలో ఉంచబడ్డాడు. ఆరూఢ లగ్నం శని చేత బాధించబడుతోంది, సిద్ధాంతం-1 ప్రకారం, ఈ జాతకుడు మద్యపానికి అని నిర్ధారిస్తుంది.

ఉదాహరణ-04: మద్యపానికి

ఈ జాతకుడు (Astro Data Bank ref # Alcoholic 10846) మద్యపానికి మరియు కళా వ్యాపారి; అదనంగా మాదకద్రవ్యాలు అమ్ముతాడు.

• జన్మ తేది: జనవరి 20, 1948, జన్మ సమయం: 11:25:00, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), స్థలం: 83 W 02' 45", 42 N 19' 53", Detroit, Michigan, USA.






As:	14 Ge 59	**Su:**	13 Cn 35- PK	**Mo:**	28 Li 59- AK	**Ma:**	28 Cn 28- AmK
Me:	10 Le 40- GK	**Ju (R):**	22 Sg 24- BK	**Ve:**	9 Le 27- DK	**Sa:**	15 Li 06- PiK
Ra:	11 Cn 51- MK	**Ke:**	11 Cp 51	**HL:**	24 Ar 14	**GL:**	26 Sg 31


ఈ జాతకుడి రాశి చార్టులో, ఆరూఢ లగ్నం కర్కాటకం శని చేత ఆక్రమించబడింది. చంద్రుడు శని చేత చూడబడుతున్నాడు. చంద్రుడు రాహువుతో అనుసంధానించబడ్డాడు. ఆరూఢ లగ్నం శని చేత బాధించబడుతోంది, సిద్ధాంతం-1 ప్రకారం, ఈ జాతకుడు మద్యపానికి అని నిర్ధారిస్తుంది.

ఉదాహరణ-05: హెరాయిన్ వ్యసనపరుడు

అలెక్స్ ట్రోచి, ముందే అంచు (Avant-garde) స్కాటిష్ నవలా రచయిత, కవి మరియు జీవిత చరిత్ర రచయిత. అతను జీవితకాల హెరాయిన్ వ్యసనపరుడు.

• జన్మ తేది: జులై 30, 1925, జన్మ సమయం: 02:45:00, టైమ్ జోన్: 1:00:00 (GMT తూర్పు), స్థలం: 4 W 15' 00", 55 N 53' 00", Glasgow, Scotland.






As:	4 Aq 42	**Su:**	23 Cp 18- AK	**Mo:**	17 Ta 30- MK/PK	**Ma (R):**	13 Ge 23- PiK
Me:	1 Aq 35- DK	**Ju:**	10 Cp 53- GK	**Ve:**	21 Cp 47- AmK	**Sa (R):**	18 Ta 36- BK
Ra:	22 Aq 40	**Ke:**	22 Le 40	**HL:**	9 Aq 10	**GL:**	2 Pi 59

ఈ జాతకుడి రాశి చార్టులో, ఆరూఢ లగ్నం తులా మరియు శని అక్కడే ఉంచబడ్డాడు, AL ను బాధిస్తున్నాడు, సిద్ధాంతం-1 ప్రకారం. AL నుండి 6వ భావం మీనం మరియు దాని అధిపతి గురువు ధనుస్సులో ఉంచబడ్డాడు మరియు శని చేత చూడబడుతున్నాడు, AL నుండి 6వ అధిపతిని బాధిస్తున్నాడు, సూత్రాలు 2, 3, 4 మరియు 5 ప్రకారం, ఈ జాతకుడు మాదకద్రవ్య వ్యసనపరుడని నిర్ధారిస్తుంది.

ఉదాహరణ-06: హెరాయిన్ వ్యసనపరుడు

విలియమ్ బుర్రాఫ్స్, ఒక అమెరికన్ రచయిత మరియు హెరాయిన్ వ్యసనపరుడు. 1950లలో Tangier లో నివసిస్తూ, “Naked Lunch,” 1959 రాశాడు.

• జన్మ తేది: ఫిబ్రవరి 5, 1914, జన్మ సమయం: 07:40:00, టైమ్ జోన్: 6:00:00 (GMT పశ్చిమం), స్థలం: 90 W 11' 52", 38 N 37' 38", Saint Louis, Missouri, USA.




As:	29 Le 58	**Su:**	8 Aq 26- PiK	**Mo:**	20 Ge 01- AmK	**Ma:**	8 Li 26- MK
Me:	25 Aq 05- AK	**Ju (R):**	2 Cn 19- DK	**Ve:**	3 Pi 11- GK	**Sa:**	5 Pi 21- PK
Ra:	16 Ar 12- BK	**Ke:**	16 Li 12	**HL:**	18 Aq 17	**GL:**	3 Vi 49

ఈ జాతకుడి రాశి చార్టులో, ఆరూఢ లగ్నం వృషభం మరియు శని అక్కడే ఉంచబడ్డాడు, AL ను బాధిస్తున్నాడు, సిద్ధాంతం-1 ప్రకారం. AL నుండి 6వ భావం తులా మరియు దాని అధిపతి శుక్రుడు మకరంలో ఉంచబడ్డాడు. శని మరియు AL అధిపతి శుక్రుడు, AL నుండి 6వ భావాధిపతి కూడా, మధ్య పరివర్తన ఉంది. ఇవి సూత్రాలు-2, 3 మరియు 4 సంతృప్తిపరచి ఈ జాతకుడు మాదకద్రవ్య వ్యసనపరుడని నిర్ధారిస్తుంది.

ఉదాహరణ-07: హెరాయిన్ వ్యసనపరుడు

కర్ట్ డొనాల్డ్ కొబెయిన్ ఒక అమెరికన్ గాయకుడు, పాటల రచయిత మరియు సంగీతకారుడు. అతని ఆత్మహత్య మరణం దేశాన్ని దిగ్భ్రాంతపరిచింది మరియు సంగీత పరిశ్రమలో హెరాయిన్ మాదకద్రవ్య సమస్యను హైలైట్ చేసింది.

• జన్మ తేది: ఫిబ్రవరి 20, 1967, జన్మ సమయం: 19:38:00, టైమ్ జోన్: 8:00:00 (GMT పశ్చిమం), స్థలం: 123 W 48' 52", 46 N 58' 32", Aberdeen, Washington, USA.




As:	19 Ar 34	**Su:**	29 Ta 29- AK/PiK	**Mo:**	9 Ge 16- GK	**Ma:**	28 Cn 03- AmK
Me:	17 Ge 08- MK	**Ju (R):**	13 Cp 16	**Ve:**	13 Ar 54- PK	**Sa (R):**	5 Cp 35- DK
Ra:	6 Le 05- BK	**Ke:**	6 Aq 05	**HL:**	28 Pi 59	**GL:**	29 Sg 33

రాశి చార్టులో, ఆరూఢ లగ్నం వృషభం మరియు దాని అధిపతి శుక్రుడు, AL నుండి 6వ భావాధిపతి కూడా, మీనంలో శనితో సంయోగంలో ఉంచబడ్డాడు. కాబట్టి, శని AL, AL అధిపతి మరియు AL నుండి 6వ అధిపతిని బాధిస్తున్నాడు, సూత్రాలు-1, 2 మరియు 3 ప్రకారం ఈ జాతకుడు మాదకద్రవ్య వ్యసనపరుడని నిర్ధారిస్తుంది. అతని మరణంపై నోట్: AL నుండి 3వ భావాధిపతి చంద్రుడు దశలో శని దశ చంద్ర అంతర్ దశలో హెరాయిన్ వ్యసనం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఉదాహరణ-08: హెరాయిన్ వ్యసనపరుడు

బాయ్ జార్జ్, ఒక బ్రిటిష్ సంగీతకారుడు, “Culture Club” రాక్ గ్రూప్‌తో లీడ్ సింగర్.

• జన్మ తేది: జూన్ 14, 1961, జన్మ సమయం: 02:50:00, టైమ్ జోన్: 1:00:00 (GMT తూర్పు), స్థలం: 0 E 09' 00", 51 N 26' 00", Bexley, United Kingdom.



As:	12 Vi 54	**Su:**	27 Ta 34- AmK	**Mo:**	23 Ge 55- BK	**Ma (R):**	29 Li 35- AK
Me:	4 Ta 11- DK	**Ju (R):**	4 Cp 24- GK	**Ve:**	13 Ar 03- MK	**Sa:**	12 Pi 11- PiK
Ra:	23 Sc 16- PK	**Ke:**	23 Ta 16	**HL:**	14 Aq 58	**GL:**	11 Pi 34

ఈ జాతకుడి రాశి చార్టులో, ఆరూఢ లగ్నం కర్కాటకం మకరంలో ఉన్న శని చేత బాధించబడుతోంది, సిద్ధాంతం-1 ప్రకారం. AL నుండి 6వ భావాధిపతి గురువు మకరంలో శనితోనే ఉంచబడ్డాడు, అందుకే శని AL నుండి 6వ భావాధిపతిని బాధిస్తున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. కాబట్టి, శని AL మరియు AL నుండి 6వ అధిపతిని బాధిస్తున్నాడు, సిద్ధాంతం-3 ప్రకారం ఈ జాతకుడు మాదకద్రవ్య వ్యసనపరుడని నిర్ధారిస్తుంది.

ముగింపు

మద్యం మరియు మాదకద్రవ్య వ్యసనపరులైన కొందరి జాతకాలు ఎంత సరళంగా మరియు సమర్థంగా విశ్లేషించగలమో చూశాము.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1. పుస్తకం: Jaimini Sutras by Prof. B. Suryanarayana Rao, 1949
2. పుస్తకం: Studies in Jaimini Astrology by Dr. BV Raman, 1960
3. పుస్తకం: Jaimini Maharishi’s Upadesa Sutras by Pt. Sanjay Rath, 2002
4. పుస్తకం: A Manual of Jaimini Astrology by Sri. Iranganti Rangacharya, 2007
5. పుస్తకం: A Course on Jaimini Maharishi’s Upadesa Sutras by Pt. Sanjay Rath, 2007

* * * *

24. జైమిని సూత్రాలు ఉపయోగించి ఉరితీత ఆత్మహత్యకు సంయోగాలు

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Planets & Forecast, జనవరి 2019, పేజీ 40 లో ప్రచురించబడింది)

ఇటీవలి సంవత్సరాలలో, USA లో ఆత్మహత్య మోటారు వాహన ప్రమాదాలను మించి మరణానికి గాయాల ప్రముఖ కారణంగా మారింది. ఈ పేపర్లో, జైమిని సూత్రాలు ఉపయోగించి ఉరితీత ఆత్మహత్య కోసం సంయోగాలు నిర్ణయించే చాలా సరళమైన మరియు సమర్థమైన పద్ధతి పంచుకుంటాను.

సూత్రాలు:

1) రాశిలో, ఆత్మకారక (AK) నుండి 3వ భావంపై పాప గ్రహాలు రాశి దృష్టి కలిగి ఉంటే, వ్యక్తికి అసహజ మరణం సంభవిస్తుంది.

2) రాశిలో, ఆరూఢ లగ్నం నుండి 3వ భావంపై పాప గ్రహాలు రాశి దృష్టి కలిగి ఉంటే, దుష్ట మారణ యోగం (భయంకర మరణం) సంభవిస్తుంది.

3) రాశిలో, A8వ (మృత్యుపద) పై పాప గ్రహాలు రాశి దృష్టి కలిగి ఉంటే లేదా A8 నీచ సూర్యుడితో సంయోగంలో ఉంటే, జాతకుడు ఉరితీత ద్వారా ఆత్మహత్య చేసుకుంటాడు.


4) ద్రేక్కాణంలో (సాంప్రదాయ), 8వ అధిపతి (రాహువు లేదా కేతువు)తో సంయోగంలో లేదా త్రికోణాలలో ఉంటే లేదా 8వ అధిపతి నీచ సూర్యుడితో సంయోగంలో ఉంటే, ఉరితీత ద్వారా మరణం సూచితమవుతుంది.

గమనిక: నేను Astrodatabank (www.astrodatabank.com) నుండి జన్మ తేదీ తీసుకున్నాను మరియు 8 చర కారక పద్ధతితో పుష్య-పక్ష అయనాంశం ఉపయోగించాను.


ఉదాహరణ-01: Astrodatabank Ref: Hanged 7985

ఒక అమెరికన్ ఆత్మహత్య కేసు ఉరితీత ద్వారా, 3/27/1973, 21:55 EST, Brooklyn, NY లో మరణించాడు.

- జన్మ తేది: జూన్ 10, 1937, జన్మ సమయం: 14:05, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), స్థలం: 73 W 57' 00", 40 N 39' 00", Brooklyn, New York, USA.



As:	12 Vi 54	**Su:**	27 Ta 34- AmK	**Mo:**	23 Ge 55- BK	**Ma (R):**	29 Li 35- AK
Me:	4 Ta 11- DK	**Ju (R):**	4 Cp 24- GK	**Ve:**	13 Ar 03- MK	**Sa:**	12 Pi 11- PiK
Ra:	23 Sc 16- PK	**Ke:**	23 Ta 16	**HL:**	14 Aq 58	**GL:**	11 Pi 34




As:	21 Le 19	**Su:**	7 Cn 18- AmK	**Mo:**	11 Sg 44- BK	**Ma (R):**	28 Sg 45- AK
Me:	17 Vi 26- DK	**Ju (R):**	16 Vi 47- GK	**Ve:**	9 Ta 08- MK	**Sa:**	23 Aq 26- PiK
Ra:	20 Cp 13- PK	**Ke:**	20 Cn 13	**HL:**	14 Sc 53	**GL:**	25 Aq 19

ఈ జాతకుడి రాశి చార్టులో, ఆత్మ కారకం (AK) కుజుడు మరియు తులా రాశిలో ఉంచబడ్డాడు. AK నుండి 3వ భావం ధనుస్సు మరియు శని జైమిని రాశి దృష్టి ద్వారా ధనుస్సును చూస్తున్నాడు, సిద్ధాంతం-1 ప్రకారం. ఆరూఢ లగ్నం మకరంలో ఉంది మరియు దాని నుండి 3వ భావం మీనం మరియు శని అందులో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-2 ప్రకారం. మృత్యుపద (A8) వృషభంలో ఉంది, కేతువు వృషభంలో ఉన్నాడు మరియు కుజుడు జైమిని రాశి దృష్టి ద్వారా చూస్తున్నాడు, సిద్ధాంతం-3 ప్రకారం. ద్రేక్కాణంలో (D-3, సాంప్రదాయ), 8వ అధిపతి గురువు కన్యలో ఉంచబడ్డాడు మరియు రాహువు 5వ (త్రికోణాలలో) ఉంచబడ్డాడు, సిద్ధాంతం-4 ప్రకారం, అందుకే ఈ జాతకుడు ఉరితీత ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారిస్తుంది.


ఉదాహరణ-02: Astrodatabank Ref: Parsons, Rehtaeh

కెనడియన్ 17 సంవత్సరాల హై స్కూల్ విద్యార్థి, కెనడాలోని Nova Scotia లోని Dartmouth లో తన ఇంట్లో ఉరితీత ద్వారా ఆత్మహత్య చేసుకుంది.

- జన్మ తేది: డిసెంబర్ 9, 1995, జన్మ సమయం: 02:43, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), స్థలం: 63 W 36' 00", 44 N 39' 00", Halifax, Canada.



As:	26 Vi 09	Su:	24 Sc 03- BK	Mo:	18 Ge 13- PiK	Ma:	13 Sg 58- PK
Me:	2 Sg 55- GK	Ju:	1 Sg 39- DK	Ve:	21 Sg 53- MK	Sa:	25 Aq 36- AmK
Ra:	2 Li 30- AK	Ke:	2 Ar 30	HL:	22 Ge 52	GL:	7 Sc 19




As:	11 Cn 34	Su:	17 Cp 52- BK	Mo:	24 Sc 38- PiK	Ma:	11 Ta 53- PK
Me:	8 Ar 44- GK	Ju:	4 Ar 56- DK	Ve:	5 Ge 40- MK	Sa:	16 Sg 48- AmK
Ra:	7 Li 31- AK	Ke:	7 Ar 31	HL:	8 Sg 36	GL:	8 Pi 04

ఈ జాతకుడి రాశి చార్టులో, ఆత్మ కారకం (AK) రాహువు మరియు తులా రాశిలో ఉంచబడ్డాడు. AK నుండి 3వ భావం ధనుస్సు మరియు కుజుడు అక్కడ ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. ఆరూఢ లగ్నం కుంభంలో ఉంది మరియు దాని నుండి 3వ భావం మేషం మరియు కేతువు అందులో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-2 ప్రకారం. మృత్యుపద (A8) సింహంలో ఉంది, కేతువు మేషంలో మరియు రాహువు తులాలో ఉన్నారు మరియు జైమిని రాశి దృష్టి ద్వారా A8 ని చూస్తున్నారు, సిద్ధాంతం-3 ప్రకారం. ద్రేక్కాణంలో (D-3, సాంప్రదాయ), 8వ అధిపతి 5వ (త్రికోణాలలో) కేతువుతో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-4 ప్రకారం, అందుకే ఈ జాతకుడు ఉరితీత ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారిస్తుంది.


ఉదాహరణ-03: Astrodatabank Ref: Charrier, Eric

ఒక అమెరికన్ జాతకుడు జులై 20వ, 1997న తన ఇంటి వెనుక పోర్చ్‌లో తన బెల్ట్‌తో ఉరి వేసుకున్నట్లు కనుగొనబడ్డాడు.

- జన్మ తేదీ: నవంబర్ 5, 1963, జన్మ సమయం: 23:00, టైమ్ జోన్: 1:00:00 (GMT తూర్పు), స్థలం: 6 E 28' 00", 43 N 32' 00", Draguignan, France.



As:	14 Cn 49	Su:	20 Li 33- MK	Mo:	20 Ge 50- BK	Ma:	15 Sc 53- PK
Me:	21 Li 06- AmK	Ju (R):	18 Pi 47- PiK	Ve:	8 Sc 15- DK	Sa:	24 Cp 26- AK
Ra:	20 Ge 53- GK	Ke:	20 Sg 53	HL:	10 Aq 31	GL:	26 Cp 26




As:	15 Aq 33	Su:	1 Sg 40- MK	Mo:	2 Sg 30- BK	Ma:	12 Aq 20- PK
Me:	3 Sg 18- AmK	Ju (R):	3 Aq 39- PiK	Ve:	5 Pi 16- DK	Sa:	16 Cn 42- AK
Ra:	2 Sg 38- GK	Ke:	2 Ge 38	HL:	1 Sc 33	GL:	10 Cn 41

ఈ జాతకుడి రాశి చార్టులో, ఆత్మ కారకం (AK) శని మరియు మకర రాశిలో ఉంచబడ్డాడు. AK నుండి 3వ భావం మీనం. రాహువు మరియు కేతువు జైమిని రాశి దృష్టి ద్వారా మీనాన్ని చూస్తున్నారు, సిద్ధాంతం-1 ప్రకారం. ఆరూఢ లగ్నం వృషభంలో ఉంది మరియు దాని నుండి 3వ భావం కర్కాటకం. కుజుడు వృశ్చికంలో ఉంచబడ్డాడు మరియు జైమిని రాశి దృష్టి కలిగి ఉన్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. మృత్యుపద (A8) తులాలో నీచ సూర్యుడుతో ఉంది, సిద్ధాంతం-3 ప్రకారం. ద్రేక్కాణంలో (D-3, సాంప్రదాయ), 8వ అధిపతి బుధుడు రాహువుతో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-4 ప్రకారం, అందుకే ఈ జాతకుడు ఉరితీత ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారిస్తుంది.


ఉదాహరణ-04: Astrodatabank Ref: Charrier, Eric

ఒక అమెరికన్ జాతకుడు ఉరితీత ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడు.

- జన్మ తేది: మే 9, 1957, జన్మ సమయం: 01:40, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), స్థలం: 73 W 57' 00", 40 N 39' 00", Brooklyn, New York, USA.



As:	17 Cp 07	Su:	26 Ar 13- AmK	Mo:	24 Le 36- BK	Ma:	10 Ge 46- PK
Me (R):	21 Ar 07- MK	Ju (R):	29 Le 51- AK	Ve:	2 Ta 41- GK	Sa (R):	20 Sc 33- PiK
Ra:	27 Li 33- DK	Ke:	27 Ar 33	HL:	19 Sg 51	GL:	11 Ge 30




As:	8 Le 39	Su:	18 Ge 38- AmK	Mo:	13 Ge 47- BK	Ma:	2 Sc 17- PK
Me (R):	3 Ge 22- MK	Ju (R):	29 Ge 34- AK	Ve:	21 Vi 58- GK	Sa (R):	28 Cp 20- PiK
Ra:	22 Sg 38- DK	Ke:	22 Ge 38	HL:	29 Ta 32	GL:	4 Sc 29

ఈ జాతకుడి రాశి చార్టులో, ఆత్మ కారకం (AK) గురువు మరియు సింహంలో ఉంచబడ్డాడు. AK నుండి 3వ భావం తులా మరియు రాహువు అందులో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. ఆరూఢ లగ్నం కన్యలో ఉంది మరియు దాని నుండి 3వ భావం వృశ్చికం మరియు శని అందులో ఉంచబడ్డాడు మరియు జైమిని రాశి దృష్టి ద్వారా కేతువు చేత చూడబడుతున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. మృత్యుపద (A8) మకరంలో ఉంది, శని వృశ్చికంలో ఉన్నాడు మరియు జైమిని రాశి దృష్టి ద్వారా A8 ని చూస్తున్నాడు, సిద్ధాంతం-3 ప్రకారం. ద్రేక్కాణంలో (D-3, సాంప్రదాయ), 8వ అధిపతి గురువు మిథుని రాశిలో కేతువుతో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-4 ప్రకారం, అందుకే ఈ జాతకుడు ఉరితీత ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారిస్తుంది.


ఉదాహరణ-05: Astrodatabank Ref: Hanged 11084

ఒక అమెరికన్ జాతకుడు ఉరితీత ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడు.

1. జన్మ తేదీ: అక్టోబర్ 23, 1948, జన్మ సమయం: 09:15, టైమ్ జోన్: 5:00:00 (GMT పశ్చిమం), స్థలం: 73 W 52' 00", 40 N 43' 00", Queens Village, New York, USA.



As:	12 Sc 25	**Su:**	8 Li 05- PK	**Mo:**	12 Ge 58- BK	**Ma:**	12 Sc 34- MK
Me (R):	0 Li 26- DK	**Ju:**	3 Sg 39- GK	**Ve:**	27 Le 43- AK	**Sa:**	11 Le 38- PiK
Ra:	12 Ar 56- AmK	**Ke:**	12 Li 56	**HL:**	5 Cp 26	**GL:**	16 Ta 38




As:	22 Aq 44	**Su:**	24 Li 15- PK	**Mo:**	8 Sc 53- BK	**Ma:**	22 Aq 17- MK
Me (R):	1 Li 19- DK	**Ju:**	10 Ar 57- GK	**Ve:**	23 Ge 08- AK	**Sa:**	4 Ta 54- PiK
Ra:	8 Ta 47- AmK	**Ke:**	8 Sc 47	**HL:**	13 Vi 43	**GL:**	10 Le 06

ఈ జాతకుడి రాశి చార్టులో, ఆత్మ కారకం (AK) శుక్రుడు మరియు సింహంలో ఉంచబడ్డాడు. AK నుండి 3వ భావం తులా మరియు కేతువు అందులో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. ఆరూఢ లగ్నం కన్యలో ఉంది మరియు దాని నుండి 3వ భావం వృశ్చికం మరియు కుజుడు అందులో ఉంచబడ్డాడు మరియు రాహువు (మేషం) జైమిని రాశి దృష్టి ద్వారా చూస్తున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. మృత్యుపద (A8) మకరంలో ఉంది, శని సింహంలో మరియు కుజుడు వృశ్చికంలో ఉన్నారు మరియు జైమిని రాశి దృష్టి ద్వారా A8 ని చూస్తున్నారు, సిద్ధాంతం-3 ప్రకారం. ద్రేక్కాణంలో (D-3, సాంప్రదాయ), 8వ అధిపతి బుధుడు నీచ సూర్యుడుతో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-4 ప్రకారం, అందుకే ఈ జాతకుడు ఉరితీత ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారిస్తుంది.


ఉదాహరణ-06: Astrodatabank Ref: Hanged 11664

ఒక అమెరికన్ జాతకుడు ఉరితీత ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడు.

• జన్మ తేదీ: ఆగస్టు 17, 1950, జన్మ సమయం: 11:27, టైమ్ జోన్: 4:00:00 (GMT పశ్చిమం), స్థలం: 73 W 57' 00", 40 N 39' 00", Brooklyn, New York, USA.



As:	4 Li 16	**Su:**	2 Le 07- DK	**Mo:**	22 Vi 30- MK	**Ma:**	12 Li 12- PiK
Me:	29 Le 11- AK	**Ju (R):**	11 Aq 35- PK	**Ve:**	9 Cn 15- GK	**Sa:**	27 Le 03- AmK
Ra:	6 Pi 41- BK	**Ke:**	6 Vi 41	**HL:**	9 Cp 19	**GL:**	5 Vi 25




As:	12 Li 48	**Su:**	6 Ar 21- DK	**Mo:**	22 Cn 31- MK	**Ma:**	6 Sc 37- PiK
Me:	27 Ge 33- AK	**Ju (R):**	4 Sc 44- PK	**Ve:**	2 Pi 14- GK	**Sa:**	21 Ge 09- AmK
Ra:	9 Pi 57- BK	**Ke:**	9 Vi 57	**HL:**	2 Vi 04	**GL:**	13 Vi 45

ఈ జాతకుడి రాశి చార్టులో, ఆత్మ కారకం (AK) బుధుడు మరియు సింహంలో ఉంచబడ్డాడు. AK నుండి 3వ భావం తులా మరియు కుజుడు అందులో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. ఆరూఢ లగ్నం మకరంలో ఉంది మరియు దాని నుండి 3వ భావం మీనం మరియు రాహువు అందులో ఉంచబడ్డాడు మరియు కేతువు (కన్య) జైమిని రాశి దృష్టి ద్వారా చూస్తున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. మృత్యుపద (A8) కన్యలో ఉంది, కేతువు కన్యలో మరియు రాహువు మీనంలో ఉన్నారు మరియు జైమిని రాశి దృష్టి ద్వారా A8 ని చూస్తున్నారు, సిద్ధాంతం-3 ప్రకారం. ద్రేక్కాణంలో (D-3, సాంప్రదాయ), 8వ అధిపతి శుక్రుడు రాహువుతో మరియు 9వ (త్రికోణాలలో) లో కుజుడుతో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-4 ప్రకారం, అందుకే ఈ జాతకుడు ఉరితీత ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారిస్తుంది.


ఉదాహరణ-07: Astrodatabank Ref: Hughes, Nicholas

ఒక అమెరికన్ జాతకుడు ఉరితీత ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడు.

* జన్మ తేది: జనవరి 17, 1962, జన్మ సమయం: 23:54, టైమ్ జోన్: 0:00:00 (GMT పశ్చిమం), స్థలం: 3 W 54' 00", 50 N 48' 00", North Tawton, United Kingdom.



As:	23 Vi 06	**Su:**	5 Cp 14- PiK	**Mo:**	3 Ge 43- GK	**Ma:**	26 Sg 16- AK
Me:	23 Cp 27- AmK	**Ju:**	22 Cp 10- BK	**Ve:**	2 Cp 58- DK	**Sa:**	9 Cp 29- MK
Ra:	25 Cn 56- PK	**Ke:**	25 Cp 56	**HL:**	23 Ar 11	**GL:**	6 Ar 07



As:	20 Cn 42	**Su:**	14 Vi 19- PiK	**Mo:**	11 Li 10- GK	**Ma:**	18 Ge 47- AK
Me:	19 Cn 40- AmK	**Ju:**	23 Cn 31- BK	**Ve:**	21 Vi 05- DK	**Sa:**	1 Vi 32- MK
Ra:	12 Cp 12- PK	**Ke:**	12 Cn 12	**HL:**	9 Ge 34	**GL:**	18 Ar 22

ఈ జాతకుడి రాశి చార్టులో, ఆత్మ కారకం (AK) కుజుడు మరియు ధనుస్సులో ఉంచబడ్డాడు. AK నుండి 3వ భావం కుంభం మరియు కర్కాటకంలో ఉన్న రాహువు జైమిని రాశి దృష్టి కలిగి ఉన్నాడు, సిద్ధాంతం-1 ప్రకారం. ఆరూఢ లగ్నం వృషభంలో ఉంది మరియు దాని నుండి 3వ భావం కర్కాటకం మరియు రాహువు అందులో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-2 ప్రకారం. మృత్యుపద (A8) సింహంలో ఉంది, శని మరియు కేతువు మకరంలో ఉన్నారు మరియు జైమిని రాశి దృష్టి ద్వారా A8 ని చూస్తున్నారు, సిద్ధాంతం-3 ప్రకారం. ద్రేక్కాణంలో (D-3, సాంప్రదాయ), 8వ అధిపతి శని కన్యలో ఉంచబడ్డాడు మరియు కుజుడు మిథుని రాశిలో ఉంచబడ్డాడు మరియు జైమిని రాశి దృష్టి ద్వారా శనిని చూస్తున్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం, అందుకే ఈ జాతకుడు ఉరితీత ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారిస్తుంది.

ముగింపు

ఉరితీత ద్వారా ఆత్మహత్య చేసుకున్న కొందరి జాతకాలు ఎంత సరళంగా మరియు సమర్థంగా విశ్లేషించగలమో చూశాము. ఈ సూత్రాలు 100% చార్టులలో పని చేయకపోవచ్చు, కాబట్టి జైమిని యొక్క రాశి దృష్టి మరియు అర్గల మరియు విపరీత అర్గల సిద్ధాంతాలతో ఈ సూత్రాలు విస్తరించాలి.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1. ఆర్టికల్/పేపర్: Astrology and the Nature of Death - IVA by V.M Natu, The Astrological Magazine, Dec 1989, Vol 78, No.12
2. Academic Research Paper-1: Baker S.P. et al. Increase in suicide by hanging/suffocation in the U.S., 2000-2010. American Journal of Preventive Medicine. 2013; 44:146-149.
3. Academic Research Paper-2: Hernandez-Alvarado MM et al. Increase in suicide rates by hanging in the population of Tabasco, Mexico between 2003 and 2012. International Journal of Environmental Research and Public Health (2016).

* * * *

25. జైమిని ఉప పద లగ్నం (UL) ఉపయోగించి విడాకులు నిర్ణయించడం

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Astrological eMagazine, ఫిబ్రవరి 2019 లో ప్రచురించబడింది)

భావోద్వేగ లేదా శారీరక ప్రేమ, ఆప్యాయత మరియు శృంగారం దీర్ఘకాల వివాహ జీవితానికి కీలక కారకాలు మాత్రమే కావు. అదే సమయంలో, వివాహ జీవితంలో సంఘర్షణ వివిధ కారణాల వల్ల ఉండవచ్చు మరియు వైవాహిక కలహాలు గ్రహాలు, లగ్నం, 7వ భావం, 7వ అధిపతి లేదా మన ఋషులు సూచించిన ఇతర జ్యోతిష్య కారణాల బాధ వల్ల ఉత్పన్నమవుతాయి. 2వ భావం 7వ నుండి 8వ భావం మరియు 2వ భావంపై ఏ పాప ప్రభావమైనా జాతకుడి వివాహ జీవితంలో అలజడి కలిగిస్తుంది. జైమిని మహర్షి UL మరియు వివాహానికి సంబంధించిన అనేక ఉపదేశ సూత్రాలు ఇచ్చారు, ఇక్కడ విడాకులపై ఈ పత్రానికి సంబంధించిన రెండు సూత్రాలు ఉన్నాయి:

1) సూత్రం 1.4.2, Ref: Page 108, Book: Jaimini Sutras by Sri. B. Suryanarian Rao year 1955

२. तत्र पापस्य पापयोगे प्रव्राज्य दारनाशो वा ॥

SU. 2.—*Tatra papasya papayoge pravrajya daranasova.*

If the *Upapada* has evil conjunction or aspect or if the 2nd from it has an evil planet, the wife will die or he will embrace *pravrajya* or *sanyasa* or asceticism.

2) సూత్రం 1.4.5, Ref: Page 110, Book: Jaimini Sutras by Sri. B. Suryanarian Rao year 1955

५. नीचे दारनाशः ॥

SU. 5.—*Neechey daranasaha.*

If the 2nd from *Upapada* falls in Neechamsa or has the conjunction of a Neecha or debilitated planet there will surely be death to wife in that evil period.

జైమిని మహర్షి ఉప పద లగ్నం (UL) నుండి 2వ భావం వివాహం కొనసాగింపును చూపిస్తుందని బోధించారు. UL నుండి 2వ భావంపై పాప ప్రభావాలు ఉంటే, అది వివాహం/సంబంధాన్ని విచ్ఛిన్నం చేసి విభజన లేదా విడాకులకు దారితీస్తుంది.


సూత్రాలు:


1. ఉప పద లగ్నం (UL) కి త్రికోణాలలో (1, 5, 9) పాప గ్రహాలు ఉంచబడితే
2. ఉప పద లగ్నాన్ని (రాశి దృష్టి లేదా RD ద్వారా) పాప గ్రహాలు చూస్తే
3. ఉప పద లగ్నం (UL) నుండి 2వ భావానికి త్రికోణాలలో (1, 5, 9) పాప గ్రహాలు ఉంచబడితే
4. ఉప పద లగ్నం (UL) నుండి 2వ భావాన్ని (రాశి దృష్టి లేదా RD ద్వారా) పాప గ్రహాలు చూస్తే

గమనిక: నేను Astro Data Bank నుండి సేకరించిన అన్ని చార్టులు ఉపయోగించి ఈ ఉదాహరణ చార్టులు చిత్ర-పక్ష అయనాంశం మరియు భావ/చాలిత చక్రంతో రూపొందించాను.

ఉదాహరణ-01

•భార్య (Kay Lenz) పుట్టిన తేదీ: మార్చి 4, 1953, 22:08, Los Angeles, California, USA
• భర్త (David Cassidy) పుట్టిన తేదీ: ఏప్రిల్ 12, 1950, 9:55, New York, New York, USA






భార్య చార్టులో, ఉప పద లగ్నం (UL) మిథుని రాశిలో ఉంది. శని ఉప పద లగ్నం (UL) నుండి 5వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. కుజుడు రాశి దృష్టి ద్వారా UL ని చూస్తున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. కేతువు UL నుండి 2వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం.


భర్త చార్టులో, ఉప పద లగ్నం (UL) సింహంలో ఉంది. శని మరియు కుజుడు UL లో ఉంచబడ్డారు, సిద్ధాంతం-1 ప్రకారం. కేతువు UL నుండి 2వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. రాహువు మీనం నుండి రాశి దృష్టి ద్వారా UL నుండి 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం. ఈ జంట చార్టులలో, అన్ని షరతులు సంతృప్తిపరచబడ్డాయి మరియు జంట విడాకులు పొందేలా చేశాయి.

ఉదాహరణ-02

- భార్య (Roseanne Barr) పుట్టిన తేదీ: నవంబర్ 3, 1952, 13:21, Salt Lake City, Utah, USA.
- భర్త (Ben Thomas) పుట్టిన తేదీ: అక్టోబర్ 7, 1966, 18:30, Hollywood, California, USA



As:	6 Cp 41	**Su:**	13 Li 39- PiK	**Mo:**	18 Ta 11- PK	**Ma:**	29 Sg 49
Me:	1 Sc 25- AmK/G	**Ju (R):**	0 Ar 03- BK	**Ve:**	20 Sc 15- MK	**Sa:**	8 Vi 30- AK
Ra:	8 Cp 14- DK	**Ke:**	8 Cn 14	**HL:**	24 Ar 33	**GL:**	10 Aq 53




As:	7 Ar 35	**Su:**	8 Vi 58- AmK	**Mo:**	12 Ge 11- AK	**Ma:**	4 Le 13- GK
Me:	28 Li 30- MK/PK	**Ju:**	12 Cn 54- PiK	**Ve:**	25 Vi 19- BK	**Sa (R):**	13 Pi 30- DK
Ra:	29 Ar 12	**Ke:**	29 Li 12	**HL:**	11 Li 27	**GL:**	0 Ta 10


భార్య చార్టులో కుజుడు ఉప పద లగ్నం (UL) నుండి 5వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. రాహువు రాశి దృష్టి ద్వారా UL ని చూస్తున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. శని UL నుండి 2వ భావంలో మరియు రాహువు 5వలో ఉంచబడ్డారు, సిద్ధాంతం-3 ప్రకారం. కుజుడు రాశి దృష్టి ద్వారా UL నుండి 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం. భర్త చార్టులో శని ఉప పద లగ్నం (UL) నుండి 5వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. రాహువు రాశి దృష్టి ద్వారా UL ని చూస్తున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. కుజుడు UL నుండి 2వ భావం నుండి 9వలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. శని రాశి దృష్టి ద్వారా UL నుండి 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం. ఈ జంట చార్టులలో, అన్ని షరతులు సంతృప్తిపరచబడ్డాయి మరియు జంట విడాకులు పొందేలా చేశాయి.

ఉదాహరణ-03

- భార్య (Janet Leigh) పుట్టిన తేదీ: జులై 6, 1927, 14:15, Merced, California, USA.
- భర్త (Tony Curtis) పుట్టిన తేదీ: జూన్ 3, 1925, 09:00, New York, New York, USA



As:	19 Li 38	**Su:**	9 Ge 03- AmK	**Mo:**	28 Vi 15- BK	**Ma:**	22 Cn 01- AK
Me (R):	24 Cn 29- PiK	**Ju:**	1 Pi 46- MK/PK	**Ve:**	27 Le 29- DK	**Sa (R):**	20 Sc 01- GK
Ra:	14 Ge 38	**Ke:**	14 Sg 38	**HL:**	23 Ar 28	**GL:**	15 Ge 04




As:	12 Cn 07	**Su:**	26 Ta 57- BK	**Mo:**	12 Li 12- PiK	**Ma:**	25 Ge 24- AmK
Me:	14 Ar 44- GK	**Ju (R):**	19 Sg 30- AK	**Ve:**	4 Ta 07- DK	**Sa (R):**	23 Li 38- MK/PK
Ra:	0 Cn 07	**Ke:**	0 Cp 07	**HL:**	5 Li 43	**GL:**	18 Ar 54


భార్య చార్టులో కుజుడు రాశి దృష్టి ద్వారా UL ని చూస్తున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. రాహువు UL నుండి 2వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. కేతువు రాశి దృష్టి ద్వారా UL నుండి 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం. భర్త చార్టులో కుజుడు ఉప పద లగ్నం (UL) నుండి 5వ భావంలో మరియు శని UL నుండి 9వలో ఉంచబడ్డారు, సిద్ధాంతం-1 ప్రకారం. రాహువు మరియు శని రాశి దృష్టి ద్వారా UL ని చూస్తున్నారు, సిద్ధాంతం-2 ప్రకారం. రాహువు UL నుండి 2వ భావం నుండి 5వలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. కుజుడు రాశి దృష్టి ద్వారా UL నుండి 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం. ఈ జంట చార్టులలో, చాలా షరతులు సంతృప్తిపరచబడ్డాయి మరియు జంట విడాకులు పొందేలా చేశాయి.

ఉదాహరణ-04

- భార్య (Ava Gardner) పుట్టిన తేదీ: డిసెంబర్ 24, 1922, 19:10, Boone, North Carolina, USA.
- భర్త (Frank Sinatra) పుట్టిన తేదీ: డిసెంబర్ 12, 1915, 03:00, Hoboken, New Jersey, USA



As:	12 Cn 44	Su:	27 Sg 01- GK	Mo:	26 Pi 29- BK/MK	Ma:	4 Aq 07- PK
Me:	29 Cp 40- AmK/F	Ju:	23 Li 29	Ve:	0 Sc 31- DK	Sa:	26 Li 05
Ra:	13 Vi 42- AK	Ke:	13 Pi 42	HL:	11 Sg 08	GL:	17 Ta 17




As:	12 Cn 44	Su:	27 Sg 01- GK	Mo:	26 Pi 29- BK/MK	Ma:	4 Aq 07- PK
Me:	29 Cp 40- AmK/F	Ju:	23 Li 29	Ve:	0 Sc 31- DK	Sa:	26 Li 05
Ra:	13 Vi 42- AK	Ke:	13 Pi 42	HL:	11 Sg 08	GL:	17 Ta 17


భార్య చార్టులో శని రాశి దృష్టి ద్వారా UL ని చూస్తున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. రాహువు UL నుండి 2వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. కేతువు రాశి దృష్టి ద్వారా UL నుండి 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం. భర్త చార్టులో కుజుడు ఉప పద లగ్నం (UL) నుండి 9వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. రాహువు UL నుండి 2వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. కుజుడు రాశి దృష్టి ద్వారా UL నుండి 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం. ఈ జంట చార్టులలో, చాలా షరతులు సంతృప్తిపరచబడ్డాయి మరియు జంట విడాకులు పొందేలా చేశాయి.

ఉదాహరణ-05

- భార్య (Elizabeth Taylor) పుట్టిన తేదీ: ఫిబ్రవరి 27, 1932, 02:30, Londonderry County Borough, UK.
- భర్త (Conrad Hilton Jr) పుట్టిన తేదీ: డిసెంబర్ 12, 1915, 03:00, Hoboken, New Jersey, USA



As:	21 Li 20	**Su:**	28 Sg 59- AmK	**Mo:**	22 Aq 02- GK	**Ma:**	14 Le 05- DK
Me:	10 Sg 34- BK	**Ju:**	4 Pi 55- AK	**Ve:**	23 Sg 23- PiK	**Sa (R):**	19 Cn 40- MK/PK
Ra:	13 Cp 05	**Ke:**	13 Cn 05	**HL:**	22 Cn 55	**GL:**	13 Cp 50




As:	9 Sc 18	**Su:**	9 Aq 40- PiK	**Mo:**	25 Li 38- MK	**Ma:**	18 Aq 14- BK/GK
Me:	11 Aq 23- PK	**Ju (R):**	20 Cn 31	**Ve:**	8 Pi 31- AmK	**Sa:**	6 Cp 48- DK
Ra:	9 Pi 18- AK	**Ke:**	9 Vi 18	**HL:**	9 Vi 03	**GL:**	8 Cp 09


భార్య చార్టులో శని రాశి దృష్టి ద్వారా UL ని చూస్తున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. కేతువు UL నుండి 2వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. రాహువు రాశి దృష్టి ద్వారా UL నుండి 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం. భర్త చార్టులో రాహువు 5వలో మరియు శని ఉప పద లగ్నం (UL) నుండి 9వ భావంలో ఉంచబడ్డారు, సిద్ధాంతం-1 ప్రకారం. శని రాశి దృష్టి ద్వారా UL ని చూస్తున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. కుజుడు UL నుండి 2వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. రాహువు మరియు కేతువు రెండూ రాశి దృష్టి ద్వారా UL నుండి 2వ భావాన్ని చూస్తున్నారు, సిద్ధాంతం-4 ప్రకారం. ఈ జంట చార్టులలో, చాలా షరతులు సంతృప్తిపరచబడ్డాయి మరియు జంట విడాకులు పొందేలా చేశాయి.

ఉదాహరణ-06

- భార్య (Dyan Cannon) పుట్టిన తేదీ: జనవరి 4, 1937, 09:34, Tacoma, Washington, USA.
- భర్త (Cary Grant) పుట్టిన తేదీ: జనవరి 18, 1904, 01:07, Bristol, UK.



As:	21 Li 55	Su:	6 Cp 16- GK	Mo:	14 Cp 32- MK/Pk	Ma:	26 Aq 09- PiK
Me (R):	24 Cp 39- DK	Ju:	13 Pi 49- AK	Ve:	24 Sg 28- AmK	Sa:	7 Cp 05- BK
Ra:	15 Vi 57	Ke:	15 Pi 57	HL:	28 Ge 43	GL:	17 Cn 23




As:	4 Cp 16	Su:	9 Sg 07- BK	Mo:	22 Vi 13- AmK	Ma:	27 Li 49- GK
Me:	15 Cp 60- PiK	Ju:	11 Sg 57- MK/Pk	Ve:	18 Cp 48- DK	Sa:	11 Aq 58- AK
Ra:	3 Sc 24	Ke:	3 Ta 24	HL:	0 Aq 20	GL:	17 Ar 09

భార్య చార్టులో కేతువు ఉప పద లగ్నం (UL) నుండి 9వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. కుజుడు UL నుండి 2వ భావంలో మరియు శని UL నుండి 2వ భావం నుండి 5వలో


ఉంచబడ్డారు, సిద్ధాంతం-3 ప్రకారం. శని మరియు కేతువు రాశి దృష్టి ద్వారా UL నుండి 2వ భావాన్ని చూస్తున్నారు, సిద్ధాంతం-4 ప్రకారం. భర్త చార్టులో రాహువు ఉప పద లగ్నం (UL) నుండి 5వలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. శని రాశి దృష్టి ద్వారా UL ని చూస్తున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. కుజుడు UL నుండి 2వ భావం నుండి 9వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. రాహువు మరియు కేతువు రెండూ రాశి దృష్టి ద్వారా UL నుండి 2వ భావాన్ని చూస్తున్నారు, సిద్ధాంతం-4 ప్రకారం. ఈ జంట చార్టులలో, చాలా షరతులు సంతృప్తిపరచబడ్డాయి మరియు జంట విడాకులు పొందేలా చేశాయి.

ఉదాహరణ-07

- భార్య (Zsa Zsa Gabor) పుట్టిన తేదీ: ఫిబ్రవరి 6, 1917, 20:08, Budapest, Hungary.
- భర్త (George Sanders) పుట్టిన తేదీ: జులై 3, 1906, 06:00, St. Petersburg, Russia.



As:	15 Vi 25	**Su**:	12 Aq 57- BK	**Mo**:	9 Le 07- MK	**Ma**:	26 Aq 23- AK
Me:	26 Cp 08- AmK	**Ju**:	27 Ar 52- PiK	**Ve**:	16 Cp 51- PK	**Sa (R)**:	25 Cn 47- DK
Ra:	21 Cp 36- GK	**Ke**:	21 Cn 36	**HL**:	5 Pi 07	**GL**:	8 Li 22




As:	19 Ge 13	**Su**:	8 Ge 55- MK	**Mo**:	4 Sc 27- GK	**Ma**:	13 Ge 33- BK
Me:	6 Cn 54- PiK	**Ju**:	12 Ta 47- DK	**Ve**:	19 Cn 29- AmK	**Sa (R)**:	22 Aq 12- AK
Ra:	8 Cn 09- PK	**Ke**:	8 Cp 09	**HL**:	6 Ge 11	**GL**:	17 Ge 04


భార్య చార్టులో రాహువు ఉప పద లగ్నం (UL) నుండి 9వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. శని, కేతువు మరియు రాహువు రాశి దృష్టి ద్వారా UL ని చూస్తున్నారు, సిద్ధాంతం-2 ప్రకారం. కుజుడు UL నుండి 2వ భావం నుండి 9వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. భర్త చార్టులో కేతువు ఉప పద లగ్నం (UL) నుండి 9వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. కుజుడు రాశి దృష్టి ద్వారా UL ని చూస్తున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. శని UL నుండి 2వ భావం నుండి 5వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. శని రాశి దృష్టి ద్వారా UL నుండి 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం. ఈ జంట చార్టులలో, చాలా షరతులు సంతృప్తిపరచబడ్డాయి మరియు జంట విడాకులు పొందేలా చేశాయి.

ఉదాహరణ-08

- భార్య (Marilyn Monroe) పుట్టిన తేదీ: జూన్ 1, 1926, 09:30, Los Angeles, California, USA.
- భర్త (Joe DiMaggio) పుట్టిన తేదీ: నవంబర్ 25, 1914, 07:00, Martinez, California, USA.



As:	4 Sc 03	**Su:**	28 Sc 47- GK	**Mo:**	16 Aq 47- AmK	**Ma:**	8 Sc 43- MK/PK
Me:	2 Li 00- BK	**Ju:**	29 Cp 38- AK	**Ve (R):**	29 Sc 23- PiK	**Sa (R):**	13 Ge 44- DK
Ra:	15 Aq 08	**Ke:**	15 Le 08	**HL:**	11 Sc 39	**GL:**	0 Sc 58



As:	2 Cn 21	**Su:**	8 Ta 46- MK/PK	**Mo:**	26 Cp 36- BK	**Ma:**	11 Aq 20- AmK
Me:	5 Ta 52- PiK	**Ju:**	6 Cp 09- DK	**Ve:**	23 Ar 32- GK	**Sa (R):**	17 Li 39- AK
Ra:	19 Ge 07	**Ke:**	19 Sg 07	**HL:**	21 Li 23	**GL:**	10 Ta 20

భార్య చార్టులో కేతువు ఉప పద లగ్నం (UL) నుండి 9వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. కుజుడు రాశి దృష్టి ద్వారా UL ని చూస్తున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. శని రాశి దృష్టి ద్వారా UL నుండి 2వ భావాన్ని చూస్తున్నాడు, సిద్ధాంతం-4 ప్రకారం. భర్త చార్టులో కేతువు ఉప పద లగ్నం (UL) నుండి 9వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-1 ప్రకారం. శని రాశి దృష్టి ద్వారా UL ని చూస్తున్నాడు, సిద్ధాంతం-2 ప్రకారం. శని UL నుండి 2వ భావం నుండి 5వ భావంలో ఉంచబడ్డాడు, సిద్ధాంతం-3 ప్రకారం. కేతువు మరియు శని రాశి దృష్టి ద్వారా UL నుండి 2వ భావాన్ని చూస్తున్నారు, సిద్ధాంతం-4 ప్రకారం. ఈ జంట చార్టులలో, చాలా షరతులు సంతృప్తిపరచబడ్డాయి మరియు జంట విడాకులు పొందేలా చేశాయి.

ముగింపు

ఒక జాతకుడికి దీర్ఘకాల వివాహ జీవితం ఉంటుందా లేదా విడాకులు వస్తాయా అని నిర్ణయించడం ఎంత సరళంగా మరియు సమర్థంగా ఉందో చూశాము. జ్యోతిషంలో ఏ ఒక్క పద్ధతి 100% పని చేయదు కాబట్టి, ఈ పద్ధతి దాదాపు 80% కేసులలో పని చేస్తుంది, అందుకే విడాకులు నిర్ణయించడానికి ఇతర పద్ధతులకు అదనంగా ఈ పద్ధతిని పరిగణించాలి.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు)

1. పుస్తకం: Jaimini Sutras by Prof. Bangalore Suryanarain Rao, 1955
2. పుస్తకం: Studies in Jaimini Astrology by Dr. BV Raman, 1960
3. పుస్తకం: Jaimini Maharishi’s Upadesa Sutras by Pt. Sanjay Rath, 2002
4. పుస్తకం: A Manual of Jaimini Astrology by Sri. Iranganti Rangacharya, 2007
5. పుస్తకం: A Course on Jaimini Maharishi’s Upadesa Sutras by Pt. Sanjay Rath, 2007

* * * *


26. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో విజేత ఎవరు, విశేష నక్షత్రాలు ఉపయోగించి

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Astrological eMagazine, ఏప్రిల్ 2019, పేజీ 15 లో ప్రచురించబడింది)

ఈ ఆర్టికల్/పేపర్లో, ఏప్రిల్ 11వ, 2019న జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2019 రాజకీయ/ఎన్నికల ఫలితాలు నిర్ణయించడానికి విశేష నక్షత్రం (తారలు) పద్ధతి ఉపయోగిస్తాను.

సూత్రాలు:
1. జన్మ చార్టు నుండి శుభ గ్రహాలు మరియు యోగ కారక గ్రహం, ఎన్నికల సమయంలో అభిషేక తార మరియు ఇతర విశేష తారలపై గోచారం చేస్తే, జాతకుడు ఎన్నికలు గెలుస్తాడు.
2. జన్మ చార్టు నుండి శుభ గ్రహాలు మరియు యోగ కారక గ్రహం, ఎన్నికల సమయంలో అభిషేక తార మరియు ఇతర విశేష తారలను చూస్తే, జాతకుడు ఎన్నికలు గెలుస్తాడు.
గమనికలు: నేను ఈ విశ్లేషణకు సాంప్రదాయ లాహిరి అయనాంశం ఉపయోగించాను.
ఉదాహరణ-01: శ్రీ. N. చంద్రబాబు నాయుడు

జన్మ తేది: ఏప్రిల్ 20, 1950, జన్మ సమయం: 11:28 AM, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), జన్మ స్థలం: Tanguturu, 78 E 25' 00", 13 N 39' 00", AP, India.



As:	28 Ge 39	Su:	6 Ar 26- GK	Mo:	7 Ta 51- MK	Ma (R):	0 Vi 01- DK
Me:	26 Ar 08- AK	Ju:	7 Aq 43- PK	Ve:	20 Aq 20- AmK	Sa (R):	19 Le 57- BK
Ra:	14 Pi 09	Ke:	14 Vi 09	HL:	22 Vi 14	GL:	0 Ge 55

• జాతకుడి జన్మ నక్షత్రం కృత్తిక మరియు చంద్రుడి నుండి విశేష నక్షత్రాలు (తారలు):

Special tara (Moon)	Meaning	Nakshatra	Lord
Janma	Existence	Krit	Sun
Karma	Work	UPha	Sun
Samudayika	Collective	PSha	Venus
Sanghatika	Social	Jye	Mercury
Jaati	Family	Ardr	Rahu
Naidhana	Death	Asre	Mercury
Desa	Nation	Chit	Mars
Abhisheka	Coronation	Bhar	Venus
Aadhaana	Kindling	USha	Sun
Vainasika	Destructive	Dhan	Mars
Maanasa	Mental	UBha	Saturn

ఏప్రిల్ 11వ, 2019 ఎన్నికల రోజున గోచార గ్రహాలు:


Planet	Occupied special nakshatra	Special nakshatras aspected in transit (Moon)
Sun	-	Desa (Nation)
Moon	Jaati (Family)	Samudayika (Collective)
Mars	-	Jaati (Family), Sanghatika (Social)
Mercury	-	Karma (Work)
Jupiter	-	Naidhana (Death)
Venus	-	Karma (Work)
Saturn	Samudayika (Collective)	Vainasika (Destructive), Jaati (Family)
Rahu	-	
Ketu	Aadhaana (Kindling)	


ఏప్రిల్ 11వ, 2019 ఎన్నికల రోజున గోచార విశ్లేషణ:

ఎన్నికల తేదీ సమయంలో, గురువు ఆశ్లేష (నైధన తార) ని చూస్తున్నాడు, శని పూర్వాషాఢలో (సముదాయిక తార) ఉంచబడ్డాడు మరియు శని ధనుస్సు (వైనాశిక తార) ని మరియు ఆర్ద్ర (జాతి తార) ని కూడా చూస్తున్నాడు. ఏ శుభ గ్రహమూ ఈ జాతకుడి అభిషేక (పట్టాభిషేకం) తారలో గోచారం చేయడం లేదా చూడడం లేదు, అందుకే ఈ జాతకుడు ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి కాలేడు.

ఉదాహరణ-02: శ్రీ. Y.S జగన్మోహన్ రెడ్డి

• జన్మ తేది: డిసెంబర్ 21, 1972, జన్మ సమయం: 1:32 AM, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), జన్మ స్థలం: Pulivendla, 78 E 14' 00", 14 N 25' 00", AP, India.





As:	24 Vi 20	**Su:**	5 Sg 35- DK	**Mo:**	11 Ge 35- PK	**Ma:**	29 Li 51- AK
Me:	15 Sc 29- MK	**Ju:**	21 Sg 46- BK	**Ve:**	9 Sc 06- GK	**Sa (R):**	22 Ta 39- AmK
Ra:	23 Sg 18	**Ke:**	23 Ge 18	**HL:**	1 Cn 29	**GL:**	10 Sc 19

- జాతకుడి జన్మ నక్షత్రం ఆర్ద్ర మరియు చంద్రుడి నుండి విశేష నక్షత్రాలు (తారలు):

Special tara (Moon)	Meaning	Nakshatra	Lord
Janma	Existence	Ardr	Rahu
Karma	Work	Swat	Rahu
Samudayika	Collective	Srav	Moon
Sanghatika	Social	USha	Sun
Jaati	Family	Asre	Mercury
Naidhana	Death	UPha	Sun
Desa	Nation	Anu	Saturn
Abhisheka	Coronation	Mrig	Mars
Aadhaana	Kindling	Dhan	Mars
Vainasika	Destructive	UBha	Saturn
Maanasa	Mental	Bhar	Venus


ఏప్రిల్ 11వ, 2019 ఎన్నికల రోజున గోచార గ్రహాలు:


Planet	Occupied special nakshatra	Special nakshatras aspected in transit (Moon)
Sun	-	
Moon	Janma (Existence)	
Mars	-	Janma (Existence)
Mercury	-	Naidhana (Death)
Jupiter	-	Abhisheka (Coronation), Jaati (Family)
Venus	-	Naidhana (Death)
Saturn	-	Aadhaana (Kindling), Janma (Existence)
Rahu	-	
Ketu	Sanghatika (Social)	

ఎన్నికల తేదీ సమయంలో, గురువు మృగశిర (అభిషేక తార) ని చూస్తున్నాడు, మరియు ఆశ్లేష (జాతి తార) ని కూడా చూస్తున్నాడు, అందుకే ఈ జాతకుడు ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి అవుతాడు.

ఉదాహరణ-03: శ్రీ. కొణిదెల కళ్యాణ్ బాబు (పవన్ కళ్యాణ్)

• జన్మ తేదీ: సెప్టెంబర్ 2, 1971, జన్మ సమయం: 8:45 AM, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), జన్మ స్థలం: Bapatla, 80 E 28' 00", 15 N 54' 00", AP, India.





As:	25 Vi 43	Su:	15 Le 33- BK	Mo:	4 Cp 19- DK	Ma (R):	18 Cp 47- AK
Me (R):	4 Le 34- GK	Ju:	5 Sc 23- PK	Ve:	17 Le 01- AmK	Sa:	12 Ta 48- MK
Ra:	20 Cp 57	Ke:	20 Cn 57	HL:	8 Sc 42	GL:	13 Pi 26

• జాతకుడి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ మరియు విశేష నక్షత్రాలు (తారలు):

Special tara (Moon)	Meaning	Nakshatra	Lord
Janma	Existence	USha	Sun
Karma	Work	Bhar	Venus
Samudayika	Collective	Magh	Ketu
Sanghatika	Social	Push	Saturn
Jaati	Family	Dhan	Mars
Naidhana	Death	UBha	Saturn
Desa	Nation	Rohi	Moon
Abhisheka	Coronation	PSha	Venus
Aadhaana	Kindling	PPha	Venus
Vainasika	Destructive	Chit	Mars
Maanasa	Mental	Anu	Saturn

ఏప్రిల్ 11వ, 2019 ఎన్నికల రోజున గోచార గ్రహాలు:

Planet	Occupied special nakshatra	Special nakshatras aspected in transit (Moon)
Sun	-	Vainasika (Destructive)
Moon	-	Abhisheka (Coronation)
Mars	Desa (Nation)	Desa (Nation), Samudayika (Collective), Aadhaana (Kindling)
Mercury	-	
Jupiter	-	
Venus	-	
Saturn	Abhisheka (Coronation)	Jaati (Family), Samudayika (Collective)
Rahu	-	
Ketu	Janma (Existence)	

ఎన్నికల తేదీ సమయంలో, శని పూర్వాషాఢలో (అభిషేక తార) ఉంచబడ్డాడు, మరియు శని ధనిష్ఠ (జాతి తార) ని మరియు మఘ (సమూదాయిక తార) ని కూడా చూస్తున్నాడు. ఏ శుభ గ్రహమూ ఈ జాతకుడి అభిషేక (పట్టాభిషేకం) తారలో గోచారం చేయడం లేదా చూడడం లేదు, అందుకే ఈ జాతకుడు ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి కాలేడు.

ముగింపు

ఈ ఆర్టికల్/పేపర్ ప్రారంభంలో నిర్ణయించిన సిద్ధాంతాలతో రాజకీయ ఎన్నికల ఫలితాలు నిర్ణయించడంలో విశేష నక్షత్రాలను ఎంత సమర్థంగా ఉపయోగించగలమో చూశాము. ఈ విశ్లేషణ ఆధారంగా, ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి శ్రీ Y.S జగన్మోహన్ రెడ్డి అవుతారు.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు):

- ఆర్టికల్/పేపర్ “Election Results from Special Nakshatra’s” by Dr. Nemani Venkata Raghunatha Rao, Sep 2018 Issue of Modern Astrology, Vol. X, No: 1, Page 523-526.

* * * *

27. 2019 భారత లోక్ సభ ఎన్నికలు, తదుపరి ప్రధానమంత్రి ఎవరవుతారు

(ఈ ఆర్టికల్/పేపర్ మొదట్లో The Astrological eMagazine, మే 2019, పేజీ 5 లో ప్రచురించబడింది)

"పదనాథాంశ" అనే పదం మూడు పదాలతో కూడి ఉంది: 'పద' అంటే ఆరూఢ లగ్నం లేదా పద లగ్నం, 'అంశ' అంటే విభాగం (వర్గ) మరియు ముఖ్యంగా నవాంశాన్ని సూచిస్తుంది. ఆరూఢ లగ్నం వ్యక్తి యొక్క సామాజిక స్థితి మరియు ప్రతిమను చూపిస్తుంది. నేను 2019 లోక్ సభ ఎన్నికల భారత తదుపరి ప్రధానమంత్రి ఎవరవుతారో నిర్ణయించడానికి రాజకీయ/ఎన్నికల ఫలితాలు నిర్ణయించడానికి సూత్రాలు వివరించాను.


సూత్రాలు:

1. జైమిని పద్ధతి ప్రకారం ఆరూఢ లగ్నం నిర్ణయించండి.
2. ఈ ఆరూఢ లగ్న అధిపతి(ల) ఆక్రమించిన రాశి(లు) నిర్ణయించండి.
3. సాధారణ జ్యోతిష్య సూత్రాలు మరియు విశ్లేషణకు అదనంగా, రాశి చార్టులో పదనాథాంశ దశ రాశి ప్రభావం పరిగణించండి.

గమనిక: నేను JHora మరియు ఇతర జ్యోతిష్య సాఫ్ట్‌వేర్ సాధనాలలో అందుబాటులో ఉన్న పదనాథాంశ దశతో పుష్య-పక్ష అయనాంశం, భావ/చాలిత చార్టు ఉపయోగించాను.

చార్ట్-01: శ్రీ. నరేంద్ర మోదీ

• జన్మ తేది: సెప్టెంబర్ 17వ, 1950. జన్మ సమయం: 09:34 AM, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), జన్మ స్థలం: Vadnagar, 72 E 38' 21", 23 N 47' 04", India.



ఏప్రిల్/మే 2019 ఎన్నికల సమయంలో జాతకుడు D-1 చార్టు (బహు ఉపయోగ ఫలిత రాశి దశ) యొక్క పదనాథాంశ దశ నడుపుతున్నాడు.

D-1 చార్టు పదనాథాంశ దశ:

తులా మహాదశ: 2016-09-16 (9:04:25) - 2026-09-16 (18:49:35)
సింహ అంతర్ దశ: 2019-03-14 (19:35:01) - 2020-01-14 (15:59:27)
కర్కాటక ప్రత్యంతర్ దశ: 2019-05-04 (16:25:08) - 2019-05-30 (14:55:03)


ఎన్నికల తేదీల సమయంలో, తులా మహాదశ రాశి ఆరూఢ లగ్నం (AL) నుండి 5వ భావం, ఇది రాశి లగ్నం కూడా. దశ అధిపతి శుక్రుడు ఆరూఢ లగ్నం నుండి 3వ (పరాక్రమ)లో ఉంచబడ్డాడు. ఇది జాతకుడికి ఎన్నికలలో తీవ్రంగా పోరాడే ధైర్యం ఇస్తుంది. అంతర్ దశ సింహం, ఇది ఆరూఢ లగ్నం నుండి 3వ మరియు దాని అధిపతి సూర్యుడు ఆరూఢ లగ్న అధిపతి బుధుడుతో, ఉచ్చలో ఉన్న మరియు యోగ కారక శనితో కలిసి కన్యలో ఉంచబడ్డాడు. ఈ సంయోగం అంతర్ దశ ఎన్నికల సానుకూల ఫలితానికి చాలా అనుకూలంగా ఉంది.


ఇప్పుడు ప్రత్యంతర్ దశ కర్కాటకం చూద్దాం. కర్కాటకం రాశి లగ్నం నుండి 10వ మరియు ఆరూఢ లగ్నం నుండి 2వ భావం మరియు దాని అధిపతి చంద్రుడు లగ్నం నుండి 2వలో మరియు ఆరూఢ లగ్నం నుండి 6వలో ఉంచబడ్డాడు. ఇది చాలా మంచి స్థానం కాదు, కానీ

ప్రత్యంతర్ దశ అధిపతి చంద్రుడు ఆరూఢ లగ్నం నుండి 7వ మరియు 10వ అధిపతి అయిన గురువు చేత చూడబడుతున్నాడు, ఇది చంద్రుడిని శక్తివంతం చేస్తుంది. కాబట్టి, పై అన్నీ కలిపితే, ఆరూఢ లగ్నం నుండి మరియు ఈ దశ, అంతర మరియు ప్రత్యంతర దశల నుండి మొత్తంగా మంచి మరియు సానుకూల స్థానాలు ఉన్నాయి, అందుకే జాతకుడు ఈ సమయంలో ఎన్నికలు గెలిచి భారత తదుపరి ప్రధానమంత్రి అవుతాడు.

చార్ట్-02: శ్రీ. రాహుల్ గాంధీ

• జన్మ తేది: జూన్ 19వ, 1970. జన్మ సమయం: 14:28, టైమ్ జోన్: 5:30:00 (GMT తూర్పు), జన్మ స్థలం: New Delhi, 77 E 12' 00", 28 N 36' 00", India.





ఏప్రిల్/మే 2019 ఎన్నికల సమయంలో జాతకుడు D-1 చార్టు (బహు ఉపయోగ ఫలిత రాశి దశ) యొక్క పదనాథాంశ దశ నడుపుతున్నాడు.

D-1 చార్టు పదనాథాంశ దశ:

ధనుస్సు మహాదశ: 2013-06-18 (23:50:10) - 2023-06-19 (9:46:15)
తులా అంతర్ దశ: 2019-04-18 (5:03:01) - 2020-02-17 (2:56:01)
మిథుని ప్రత్యంతర్ దశ: 2019-05-13 (22:45:06) - 2019-06-08 (23:25:52)

ఎన్నికల తేదీల సమయంలో, ధనుస్సు మహాదశ రాశి ఆరూఢ లగ్నం (AL) నుండి 8వ భావం మరియు దాని అధిపతి గురువు ఆరూఢ లగ్నం నుండి 6వలో ఉంచబడ్డాడు, ఇది చాలా

సవాలుపూర్వకంగా ఉంది మరియు శత్రువును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతర్ దశ తులా, ఇది ఆరూఢ లగ్నం నుండి 6వ మరియు దాని అధిపతి శుక్రుడు, ఆరూఢ లగ్న అధిపతి కూడా, కర్కాటకంలో ఉంచబడ్డాడు. ఆరూఢ లగ్నం నుండి 7వ మరియు 12వ అధిపతి కుజుడు నీచలో కర్కాటకంలో అంతర్ దశ అధిపతి శుక్రుడుతో ఉంటాడు, ఇది అంతర్ దశ మరియు ఆరూఢ లగ్నాన్ని బలహీనపరచి ఎన్నికల సానుకూల ఫలితానికి చాలా అనుకూలంగా లేదు.

ఇప్పుడు ప్రత్యంతర్ దశ మిథుని చూద్దాం, ఇది ఆరూఢ లగ్నం నుండి 2వ మరియు దాని అధిపతి బుధుడు లగ్నం నుండి 8వలో మరియు ఆరూఢ లగ్నంతో ఉంచబడ్డాడు. ఇది చాలా మంచి స్థానం కాదు.

కాబట్టి, పై అన్నీ కలిపితే, ఆరూఢ లగ్నం నుండి దశ, అంతర మరియు ప్రత్యంతర దశల స్థానాలు మంచివి మరియు సానుకూలంగా లేవు, అందుకే జాతకుడికి భారత తదుపరి ప్రధానమంత్రి కావడానికి తగిన మద్దతు ఉండదు.

ముగింపు

రాజకీయ ఎన్నికల ఫలితాలు నిర్ణయించడంలో ఈ ఆర్టికల్/పేపర్ ప్రారంభంలో నిర్ణయించిన సిద్ధాంతాలతో పదనాథాంశ దశను ఎంత సమర్థంగా ఉపయోగించగలమో చూశాము. పై విశ్లేషణ ఆధారంగా, భారత తదుపరి ప్రధానమంత్రి శ్రీ. నరేంద్ర మోదీ అవుతారు.

సందర్భ ఆధారాలు (రిఫరెన్సులు):

- ఆర్టికల్/పేపర్ “Determining Political Outcomes using Padanaathaamsa Dasa” by Dr. Nemani Venkata Raghunatha Rao, June 2018 Issue of The Astrological eMagazine, Page 5-8.

* * * *